అనుదినం... జనస్వరం

నవతెలంగాణ


మంగళవారం 30-1 -2018

సమగ్ర తెలుగు దినపత్రిక

సంపుటి : 4 సంచిక : 32 | Published from Hyderabad, Rangareddy, Khammam, Karimnagar, Mahaboobnagar, Warangal | www.navatelangana.com | 12 + 16 పేజీలు వెల : 5.00

అమ్మ వేదన

నవమాసాలు మోసి పుట్టే బిడ్డ కోసం ప్రతి తల్లీ ఆరాటపడుతుంది. కానీ సర్కారు దవాఖానాల్లో పురుడుపోసే డాక్టర్లు లేకపోవటంతో..ఆ అమ్మలపరిస్థితి కడుదయనీయంగా మారుతోంది.గర్భం దాల్చినప్పటినుంచి ప్రసవం వరకు కంటికిరెప్పలా సూచనలు,సలహాలివ్వటంతో ..పండంటి బిడ్డ పుట్టేందుకు గైనకాలజిస్టులు అందుబాటులో ఉండాలి.కానీ వారు అతి తక్కువగా ఉండటంతో..ఆ తల్లులు నానా అవస్థలు పడుతున్నారు. వైద్యఆరోగ్యశాఖమంత్రి నియోజవర్గంలో ఒక్కరే గైనకాలజిస్టు ఉండగా.. మిగతా ఆస్పత్రుల్లోనూ కన్నీటివేదనే.మరి సర్కారు కండ్లు తెరిచేదెప్పుడు..?ఈ పోస్టులకు మోక్షమెన్నడో..! అని అమ్మలు ప్రసవవేదన పడుతున్నారు.



ప్రసవాలకు డాక్టర్ల కొరత

- ప్రభుత్వాస్పత్రుల్లో 720 గైనిక్ పోస్టుల్లో 530 ఖాళీలు
- 5,118 వైద్య సిబ్బందికిగాను 1,942 మందే అందుబాటులో
- పెద్దాస్పత్రులకు పెరుగుతున్న రిఫరెన్స్ కేసులు
- మంత్రి లక్ష్మారెడ్డి నియోజకవర్గంలోని సీహెచ్‌సీలో ఒక్కరే గైనకాలజిస్టు
- సర్కారు భారీగా పోస్టులు మంజూరు చేసినా మొదలుకాని భర్తీ ప్రక్రియ



నవతెలంగాణబ్యూరో...హైదరాబాద్

రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల కోసం వచ్చే గర్భిణులను డాక్టర్ల కొరత వెక్కిరిస్తున్నది. సర్కారు దవాఖానాల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు ప్రోత్సాహక, కేసీఆర్ కిట్ పథకాలతో ప్రభుత్వాస్పత్రులకు గర్భిణుల సంఖ్య పెరుగుతున్నా పూర్తిస్థాయిలో గైనకాలజిస్టులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది లేకపోవడం ప్రభుత్వ ఆశయానికి గండికొడుతున్నది. డాక్టర్ల కొరత వల్ల గ్రామాలు, మండలాల నుంచి జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులకు, హైదరాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రులకు రిఫరెన్స్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నెలకు సగటున 60 మంది కాన్పులకు వస్తున్నా డాక్టర్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో వారిని జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో గైనకాలజిస్టు, అనస్థీషియా, పిల్లల వైద్య నిపుణులు ఒక్కొక్కరు చొప్పునే ఉండటం గమనార్హం. ఆస్పత్రిలో ఐసీయూ లేకపోవడంతో నవజాత శిశువులను ఉంచే పరిస్థితి కూడా లేకుండాపోయింది.

అన్ని చోట్లా ఖాళీలే...

రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 492 ప్రసవ కేంద్రాలుండగా వాటిలో 24 గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య ...9లో

వాస్తవ దూరం..!

ఆర్థిక సర్వే- 2017-18లో ఊహాజనిత అంచనాలు



- వచ్చే ఏడాది 7-7.5 శాతం వృద్ధి
- మేటి సంస్కరణలు మంచి ఫలితాలు
- మహిళా వివక్ష పై ఆందోళన
- భవిష్యత్తులో ప్రయి'వేటు' కీలకం
- దేశ ఆర్థిక స్థిరీకరణలో వెనకడుగు: పార్లమెంట్‌లో అరుణ్ జైట్లీ


వివరాలు 10లో

సమానత్వం, సోదరభావం కోసం

'ఒకే దిశలో, ఒకే నిష్టతో' కలిసి నడుద్దాం..

- పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

వివరాలు 2లో



పకడ్బందీగా ప్రాక్టికల్స్

- సర్వంసిద్ధం చేసిన ఇంటర్ బోర్డు
- 1 నుంచి 21 వరకు నిర్వహణ
- 3,33,480 మంది విద్యార్థులు
- 1,632 కేంద్రాలు ఏర్పాటు



9లో

షెడ్యూల్ ప్రకారమే టీఆర్టీ

- ఫిబ్రవరి 24-28 వరకు రాతపరీక్షలు
- వాయిదా పుకార్లను నమ్మొద్దు : టీఎస్‌పీఎస్సీ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) రాతపరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతా యని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం టీఆర్టీ రాతపరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించాలని ...9లో

విదేశాలనుంచి దిగుమతులే

ఎగుమతుల్లో ఐదు రాష్ట్రాల వాటా 70.1 శాతం

- రాష్ట్రాల అంతర్గత వాణిజ్యంలో తెలుగురాష్ట్రాలు వెనుకంజ
- 6.4 శాతం వాటాతో తెలంగాణకు 5వ స్థానం,
- 2.8 శాతంతో ఏపీకి 9వ స్థానం

వివరాలు 9లో

సాగునీటి కోసం

రైతుల రాస్తారోకో

- పురుగుల మందు, పెట్రోల్ సీసాలతో నిరసన
- ఆర్డీవో హామీతో ఆందోళన విరమణ



నవతెలంగాణ - దండేపల్లి

సాగునీరందించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కేంద్రంలోని ప్రధాన రహదారిపై సోమవారం రైతులు రాస్తారోకో చేశారు. సమస్యను పరిష్కరించే వరకు కదిలేది లేదని పెట్రోల్, పురుగుల మందు డబ్బాలు చేతబూని నిరసన తెలిపారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేంత వరకూ కదిలేది లేదని భీష్మించారు. రైతులు సుమారు రెండు గంటల పాటు ఆందోళన ...9లో

ఉత్తమ్‌వన్నీ భ్రమలే..

70 సీట్లు కలే

- వేరుశనగ ఎక్స్‌పోర్ట్ కేంద్రంగా వనపర్తి మార్కెట్: పామిరెడ్డిపల్లి సభలో మంత్రి హరీశ్‌రావు
- పెద్దమందడిలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన



నవతెలంగాణ - పెద్దమందడి

వనపర్తి మార్కెట్‌ను వేరుశనగ ఎక్స్‌పోర్ట్ కేంద్రంగా మారుస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 70 సీట్లు వస్తాయని భ్రమల్లో మునిగితేలుతున్నారని, అవన్నీ పగటి కలలేనని అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరులో ఏర్పాటు చేసిన 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాములను ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం వనపర్తి పట్టణంలోని మినీట్యాంకు బండ్ (నల్లచెరువు) పనులను పరిశీలించారు. చిట్యాల గ్రామ శివారులోని రెండు గోదాములను ప్రారంభించారు. అనంతరం పామిరెడ్డిపల్లి ...9లో

చిన్నారితో సహా ముగ్గురి హత్య

- చందానగర్‌లో కలకలం రేపిన ఘటన 9లో
- పోలీసుల అదుపులో యువతి భర్త, అతని స్నేహితులు

బకాయిలు @ 6,532 కోట్లు



సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు ఘనం.. ఖర్చు నామమాత్రం

- బడ్జెట్ రూ. 25,000 కోట్లు, ఖర్చు రూ. 9,000 కోట్లు
- నాలుగు నెలలుగా చెల్లింపులు చేయకపోవటంతో కాంట్రాక్టర్ల పరేషాన్
- ముందుకు సాగని ప్రధాన ప్రాజెక్టుల పనులు

వివరాలు 9లో

నవ తెలంగాణపై స్పందన ఫోన్ : 9490099016

ప్రజల పత్రికకు ప్రజలే మార్గదర్శకులు. నవతెలంగాణలో మీకు నచ్చిన నచ్చని అంశాలను ఎప్పటి కప్పుడు మా దృష్టికి తీసుకువస్తే మరింత పదును పెట్టుకోవడానికి వీలవుతుంది. 94900 99016 ఫోన్ నెంబర్‌కు ఆదివారం మినహా ప్రతి రోజూ **మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయింత్రం ఆరు గంటల** మధ్య మీ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. మీరు చెప్పేది క్లుప్తంగా సూటిగా పద్ధతిగా వుండాలి. **ఇప్పటికే చాలా మంది పంపుతున్న విమర్శలు, సూచనలు మాకు బాగా ఉపయోగపడుతున్నాయి. వారందరికీ కృతజ్ఞతలు.** ఉత్తరాల ద్వారా మీ అభిప్రాయాలు పంపదలిస్తే చిరునామా:
స్పందన, నవ తెలంగాణ దినపత్రిక, ఎంహెచ్ భవన్, ప్లాట్ నెం.21/1, 1-8-664, అజామాబాద్, హైదరాబాద్ - 500020. లేదా **spandana@navatelangana.com**కు మెయిల్ చేయొచ్చు.



అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపురలో ధన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) నేత మాణిక్ సర్కార్ పోటీ చేస్తున్నారు. సోమవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ ప్రజా ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, లెఫ్ట్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



అగర్తలలోని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులు అమల్ చక్రవర్తి (లెఫ్ట్), క్రిష్ణ మజుందార్ (సెంటర్), రతన్ దాస్ (రైట్) ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సోమవారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న అశేష ప్రజానీకం.

త్రిపుర... జోరందుకున్న లెఫ్ట్ అభ్యర్థుల ప్రచారం

అగర్తలా: మొత్తం 60 స్థానాలకు లెఫ్ట్ ఫ్రంట్ తన అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించటంతో వారి ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రత్యర్థి కూటమి అభ్యర్థుల వేటలో తలమునకలై వున్న ప్రస్తుత సమయంలో లెఫ్ట్ కూటమి అభ్యర్థులందరూ తొలివిడత ప్రచారాన్ని ముగించి మలివిడత ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఎన్ఎల్ఎఫ్‌టీ తీవ్రవాదులు బలపరుస్తున్న ఐపీఎఫ్‌టీ(ఎన్‌సీ) కూటమికి తొమ్మిది స్థానాలు కేటాయించి బీజేపీ తన ఎన్నికల పొత్తును ఎట్టకేలకు ఖరారు చేసుకుంది. అయితే తన 'ప్రత్యేక త్రిపుర' నినాదాన్ని వదులుకున్నట్టు ఐపీఎఫ్‌టీ ఇప్పటి వరకూ ఎక్కడా ప్రకటించనప్పటికీ బీజేపీ మాత్రం వారు రాష్ట్ర సమగ్రతకు ఏ మాత్రం భంగం వాటిల్లచేయరంటూ నమ్మపలుకుతోంది.

అగ్రనేతల పర్యటన

లెఫ్ట్ ఫ్రంట్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రచారర్యాలీలలో సీపీఐ(ఎం) అగ్రనేతలు మాణిక్ సర్కార్, బృందాకరత్, సూర్యకాంత మిశ్రా, సుభాషిణీ అలీ, బిజన్‌ధర్, గౌతమ్‌దాస్, అఘోర్‌దేవ్ వర్మ, తపన్‌సేన్ వంటి అతిరథ మహారథులతో పాటు స్థానిక పార్టీ నాయకులు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఇంటింటి ప్రచారం విశేషంగా ఆకర్షిస్తోంది.

సమానత్వం, సోదరాభావం కోసం

'ఒకే దిశలో, ఒకే నిష్టతో' కలిసి నడుద్దాం...

పార్లమెంట్ ప్రసంగంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్

- సామాజిక న్యాయం, ఆర్థిక ప్రజాస్వామ్య బలోపేతానికి పని చేస్తున్నట్టు వెల్లడి
- ఏకకాల ఎన్నికలపై అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని సూచన



నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో

భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 'సమానత్వం, సోదరాభావం' ఆదర్శాలను సాధించేందుకు కలిసికట్టుగా 'ఒకే దిశలో, ఒకే నిష్టతో' కలిసి నడుద్దామని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. భవ్య భారత నిర్మాణానికి పూర్తి నిబద్ధతతో, శక్తితో ముందుకు వెళ్దామని అన్నారు. 'సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించకుండా రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ సాధించలేదు' అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వ్యాఖ్యలను ఉటంకించిన రాష్ట్రపతి.... కేంద్రంలోని ఎన్డీయే సర్కారు సామాజిక న్యాయం, ఆర్థిక ప్రజాస్వామ్యం బలోపేతానికి పని చేస్తోందని వెల్లడించారు. నవ భారత ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు 2018 కీలకమైన సంవత్సరం అని రాష్ట్రపతి చెప్పారు. దేశంలో 'ఏకకాల ఎన్నికల నిర్వహణ'పై చర్చ జరగాలన్న రాష్ట్రపతి... తరచూ ఎన్నికలు జరగడం దేశ ఆర్థికవ్యవస్థపై, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా కేంద్రంలోని ఎన్డీయే సర్కారు గత నాలుగేండ్లలో ప్రవేశపెట్టిన పథకాలను తన ప్రసంగంలో చదివి వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు త్వరలో చట్టరూపం దాల్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బిల్లు చట్టంగా మారితే ముస్లిములు ఆత్మగౌరవంతో, ధైర్యంతో జీవిస్తారని చెప్పారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో రైతు అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. 2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు మోడీ సర్కారు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ పథకాలు రైతుల కష్టాలను తొలగించడమే కాకుండా రైతుల పెట్టుబడి వ్యయాలను తగ్గిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఉన్నత విద్య, ఉపాధిలో వెనుకబడిన తరగతులకు అవకాశం కల్పించేలా బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర సర్కారు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టిందని తెలిపారు.

వ్యాపారం సులభతరం చేసేందుకు 1,428 కార్మిక చట్టాలను మోడీ సర్కారు తొలగించిందని రాష్ట్రపతి వివరించారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని చెప్పారు. దేశ ఆర్థిక ఏకీకరణ సాధించేందుకు ప్రభుత్వం జీఎస్టీని తీసుకొచ్చిందని తెలిపారు. దేశంలో వ్యాపార అనుకూల వాతావరణం సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి పని చేస్తోందని వెల్లడించారు. ఫలితంగా వ్యాపార సులభతర ర్యాంకింగ్‌లో ఇండియా 142వ స్థానం నుంచి వందో ర్యాంకులోకి చేరిందని చెప్పారు. ఏకకాల ఎన్నికల నిర్వహణపై నిర్మాణాత్మక చర్చ జరగాలని, ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని రాష్ట్రపతి అన్నారు. తరచూ ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని చెప్పారు. దేశ నిర్మాణం నిరంతరం ప్రక్రియ అని తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్... ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించాలని అన్నారు. నవ భారతం కల ఒక పార్టీది, ఒక సంస్థది కాదని, 130 కోట్ల ప్రజలదని చెప్పుకొచ్చారు. ఈ లక్ష్యం సాధించేందుకు మనందరం పూర్తి నిబద్ధతో కలిసి పని చేయాలని చెప్పారు.

ప్రజల వాస్తవ సమస్యలను విస్మరించిన రాష్ట్రపతి ప్రసంగం: పి.కరుణాకరన్, సీపీఐ(ఎం)

దేశంలో ప్రజలెదుర్కొంటున్న వాస్తవ సమస్యలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన ప్రసంగంలో విస్మరించారని సీపీఐ(ఎం) లోక్‌సభ పక్షనేత పి.కరుణాకరన్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో ప్రజా సమస్యలు చర్చకు రాలేదని, కనుక రాష్ట్రపతి ప్రసంగాన్ని తాము వ్యతిరేకిస్తోన్నామని తెలిపారు. గత బడ్జెట్ ప్రతిపాదనల్లో 50శాతం ఇంకా అమలు కాలేదని, దానికి సంబంధించి ఒక అంశం కూడా రాష్ట్రపతి ప్రసంగంలో లేదని విమర్శించారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి ప్రభుత్వ ఏకపక్ష చర్యలతో దేశ ప్రజలు నష్టపోయారని, వాటికి సంబంధించి రాష్ట్రపతి ప్రసంగంలో లేకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతులు రెట్టింపు ఆదాయం గురించి రాష్ట్రపతి పేర్కొన్నారని, కానీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయకుండా అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రైతులకు అవసరమైన మద్దతు ధర, దానికి సాకారమైయ్యే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు గురించి రాష్ట్రపతి ప్రసంగంలో లేకపోవడం బాధాకరమని అన్నారు. దేశంలో ధరలు పెరుగుదల సామాన్యుల్ని చిన్నాభిన్నం చేస్తోందని, గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, నిత్యవసర వస్తువులు ధరలు పెరిగాయని గుర్తు చేశారు. కానీ రాష్ట్రపతి తన ప్రసంగంలో ధరల పెరుగుదల గురించి పేర్కొనకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఒక పత్రాన్ని రాష్ట్రపతి సుదీర్ఘంగా చదివారని, అంతేతప్ప దేశంలో ప్రజల వాస్తవ సమస్యలను పేర్కొనలేదని విమర్శించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలకు కోర్టు ధిక్కార నోటీసులు

- గో ముఠాల దాడులను అరికట్టడంలో వైఫలంపై సుప్రీం ఆగ్రహం



న్యూఢిల్లీ : రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. గోదాడులను నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని గతేడాది జారీ చేసిన ఉత్తర్వుల అమలులో విఫలమయ్యారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పై నోటీసులు జారీ చేసింది. మహాత్మాగాంధీ మనుమడు తుషార్ గాంధీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. గో దాడులను ఆపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన తర్వాత కూడా జరిగాయని, వాటిని అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యారని రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సెప్టెంబరు 3 లోగా సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఎఎం కన్విల్కర్, డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దాడులను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేకమైన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని గతేడాది సెప్టెంబరులో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. గోరక్షక ముఠాలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా అడ్డుకునేందుకు డీఎస్పీ లేదా సమాన హోదా గల సీనియర్ పోలీసు అధికారిని నియమించాలని ఆదేశించింది. గోరక్షణ పేరుతో దాడులు, చిత్రవధలు చేసి చంపడం సహా 66 ఘటనలు చోటుచేసుకున్నట్టు తుషార్ గాంధీ తరపు న్యాయవాది ఇందిరా జై సింగ్ కోర్టుకు తెలిపారు. గో మాంసం తింటున్నారనీ, గోవులను చంపారన్న ఆరోపణలతో.. ప్రత్యేకంగా ముస్లింలు, దళితులపై రోజురోజుకూ పెరుగుతున్న దాడులపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. హర్యానాకు చెందిన జునైద్ (15)ను 2017 జులై22న రైలులో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. హర్యానాకు చెందిన పెహ్లూ ఖాన్ (55)ను 2017 ఏప్రిల్‌లో గో గూండాలు దాడి చేసి హతమార్చాయి.

లైంగిక వేధింపుల కేసులో దోషికి

గణతంత్ర వేడుకల్లో ముందు వరుసలో స్థానం

గార్డుతో సెల్యూట్ చేయించిన వైనం

- బీజేపీ పాలిత హర్యానాలో షాకింగ్ ఘటన



పంచకుల : లైంగిక వేధింపుల ఘటనలతో అడ్డుకుతున్న హర్యానాలో ఒక దోషికి అత్యున్నత గౌరవాన్ని కల్పించిన 'ఘనత' ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికే దక్కింది. లైంగిక వేధింపుల కేసులో దోషి అయిన మాజీ డీజీపీ ఎస్‌పీఎస్ రాథోర్‌కు అరుదైన గౌరవాన్ని కల్పించింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయనకు స్థానం కల్పించారు. పంచకులలో జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న పరేడ్‌కు ఆహ్వానించి ముందు వరుసలో ఎస్పీ పక్కన ఆయనను కూర్చోబెట్టారు. అంతేకాగు ఓ గార్డుతో ఆయనకు సెల్యూట్ కూడా చేయించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, నిందితుడికి ఆ స్థానం కల్పించడంపై బాధిత కుటుంబ సభ్యులతోపాటు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హర్యానాలో ఒకప్పుడు డీజీపీగా పనిచేసిన ఎస్‌పీఎస్ రాథోర్‌పై 14 ఏండ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు నమోదైన విషయం తెలిసిందే. 1990 ఆగస్టు 12న పంచకులలోని తన నివాసంలో రాథోర్ 14 ఏళ్ల రుచి గిర్హోత్రాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు మరొక సాక్షి కలిసి రాథోర్‌పై కేసు పెట్టారు. ఆమెకు న్యాయం చేయకపోగా.. బాధితురాలిపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. ఆ వేధింపులు తట్టుకోలేక ఘటన జరిగిన మూడేండ్ల తర్వాత రుచి గిరోహత్రా ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత 2009లో సీబీఐ కోర్టు రాథోర్‌ను దోషిగా తేల్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అలాంటి తీవ్రమైన లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వ్యక్తిని ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎలా ఆహ్వానిస్తారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

'గౌరీ డే'

- లంకేశ్ జన్మదినం సందర్భంగా బెంగళూరులో భారీ సభ
- హాజరైన జిగ్నేశ్, ప్రకాశ్‌రాజ్, కన్నయ్య, విద్యార్థి నేతలు



బెంగళూరు : ఐదు నెలల క్రితం హత్యకు గురైన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమె జ్ఞాపకార్థం సోమవారం బెంగళూరులోని టౌన్‌హాలులో భారీ సభ జరిగింది. 'గౌరీ డే' పేరుతో జరిగిన ఈ సభలో ఆమె కుటుంబసభ్యులు, సహచరులు, స్నేహితులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గుజరాత్ దళిత ఎమ్మెల్యే జిగ్నేశ్ మెవానీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ నాయకులు కన్నయ్య కుమార్, షెహ్లా రషీద్, ఉమర్ ఖాలిద్, గౌరీ 'తన పిల్లలు'లుగా పిలిచే నటుడు ప్రకాష్ రాజ్, రోహిత్ వేముల తల్లి రాధిక వేముల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గౌరీ మెమోరియల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. గత ఏడాది సెప్టెంబరు 5న గౌరీ హత్యకు గురికాగా, ఇప్పటివరకూ సిట్ ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం గమనార్హం. ఆమె హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టుకు వెళతా : గౌరీ లంకేశ్ సోదరుడు

బెంగళూరు : ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని కోరుతూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించనున్నట్టు ఆమె సోదరుడు ఇంద్రజిత్ లంకేశ్ చెప్పారు. 2017 సెప్టెంబరు 5న తన నివాసంలోనే గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అతి సమీపం నుంచి కాల్చి చంపిన విషయం తెలిసిందే. 'గౌరీ లంకేశ్ హత్య జరిగి ఐదు నెలలు కావస్తున్నది. కేసులో ఎలాంటి పురోగతీ కనిపించడంలేదు' అని ఇంద్రజిత్ అన్నారు. 'దర్యాప్తును నేను పూర్తిగా సహకరించాను. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఒత్తిడికి గురవుతున్నట్టు నేను భావిస్తున్నాను. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలనుకుంటున్నాను' అన్నారు. గౌరీ లంకేశ్ 56వ జన్మదినం (జనవరి 29) సందర్భంగా.. ఆమె సమాధి వద్ద సోమవారం దీపాలు వెలిగించి ఇంద్రజిత్ నివాళులర్పించారు.

ట్రిపుల్ తలాక్ బిల్లు

ఆమోదానికి సహకరించండి

- రాజకీయ పార్టీలకు మోడీ విజ్ఞప్తి



న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందేలా సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ బిల్లు కొత్త సంవత్సరపు కానుక అని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ వెలుపల సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రయత్నాలు, ప్రజల ఆకాంక్షలను కాదంటూ గత సమావేశాలలో బిల్లు ఆమోదం పొందలేదని ఆయన తెలిపారు. ఇది ముస్లిం మహిళల హక్కులు సంబంధించిన అంశం కనుక దీనిపై రాజకీయాలు చేయొద్దన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుగా చెప్పబడుతున్న 2017 నాటి ముస్లింల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది కాని రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. ఈ బిల్లును ఎంపిక కమిటీ పరిశీలనకు పంపాలని పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌చేయడంతో రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది.

స్కూల్ మేనేజర్ తనయుడి లైంగిక వేధింపులు

- విద్యార్థిని ఆత్మహత్య

లక్నో : తను చదువుతున్న స్కూల్ మేనేజర్ తనయుడి వేధింపులు భరించలేక అదే పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని సజీవ దహనమైంది. లక్నోలో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు ఎస్పీ రాకేశ్ శంకర్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని ఇప్పటికే అరెస్టు చేశామనీ, ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామని శంకర్ తెలిపారు.

కలిసి పోరాడుదాం.. కేంద్రంపై ఒత్తిడి తెద్దాం

- ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలి
- ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకువెళ్లకుంటే మేమే వెళతాం

ఎస్సీ వర్గీకరణ అఖిలపక్ష సమావేశంలో వక్తలు



నవతెలంగాణ బ్యూరో–హైదరాబాద్

ఎస్సీ వర్గీకరణ కోసం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టేలా అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని అఖిలపక్ష సమావేశంలో వక్తలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రిజర్వేషన్ల వర్గీకరణపై అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువెళ్లకుంటే తామే అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. వర్గీకరణ విషయంపై సీఎం తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణకు అందరూ ఒప్పుకున్నప్పుడు మరి ఈ నిర్లక్ష్యం ఎందుకో కేంద్రమే చెప్పాలన్నారు. ఎస్సీ వర్గీకరణపై సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) డాక్టర్ లక్ష్మణ్ (బీజేపీ) ఎల్ రమణ (టీడీపీ) జి రాములు సీపీఐ(ఎం), గద్దర్ (టీ మాస్) చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ) గోవర్ధన్ సీపీఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) కోదండరామ్ (టీజేఏసీ), పోటు రంగారావు సీపీఐ (ఎంఎల్ న్యూడెమక్రసీ) చెరకు సుధాకర్ (ఇంటి పార్టీ) పాల్గొన్నారు.

ప్రయివేటు బిల్లు పెడితే మద్దతిస్తాం

ఎస్సీ వర్గీకరణపై కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు పెడితే తాము మద్దతు ఇస్తామని జి రాములు స్పష్టం చేశారు. కేంద్రం అందుకు సుముఖంగా లేకపోతే ప్రయివేటు బిల్లు పెట్టినా సమర్థిస్తామన్నారు. వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతిస్తున్నా కేంద్రం బిల్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ తలుచుకుంటే వర్గీకరణ పెద్ద సమస్య కాదన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్‌ది కుల పిచ్చి ఉద్యమం కాదనీ, న్యాయంతో కూడిన ఉద్యమమని గద్దర్ అన్నారు. తాను ఒక నక్సలైట్‌గా ఎమ్మార్పీఎస్‌కు మద్దతిచ్చానని, ఇప్పుడు ఉడతా భక్తిగా మద్దతు ఇస్తానని చెప్పారు. మందకృష్ణ అన్ని పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టుకోవాలని సూచించారు. కోదండరామ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని, లేని పక్షంలో అన్ని పార్టీల నేతలు కలిసి ప్రధానిని కలవాలన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల హక్కుల పరిరక్షణ కోసం అందరం కలిసి కట్టుగా ఉద్యమించాలని తెలిపారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఈ విషయంపై రాహుల్ గాంధీతో చర్చిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని తెలిపారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ వర్గీకరణపై రెండు రోజుల్లో కేంద్రంతో చర్చిస్తామన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టేలా ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. ఎల్ రమణ మాట్లాడుతూ అన్ని పార్టీలు ఓట్ల కోసం వర్గీకరణపై హామీ ఇచ్చాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ విషయాన్ని మరిచాయని విమర్శించారు. వర్గీకరణ కోసం అన్ని పార్టీలు కలిసి కట్టుగా నడవాలని తెలిపారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ముందుకు రాకపోతే సీపీఐ ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకువెళ్లుతామని చెప్పారు. ఎమ్మార్పీఎస్‌కు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. గోవర్ధన్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లోపు పార్లమెంట్‌లో వర్గీకరణ బిల్లు పెట్టేలా ప్రభుత్వం, ప్రతిపక్షాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. పోటు రంగారావు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్‌కు తమ మద్దతు ఉంటుందన్నారు.

అన్ని పార్టీలు వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పటికీ బిల్లు పెట్టకపోవడంలో ఆంతర్యమేమిటో తెలియడం లేదన్నారు. చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం తమ పార్టీ పూర్తి మద్దతునిస్తుందని తెలిపారు.

506, 507 సెక్షన్ల పోరాటం

- అఖిలపక్షం నిర్ణయం

నవతెలంగాణ బ్యూరో–హైదరాబాద్

రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తున్నదని ఎమ్మార్పీఎస్ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ధర్నా చౌక్‌ను ఎత్తివేయడం, హక్కుల కోసం పోరాడితే జైలుకు పంపడం లాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్న సర్కారు.. తాజాగా ప్రజల గొంతులను నొక్కడానికి 506, 507 సెక్షన్లను తెచ్చి రాష్ట్ర ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అప్రజాస్వామిక చర్యలపై అన్ని పార్టీలు పెద్ద పోరాటం చేయాలని అన్ని పార్టీల నేతలు పిలుపునిచ్చారు.

అఖిలపక్షానికి అనుమతి 'నో'

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎమ్మార్పీఎస్ అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి పోలీసులు అనుమతించలేదు. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేరు మీద హాలు తీసుకోవాల్సి వచ్చిందని మందకృష్ణ తెలిపారు. అడుగడుగునా ఎమ్మార్పీఎస్‌ను అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల పర్యవేక్షణలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్

ఎమ్మార్పీఎస్ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో ప్రెస్‌క్లబ్‌లో భారీగా పోలీసులను మోహరించారు. సమావేశం ముగిసేంతవరకు పోలీసులు అక్కడే తిష్టవేశారు.

వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం : ఉత్తమ్

నవతెలంగాణ బ్యూరో–హైదరాబాద్

టీఆర్ఎస్ అప్రజాస్వామ్య పాలన కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ పాలనను చూసిన ప్రజలు టీఆర్ఎస్‌ను ఓడించాలన్న నిర్ణయానికి వచ్చారని చెప్పారు. ప్రజల ఆదరణతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మాల్ గ్రామ సర్పంచ్ జహంగీర్ తన అనుచరులతో కలిసి ఉత్తమ్ సమక్షంలో సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాటాడారు. దావోస్‌లో జరుగుతున్న 'ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు'కు దరఖాస్తు చేసుకొని 'రిజిస్ట్రేషన్' చేయించుకొని ఫీజు చెల్లించిన వారిని పిలుస్తారని చెప్పారు. కేటీఆర్ మాత్రం తనను దావోస్ ఆహ్వానించిందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో క్యామ మల్లేశం సహా 12 స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోదండరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ళ శారద తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా అన్నీ శక్తులు ఏకం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు పిలుపు ఇచ్చారు. తమతో కలిసి వచ్చేందుకు సీపీఐ అంగీకరించిందన్నారు.

ఉద్యోగ భద్రత, సమాన వేతనమివ్వాలి

కలెక్టరేట్ల ఎదుట కేజీబీవీ, రెసిడెన్షియల్ ఉపాధ్యాయుల ధర్నాలు

- నాగర్‌కర్నూల్‌లో ఓ సిబ్బందిని సస్పెండ్ చేసిన డీఈఓ
- సస్పెన్షన్ ఎత్తేయకపోతే ఆందోళనలు : టీఎస్‌యూటీఎఫ్



నవతెలంగాణ–యంత్రాంగం

కస్తూర్బా గాంధీ బాలికల, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్ల ఎదుట సోమవారం ధర్నాలు చేశారు. అనంతరం కలెక్టర్లకు, జేసీలకు వినతిపత్రాలు అందజేశారు. ధర్నా నేపథ్యంలో సెలవు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీచేసినా...సెలవు తీసుకున్నారన్న నెపంతో నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు కేజీబీవీ స్పెషలాఫీసర్‌ను డీఈఓ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఎత్తేయకపోతే ఆ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. వికారాబాద్‌లో ధర్నానుద్దేశించి ప్రధాన కార్యదర్శి చావరవి మాట్లాడుతూ.. కేజీబీవీ సిబ్బందిని రెగ్యులరైజ్ చేసి వారి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. జనగామ, యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ల ఎదుట జరిగిన ధర్నాల్లో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. పదో పీఆర్సీ ప్రకారం కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్‌ను నిర్మించే విద్యార్థులను తయారు చేసే మేధావివర్గం ఇలా అసంతృప్తితో ఉండటం సమాజానికి మంచిది కాదన్నారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో హన్మకొండ ఏకశిలా పార్కు వద్ద జరిగిన ధర్నానుద్దేశించి ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సోమశేఖర్ మాట్లాడుతూ.. కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు మంజూరుచేయాలని, వేసవిసెలవుల్లో కూడా వేతనం చెల్లించాలని కోరారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నాలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గా భవాని ప్రసంగించారు. నల్లగొండ కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్‌హాషం మద్దతు తెలిపి మాట్లాడారు. సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నాలో రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్. రాములు మాట్లాడుతూ... కేజీబీవీ ఉద్యోగులకు వేసవి సెలవుల్లో వేతనం చెల్లించాలని, హాస్టల్ కేర్ టేకర్‌లను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాణిక్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎం.ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.గాలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో టీఎస్ యూటీఎఫ్ కోశాధికారి యన్. కిష్టయ్య, రాజన్న సిరిసిల్లలో బి. నరసింహారావు, ఆదిలాబాద్‌లో ఎ. వెంకట్, మంచిర్యాలలో వి. శాంతికుమారి, సంగారెడ్డిలో టి. లక్ష్మారెడ్డి, కరీంనగర్‌లో జి. అశోక్, నిజామాబాద్‌లో డి. సత్యానంద్, జగిత్యాలలో జిల్లా అధ్యక్షుడు తోట రాజేష్ పాల్గొన్నారు.

ఇంటర్ 'పర్యావరణ' పరీక్షకు 4,46,804 మంది

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

తెలంగాణలో పర్యావరణ విద్య పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ అశోక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు పర్యావరణ విద్య పరీక్ష కోసం 4,61,844 మంది దరఖాస్తు చేస్తే, 4,46,804 (96.75 శాతం) మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 15,040 (3.25 శాతం) మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

టీపీటీఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

నవతెలంగాణ బ్యూరో– హైదరాబాద్

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా కొండల్‌రెడ్డి(మెదక్), ప్రధాన కార్యదర్శిగా మైస శ్రీనివాస్ (మహబూబాబాద్) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వై అశోక్‌కుమార్, ఎం రవీందర్, సి నారాయణమ్మ, తిరుపతిరెడ్డి, కార్యదర్శులుగా బి రమేశ్, పి నాగిరెడ్డి, ఎం రామాచారి, నాగమణి, చంద్రమౌళి ఎన్నికయ్యారు. రాబోయే రెండేండ్ల కాలానికి ఈ కమిటీ పనిచేస్తుందని ఎన్నికల అధికారులు కె వేణుగోపాల్, రామారావు తెలిపారు.

బాధ్యతతో విధులు నిర్వర్తించండి

- జవాబుదారీతనాన్ని పెంచుకోండి :

కొత్త కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్‌లో డీజీపీ హితవు



నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి

బాధ్యతతో విధులను నిర్వర్తించి ఆపన్నులకు చేయూత నివ్వాలని శిక్షణ ముగించుకున్న టీఎస్పీఎస్ బెటాలియన్ కొత్త కానిస్టేబుళ్లకు రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నంలోని ఆక్టోపస్ అకాడమీలో శిక్షణ ముగించుకున్న 935 మంది స్పెషల్ పోలీసు బెటాలియన్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు డీజీపీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు క్రమశిక్షణతో నిర్వహించిన కవాతు నుంచి ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడుతూ గత తొమ్మిది నెలల పాటు వివిధ అంశాలపై శిక్షణను ముగించుకున్న కానిస్టేబుళ్లు ఇకపై మరింత బాధ్యతతో మెలగాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపు వంటి కీలకమైన విధులను నిర్వర్తించడంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని వాటన్నింటిని క్రమశిక్షణతో ఎదుర్కొని సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు ముందుకు సాగాలని అన్నారు. ముఖ్యంగా కమ్యూనిటీ ఫ్రెండ్లీ, పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తు ప్రజలకు మరింతగా సేవలను అందించడానికి కృషి చేయాలన్నారు. మన విధినిర్వహణ ఎలా సాగుతున్నదనే విషయమై సమాజంలోని ప్రతి ఒక్కరి కన్ను మన శాఖపై ఉంటుందన్న విషయాన్ని ఎన్నటికీ మరువరాదని తెలిపారు. కానిస్టేబుల్ అధికారులుగా భవిష్యత్తులో కొత్త గా చేరిన ప్రతి ఒక్కరు పేరు, ప్రఖ్యాతులు సంపాదించి రాష్ట్ర పోలీసు శాఖ కీర్తిని మరింతగా ఇనుమడింప చేయాలని ఆయన కోరారు. అనంతరం శిక్షణ సమయంలో ఇండోర్, అవుట్‌డోర్ అంశాలలో ప్రతిభను కనబరిచిన కానిస్టేబుళ్లకు బహుమతులను అందచేశారు. పరేడ్ అనంతరం కానిస్టేబుళ్లు నిర్వహించిన వివిధ సాహస క్రీడలు, ఫైరింగ్ విధానాలు అధికారులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీసు కమిషనర్‌మహేష భగవత్, ఆపరేషన్స్ ఐజీ కె.శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్ఎస్పీ బెటాలియన్స్ ఐజీ అభిలాషబిస్త్, సీఐడీ ఐజీ శిఖాగోయల్, శాంతి భద్రతల విభాగం ఏఐజీ రమేష్‌రెడ్డి హాజరయ్యారు.

నల్లగొండలో మరో దారుణ హత్య

- సంచలనం రేపిన రమేశ్ హత్య
- తల, మొండెం వేర్వేరు చోట్ల
- వివాహేతర సంబంధం వల్లనే : పోలీసులు

నవతెలంగాణ–క్లాక్‌టవర్

వివాహేతర సంబంధం మరో హత్యకు దారితీసింది. తల ఓ చోట, మొండెం మరో చోట వేసిన దారుణ ఘటన నల్లగొండ పట్టణంలో సోమవారం జరిగింది. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య ఘటన మరువకముందే ఈ ఘటన జరగటంతో కలకలం రేగింది. మహబూబ్‌నగర్ జిల్లాలో...ఏపీలో సినీఫక్కీలో జరిగిన హత్యల మాదిరిగానే ఇదీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం...నల్లగొండ జిల్లా కనగల్ మండలకేంద్రానికి పాలకూరి రమేశ్ ట్రాక్టర్ డ్రైవర్. కామెర్ల వ్యాధికీ మందు ఇస్తుంటాడు. రమేశ్ భార్యతో అదే గ్రామానికి చెందిన రామకృష్ణ కొన్నేండ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంపై రమేశ్, రామకృష్ణ మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. తన వివాహేతర సంబంధానికి రమేశ్ అడ్డువస్తున్నాడనే నెపంతో ఆయన్ను వదిలించుకోవాలని రామకృష్ణ నిర్ణయించుకున్నాడు. రామకృష్ణ నల్లగొండలోని తన స్నేహితుడైన సత్తార్‌కు విషయం తెలిపాడు. సత్తార్ తన బంధువైన మోసిన్‌కు పని అప్పగించాడు. రమేశ్‌కు మోసిన్ ఫోన్ చేసి కామెర్ల మందు కావాలని అడిగాడు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో నల్లగొండకు పిలిపించాడు. అనంతరం మిర్యాలగూడ రోడ్డులోని భారత్‌గ్యాస్ గోడౌన్ పరిసరాల్లో మోసిన్, సత్తార్, శివ కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత వారు మద్యం సేవించారు. ఈ క్రమంలోనే రామకృష్ణ కూడా అక్కడకు చేరుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆ నలుగురూ పథకం ప్రకారం రమేష్‌ను హత్యచేశారు. తల, మొండెం వేరుచేశారు.

మొండెంను అక్కడే పడేసి తలను మాత్రం బొట్టుగూడ దర్గా దిమ్మె వద్ద ఉంచి పరారయ్యారు. సోమవారం తెల్లవారుజామున తల దిమ్మెపై ఉండటాన్ని గమనించిన మున్సిపల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సత్తార్, మోసిన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య అనంతరం సంచలనం కోసం తలను బొట్టుగూడలో దిమ్మెపై పెట్టినట్టు విచారణలో ఒప్పుకున్నారు. రామకృష్ణ, శివ ప్రస్తుతం కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది.

యువకులున్నచోట ఉత్సాహం ఉరకలేస్తుంది. కొత్త ఆలోచనలు, భావాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుంటాయి. అందుకే అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది. - షేక్స్పియర్

సంపాదకీయం

బహుజన లెఫ్ట్ ఫ్రంట్

తెలంగాణ గడ్డమీద బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో కొత్త రాజకీయ సంఘటన పురుడు పోసుకున్నది. ఆర్థిక దోపిడీకీ, సామాజిక అణచివేతకూ గురవుతున్న జనమంతా బహుజనులే. వీరందరినీ కలిపి నడిపేందుకే ఈ సంఘటన. ఇది కమ్యూనిస్టులూ, సామాజిక శక్తులూ కలిసి నడవాలన్న ప్రాతిపదిక మీద రూపొందిన రాజకీయ శక్తి. రెండు దశాబ్దాలనాడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ భావ సంఘర్షణ మొదలైంది. కులవివక్ష, సామాజిక సమస్యలపైన సీపీఐ(ఎం) ప్రత్యేకంగా కృషిచేయటం ప్రారంభించటంతో ఈ దిశలో బాటలు పడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కృషికి తోడు తెలంగాణ రాష్ట్రంలో మరొక అడుగు ముందుకు వేయటంతో ఇది రాజకీయ రూపం తీసుకున్నది. సుదీర్ఘకాలం పాటు ఎడముఖం, పెడముఖంగా ఉన్న కమ్యూనిస్టులూ, సామాజిక శక్తుల మధ్య ఎడం తగ్గింది. రెండు సైద్ధాంతిక సమూహాలు ఒక్కటవుతున్నాయి. ఈ రెండు శక్తులు ఒక్కటి కావాలన్న భావమే అణువిస్ఫోటనం లాంటిది. అందుకే దీనిగురించి రాష్ట్రంలో ఊహించినదానికన్నా ఎక్కువే చర్చ జరుగుతున్నది. ఇందుకు కారణం ఏపార్టీకి ఎంత బలం ఉన్నదన్నది కాదు. ఎన్ని పార్టీలు కలిసాయన్నదీ కాదు. ఈ రెండు శక్తుల కలయిక అన్న సిద్ధాంతమే కారణం. రాజకీయాలెప్పుడూ 2+2క్ష్మ4గానే ఉండవు. అది రెండు వందలు కావచ్చు లేదా సున్నా కూడా కావచ్చు. ఆయా రాజకీయ పార్టీల బలా బలాలకన్నా ఏయే రాజకీయ పార్టీలు, ఏ ప్రాతిపదిక మీద కలిసి పనిచేస్తున్నాయన్న విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒక సిద్ధాంతం ప్రజలను ఆవహిస్తే అది ప్రజా ఉద్యమంగా రూపుదాల్చుతుందన్న మార్క్సిస్టు మహోపాధ్యాయుల మాటలు గుర్తు చేసుకోవాల్సిన సమయమిది. ఈ రెండు సమూహాల కలయిక అణగారిన తరగతుల ఆశ. కష్టజీవుల కల. అది సాకారమవుతున్న సందర్భమిది. తెలంగాణ రాజకీయ రంగంలో సహజ మిత్రులు దగ్గరైన సమయమిది.

> రాజ్యాధికారం కావాలి. ఇప్పటిదాకా ప్రాతినిధ్యంతో ప్రజల గొంతుక వినిపించే పనే దశాబ్దాలుగా చేసారు. కానీ అధికారం మరొకరి చేతిలో ఉన్నంత కాలం గొంతుచించుకోవడమే తప్ప జనం బతుకులు మారవని తేలిపోయింది. సీట్లేమీ లేనప్పుడు కూడా సాహసోపేతమైన పోరాటాలు చేసి ప్రజా పునాది బలపర్చుకున్నారు కమ్యూనిస్టులు.

బీఎల్ఎఫ్‌లో ఉన్న వారంతా కడదాకా నిలబడతారా అన్న సందేహాలు కొందరికున్నాయి. నిజమే. టీమాస్‌లో ఉన్నవారంతా రాజకీయ ఫ్రంటులోకి రాలేదు. 'సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి' నినాదంతో ప్రజా సంఘాల ఐక్యవేదికగా ఏర్పడిన టీ-మాస్ వేదిక ద్వారా ఐక్యపోరాటాలకు వారుసిద్ధపడ్డారు. రాజకీయ పోరాటానికి సిద్ధపడటం మరోమెట్టు. రైలుబండిలో ఎక్కేవారు ఎక్కుతూనే ఉంటారు.. దిగేవారుదిగుతూనే ఉంటారు. రైలు మాత్రం గమ్యస్థానం చేరుతుంది కదా! అందుకే ఇది ఏయే పార్టీలూ, ఎన్ని పార్టీలూ, ఎప్పటిదాకా అనే చర్చలకన్నా... రెండు సమూహాల కలయికే ఇక్కడ చారిత్రాత్మక సందర్భం. ఈ సైద్ధాంతిక పునాదే సాధారణ ప్రజలను ఆకర్శిస్తున్నది. సిద్ధాంతం ప్రజా సమూహాల హృదయాలను హత్తుకుంటే ఆపగల్గేవారెవరు?



సీపీఐ(ఎం)తో పాటు ఎంసీపీఐ, ఆర్ఎస్‌పీలు ఇప్పటికే ఈ ఫ్రంటులో ఉన్నాయి. వామపక్షాల మధ్య గరిష్ట ఐక్యత సాధించగలిగితే, రాష్ట్రంలో రాజకీయ మార్పుల వేగం మరింత పుంజుకుంటుందనటంలో సందేహం లేదు. బీఎల్ఎఫ్ విడిగా పోటీ చేయటం వల్ల టీఆర్ఎస్‌ను ఓడించగలమా? అని కొందరు అంటున్నారు. టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు రాష్ట్రంలోని రాజకీయ శక్తులన్నీ ఐక్యం కావాలన్నది వారి ప్రతిపాదన. టీఆర్ఎస్‌ను ఓడించి ఎవరిని గెలిపించాలన్న ప్రశ్నకు వీరు సమాధానం చెప్పాలి. ఈ వైఖరి కాంగ్రెసును గద్దెనెక్కించాలన్నదానికే దారితీస్తుంది. టీఆర్ఎస్ కన్నా కాంగ్రెసు ఏవిధంగా మెరుగైన పార్టీ అవుతుంది? ఆర్థిక, సామాజిక సమస్యలన్నీ కాంగ్రెసు పాలనలో ముదిరినవే కదా! ప్రజాస్వామ్య హక్కులను మంటగలపటంలో కాంగ్రెసు అందెవేసిన చేయి. అవకాశావాదానికీ, అవినీతికీ పరాకాష్ట కాంగ్రెసు విధానాలు. లౌకికవిలువలు కాపాడలేక, మైనారిటీలకు భద్రత కల్పించలేక చేష్టలుడిగి జబ్బలు జారేసిన చరిత్ర కాంగ్రెసు పార్టీదే కదా! ఈ అనుభవాల పర్యవసానంగానే... తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెసును జనం తిరస్కరించారు. కాంగ్రెసు చెప్పుల్లోనే కాళ్ళుపెట్టి, అవే విధానాలు టీఆర్ఎస్ కూడా అమలు చేయటమే నేటి సమస్య. తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోయిన సందర్భం ఇది. ఎవరిని ఓడించాలీ, ఎవరిని గెలిపించాలన్నది కాదు నేటి సమస్య. కాంగ్రెసూ, టీఆర్ఎస్‌లలో ఎవరు గెలిచినా ఓడేది ప్రజలే. ప్రజలను గెలిపించటమే కర్తవ్యం కావాలిప్పుడు. ఓడించటాలూ, గెలిపించటాలూ తప్ప పరిపాలించే సామర్థ్యం బహుజనులకు లేదా అన్నదే నేటి సమస్య. ఆర్థిక దోపిడీకీ, సామాజిక అణచివేతకూ గురవుతున్న ఈ బహుజనులు తరతరాలుగా అడుక్కునే వారుగానే ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉండాలి.

శాసనసభలో వామపక్షాలకు ప్రాతినిధ్యం సంపాదించేందుకు ఉపయోగపడే ఎత్తుగడలు వేయటం మంచిదని కొంతమంది సూచిస్తున్నారు. చట్టసభల్లో ప్రజాగొంతుక వినించాలంటున్నారు. ఇప్పుడు కావల్సింది నాలుగైదు సీట్లూ, ప్రాతినిధ్యమూ కాదు. రాజ్యాధికారం కావాలి. ఇప్పటిదాకా ప్రాతినిధ్యంతో ప్రజల గొంతుక వినిపించే పనే దశాబ్దాలుగా చేసారు. కానీ అధికారం మరొకరి చేతిలో ఉన్నంత కాలం గొంతుచించుకోవడమే తప్ప జనం బతుకులు మారవని తేలిపోయింది. సీట్లేమీ లేనప్పుడు కూడా సాహసోపేతమైన పోరాటాలు చేసి ప్రజా పునాది బలపర్చుకున్నారు కమ్యూనిస్టులు. సీట్లు గెలిచినప్పుడు కూడా ఉన్న పునాది చెదిరింది. అందుకే ఇప్పుడు కావాల్సింది ప్రాతినిధ్యం కాదు. బహుజనుల చేతిలో అధికారం కోసమే ముందుకు సాగాలి.

ప్రజావాణి

రక్తమోడుతున్న రహదారులు

జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలకు అంతులేదు. వాహనదారుల అతివేగంవల్ల ప్రతిరోజూ ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వాహనాలు మొదలుకొని, ద్విచక్ర వాహనాల వరకు రోడ్డుపై పరిమితికి మించి, అతివేగంతో దూసుకుపోతున్నాయి. అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, నిర్లక్ష్యపు ఓవర్ టేక్‌లు, సెల్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం, ముగ్గురు లేదా నలుగురు ఎక్కి యువత నిర్లక్ష్యంతో అతివేగంగా బైక్‌లను నడపడం, ఆ బైక్‌లపై విన్యాసాలు తదితర కారణాలు రోడ్డు ప్రమాదాలను పెంచుతున్నాయి. నిర్లక్ష్యం ఒకరిది, ప్రాణాలు కోల్పోయేది ఇతరులది. పోలీసుల తనిఖీ ముమ్మరం కావాలి. రహదారులపై అతివేగంగా నడిపేవారిని, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసినవారినీ, పరిమితికి మించి జనాలతో వెళ్ళుతున్న వాహనదారులను, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారిని పట్టుకొని అతి భారీగా జరిమానాలు విధించాలి. ప్రమాదకారకులైతే కఠిన శిక్షలు విధించాలి. సురక్షిత ప్రయాణానికి సహకరించాలి.


-ఎస్.ఎస్.రాజు, హైదరాబాద్.

గ్రామాల్లో పగలే వెన్నెల

రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాలలో రాత్రిపూట మాత్రమే వెలగాల్సిన విద్యుత్ దీపాలు పగలు కూడా వెలగడంతో విద్యుత్‌శాఖకి తీవ్ర నష్టం కలుగుతోంది. ప్రతి గ్రామంలోనూ కరెంటు స్తంభానికి బల్బును బిగించారు. వాటికి ఆన్ ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేయకపోవడంతో నిరంతరం వెలుగుతున్నాయి. అధిక వేడిమి వల్ల కొన్ని బల్బులు కాలిపోతున్నాయి. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం, జూనియర్ లైన్‌మెన్‌ల అవగాహన రాహిత్యం వల్ల పగలే వెన్నెలగా మారుతోంది. అక్రమ విద్యుత్ వినియోగదారులపై కొరడా ఝులిపిస్తూ కరెంటు బిల్లులు కట్టనివారికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తూ, కరెంటును పొదుపుగా వాడుకోవాలని చైతన్యం కల్పిస్తున్న విద్యుత్ అధికారులకు 24 గంటల వెలుగుల గూర్చి తెలియదా? ఎంత విద్యుత్ దుర్వినియోగం అవుతుందో తెలియదా? మండలస్థాయిలో ఏఈలు, ఏడీఈలు నిరంతరం విద్యుత్ వాడకంపై సమీక్షలు నిర్వహిస్తూ సమయానికి విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లకు ఈ తతంగం తెలిసినా వారు పట్టించుకోరు. ఇకనైనా విద్యుత్‌శాఖ అధికారులు మేల్కొనాలి. గ్రామాలలో రాత్రివేళ మాత్రమే విద్యుత్ బల్బులు వెలిగేలా చర్యలు తీసుకోవాలి. ఆన్ ఆఫ్ స్విచ్ బోర్డులనుఏర్పాటు చేయాలి.

కె.ఎస్.ఆర్., జయశంకర్,

నాటకీయంగా పెరిగిన ఆర్థిక అసమానతలు



ప్రభాత్ పట్నాయక్

భారతదేశంలో ఆర్థిక అసమానతలు నాటకీయంగా పెరుగుతున్నాయని ఇటీవలెనే ఆక్స్‌ఫాం విడుదల చేసిన నివేదికలో వెళ్ళడైంది. క్రెడిట్ సూస్సె క్రమం తప్పకుండా ప్రచురించే గ్లోబల్ వెల్త్ డేటాబుక్ నుంచి ప్రాథమిక సమాచారాన్ని ఉపయోగించి ఆక్స్‌ఫాం ఈ నివేదికను రూపొందించింది. 2017లో సృష్టించబడిన అదనపు సంపదలో భారతదేశంలో అత్యంత ధనవంతులైన 1శాతం మంది 73శాతాన్ని కైవసం చేసుకున్నారని క్రెడిట్ సూస్సె పేర్కొంది.

ఈ లెక్కకు విశేష ప్రాధాన్యత ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ పేర్కొనబడిన తాజా సంవత్సరానికి సంబంధించిన శాతం విలువ మొత్తంగా అంతకు ముందు సంవత్సరందాకా పేర్కొనబడిన 58శాతంకన్నా చాలా ఎక్కువ. సగటు శాతం విలువ కంటే అంచువద్ద శాతం విలువ ఎక్కువగా ఉండటమంటే ఇప్పటికే చాలా ఎక్కువగావున్న సగటు ఈ క్రమంలో మరింతగా పెరుగుతుంది. సంపద, ఆదాయ అసమానతలలో పెరుగుదల భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా కనపడుతున్న ఈ దృగ్విషయం ప్రతీ సంవత్సరం స్విట్జర్‌లాండ్‌లోని డావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలకు హాజరవుతున్న పెట్టుబడిదారీ ప్రపంచ అగ్ర నాయకులను కూడా కలవరపెడుతున్నది. అలా పెరుగుతున్న ఆర్థిక అసమానతల కారణంగా ఏర్పడే సామాజిక అస్థిరత డావోస్ ఎజెండాలో ఒక ప్రధాన భాగం అయింది.

> సంపదకు సంబంధించిన అంచనాలను, సంపద పంపిణీకి చెందిన అంచనాలను రూపొందించటంలో గణాంక శాస్త్ర పరమైన సంక్లిష్టత ఉంటుంది. అయితే అటువంటి సంక్లిష్టతలు ఏమున్నప్పటికీ కనీవినీ ఎరుగని రీతిలో ఆర్థిక అసమానతలు పెరగటం మన స్వేచ్ఛకీ, మన ప్రజాస్వామ్యానికీ ప్రమాదకరమని చెప్పటం అసమంజసం కాదు.

అయితే ప్రపంచంలో ఎక్కడాలేనంత వేగంగా అసమానతల పెరుగుదల ఉండటం భారతదేశ ప్రత్యేకత. ఈ పెరుగుదల ఎంత వేగంగా ఉందంటే ప్రపంచంలో అత్యంత అసమానతలుగల సమాజాలలో భారతదేశం కూడా ఒకటయింది. ఉదాహరణకు 2017 సంవత్సరానికి ముందు భారతదేశంలో అత్యంత ధనవంతులైన 1శాతంమంది ఆధీనంలోని 58శాతం సంపదను ప్రపంచం మొత్తంలో ఇదే 1శాతం సంపన్నుల ఆధీనంలోని 50శాతం సంపదతో పోల్చినప్పుడు ఈ విషయం తెలుస్తుంది. 2017 సంవత్సరంలో సృష్టించబడిన అదనపు సంపదలో ప్రపంచం మొత్తంమీద అత్యంత సంపనున్నలైన 1శాతం మంది కైవసం చేసుకున్నది. భారతదేశంలోని సంపన్న 1శాతం కైవసం చేసుకున్న 73శాతంకంటే ఎక్కువగా 82శాతం ఉన్నప్పటికీ సమీప భవిష్యత్తులో ప్రపంచంలోగల ఆర్థిక అసమానతల స్థాయికంటే భారతదేశంలో ఆర్థిక అసమానతల స్థాయి మిన్నగా ఉంటుంది.

దీనితో తెలిసేదేమంటే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అసమానత్వం బలోపేతం కావటానికి వెనుకగల హేతువు భారతదేశంలో మరింత సాంద్రతతో పనిచేస్తున్నది. నయావుదారవాద ఆర్థిక విధానాల అమలుతో ఈ హేతువు ప్రాథమికంగా ముడివడి ఉన్నది. నయావుదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలలో పెరుగుతున్న సంపద, ఆదాయ అసమానతలు ఆవశ్యక భాగం. 'సంపదను ఒక ధృవం వద్ద, దారిద్ర్యాన్ని ఒక ధృవం వద్ద' ఉత్పత్తిచేయటం పెట్టుబడిదారీ వ్యవస్థ 'సద్యోజనిత(స్పాన్‌టేనియస్)' ధోరణిగా ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం పొంచివున్న సోషలిస్టు ప్రమాదం, పెరిగిన కార్మికవర్గ బలం కారణంగా రాజ్య జోక్యంతో ఈ ధోరణి కొంతవరకు నియంత్రించబడింది. అయితే నయావుదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రవేశంతో ఈ ధోరణి తిరిగి విజృంబించింది.

కనీసం ఐదు విధాలుగా నయవుదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక అసమానతలను తీవ్రతరం చేస్తుంది. ఆదాయ అసమానతలను ఇది పెంచుతుందనేది మొదటిది. ఆదాయంలో పొదుపు నిష్పత్తినిబట్టి ఆస్తుల పెరుగుదల ఉంటుంది. ఈ నిష్పత్తి అధిక ఆదాయం పొందుతున్న వర్గాలలో ఎక్కువగా ఉంటుంది. దీనితో మొత్తం ఆదాయంలో వారి పొదుపు నిష్పత్తి (ఆస్తులు పోగుపడటం) ఎక్కువగా ఉండటం, మొత్తం ఆస్తులలో వారి ఆస్తుల వాటా ఎక్కువగా ఉండటం జరుగుతుంది.

ఒక ఉదాహరణతో విషయం స్పష్టమౌతుంది. సమాజంలో అత్యంత ధనవంతులైన 10శాతం ప్రజలకు 250విలువగల ఆస్తులున్నాయనుకుందాం. వీరు 50విలువగల ఆదాయాన్ని ఆర్జించారు. కింది 90శాతం ప్రజల ఆస్తుల విలువ 50అని, వారి ఆర్జించిన ఆదాయం 50అని అనుకుందాం. వీరిలో అధిక ఆదాయంగల వారు తమ ఆదాయంలో సగం పొదుపు చేస్తారని, అల్పాదాయంగల వారు 10శాతం పొదుపు చేస్తారని అనుకుందాం. అటువంటి స్థితిలో 10శాతం పైవర్గాలు 25పొదుపుచేస్తే, కింది 90శాతం మంది 5పొదుపు చేస్తారు. దానితో ఒక్కో గ్రూపు ఆస్తులు 10శాతం పెరుగుతాయి. అప్పుడు సంపదలో అసమానత పెరగదు.

అయితే ఇప్పుడు ఒకవేళ ఆదాయ పంపిణీ అత్యంత సంపన్న 10శాతానికి 60, మిగిలిన వారికి 40 అయినప్పుడు అదే పొదుపు నిష్పత్తులతో అంతకు ముందటి స్థాయిలో ఆస్తుల పెరుగుదల 34 లేక 11.3శాతంగా ఉంటుంది. ఉన్నత వర్గ ఆస్తుల పెరుగుదల రేటు 12శాతంగా వుంటే మిగిలినవారి ఆస్తుల పెరుగుదల రేటు 8శాతంగా ఉన్నది. అటువంటి స్థితిలో ఉన్నతవర్గ వాటా 83శాతం నుంచి 84శాతందాకా పెరుగుతుంది. ఒకవేళ ఆదాయ అసమానత నిరంతరాయంగా పెరిగితే 10శాతం ఉన్నతవర్గ వాటా కూడా నిరంతరాయంగా పెరుగుతుంది.

నయావుదారవాద పాలనలో ఆదాయ పంపిణీకి నిరంతరాయంగా క్షీణించే ధోరణి ఉంటుంది. దీనికి కారణం ఈ పాలనలో సృష్టించబడే ఉద్యోగాలకంటే ఉద్యోగాలను కోరేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సాపేక్షంగా రిజర్వ్ నిరుద్యోగ సైన్యం పరిమాణాన్ని పెంచుతుంది. దానితో శ్రామిక ఉత్పాదక శక్తి పెరిగినప్పటికీ వేతనాలు జీవనాధార స్థాయి(సబ్‌సిస్టెన్స్ లెవెల్)ని దాటకుండా ఉంటాయి. కాబట్టి నయావుదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ మిగులులో సంపన్నుల వాటా పెరుగుతూ ఉంటుంది. ఇది ఉన్నత వర్గ ఆదాయం పెరగటానికీ, దానితోపాటుగా ఆర్థిక అసమానతలు పెరగటానికీ దారితీస్తుంది.

పైన వివరించిన ఉదాహరణలో ఆదాయ పంపిణీ మారినప్పుడు ఒక్కో గ్రూపునకు చెందిన ఆదాయానికి, పొదుపునకు మధ్యగల నిష్పత్తి మారకుండా ఉన్నది. అయితే నిజానికి ఆదాయంలో మార్పు సంభవించినప్పుడు వినిమయంలో సాపేక్షంగా అంతగా మారదు. అటువంటప్పుడు పైఉదాహరణలో 10శాతం ఉన్నత వర్గ ఆదాయం 60కి పెరిగినప్పుడు వారి పొదుపు 35కి పెరుగుతుంది(వారి వినిమయం 25దగ్గర స్థిరంగా ఉందని భావించటం జరిగింది). కింది 90శాతం ఆదాయం 40కి క్షీణించినప్పుడు, వారి వినిమయం 45దగ్గర నిలకడగా ఉంటుందనుకుంటే వారి పొదుపు మైనస్ 5కి పడిపోయింది. ఈ నూతన పరిస్థితిలో మొత్తం సంపదలో పై10శాతం వాటా 83శాతం నుంచి 86శాతానికి పెరుగుతుంది.

కింది వర్గాల ఆదాయం నిరపేక్షంగా తగ్గినప్పుడు మొత్తం సంపదలో పైవర్గాల వాటా పెరిగే ధోరణి ప్రస్ఫుటంగా కనపడుతుంది. నయావుదారవాద పాలనలో ఇలా జరగటానికిగల కారణం విద్య, ఆరోగ్యంవంటి అవసర సేవలు ప్రయివేటీకరింపబడటమే. ఈ సేవలను ప్రయివేటీకరించటంవల్ల వాటి ఖరీదు చాలా పెరిగింది. దానితో ఈ సేవలను కనీస స్థాయిలో ఉపయోగించుకోవటానికి అంతంత మాత్రంగావున్న పేదల ఆస్తులు కరిగిపోతాయి. కాబట్టి నయావుదారవాద పాలనలో ఆర్థిక అసమానతలు పెరుగటానికిగల కారణాలలో ఇది రెండవది.



నయావుదారవాద పాలనలో ఆర్థిక వ్యవస్థమీద పెట్టుబడి యెక్క ఆదిమ మూలధన సంచయ (ప్రిమిటివ్ ఎక్యుమ్యులేషన్ ఆఫ్ క్యాపిటల్) ప్రక్రియ తీవ్రరూపం దాలుస్తుంది. పర్యవసానంగా ఆర్థిక అసమానతలు వేగంగా పెరుగుతాయి. నయావుదారవాద పాలనలో ఆర్థిక అసమానతలు పెరగటానికి ఇది మూడవ కారణంగా ఉంటుంది. ఈ ప్రక్రియ అనేక రూపాలలో ఉంటుంది. రైతుల ఆస్తులతో సహా చిన్న చిన్న ఆస్తులను కైవసం చేసుకోవటం లేక నామమాత్రపు ధరకు కొనటం నుంచి పబ్లిక్ ఆస్తులను కబ్జా చేయటం దాకా, సామాన్య ప్రజల మీద వేసిన పన్నులతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను ఆధీనంలోకి తీసుకోవటం దాకా, ప్రభుత్వ బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా ఉండటం(వీటినే పెరిగిపోతున్న నిరర్థక ఆస్తులు అని పిలుస్తాము)వంటి పద్ధతులను అవలంభించి బడా పెట్టుబడిదారులు ఆర్థిక వ్యవస్థలోని మొత్తం సంపదలో తమ వాటాను పెంచుకుంటారు.


నిజానికి పెట్టుబడియొక్క ఆదిమ మూలధన సంచయం రెండు విధాలుగా సంపద కేంద్రీకరణను పెంచుతుంది. ఇంతకుముందే ఒకదానిని గురించి చర్చించాము. ఇది మార్క్స్ చెప్పిన 'పెట్టుబడి కేంద్రీకరణ' పెరగటానికి ఉపయోగపడుతుంది. పెట్టుబడియొక్క ఆదిమ మూలధన సంచయం రైతులను, చిన్న ఉత్పత్తిదారులను తమతమ సంప్రదాయ వృత్తులకు దూరమయ్యేలా వత్తిడి తెచ్చి వారు నగరాలకు వలస వెళ్ళేలా చేస్తుంది. అక్కడ వీరు శ్రామిక రిజర్వ్ సైన్యంలో చేరి దాని పరిమాణాన్ని సాపేక్షంగా పెంచుతారు. ఇంతకుముందు చర్చించినట్టుగా ఇది ఆదాయ అసమానతలను తీవ్రతరం చేస్తుంది. పర్యవసానంగా ఆర్థిక అసమానతలు పెరగటం జరుగుతుంది.

అధిక ఆర్థిక వృద్ధి రేటును సాధించే పేరుతో ధనికులకు ఇచ్చే పన్ను రాయితీలు, పన్నుల వసూలు నిలుపుదలలతో నయావుదారవాదం నాలుగోవిధంగా ఆర్థిక అసమానతలను పెంచుతుంది. అటువంటి రాయితీలతో ఆర్థిక అసమానతలు ప్రత్యక్షంగా పెరుగుతాయి. ఆస్తుల ధరల బుడగలను సృష్టించటం ద్వారా నయావుదారవాద పాలనలో ఆర్థిక అసమానతలు పెరగటం ఐదవ కారణంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లేక ఆస్తుల మార్కెట్‌లో ఆస్తుల విలువలో బూమ్‌లను(విపరీతంగా పెంచటం) చట్టా వ్యాపారం సృష్టిస్తుంది. దీనితో అత్యంత స్వల్ప కాలంలో ఉన్నత వర్గాల ఆధీనంలోని ఆస్తుల విలువ నిరపేక్షంగా పెరుగుతుంది. దానితో మొత్తం సంపదలో వారి వాటా పెరుగుతుంది.

అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. చట్టా సంబంధిత బూమ్‌తో మొత్తం సంపదలో పెరిగిన భాగం, దాని వాటా ఎంతవరకు నికరమైనది? అయితే చట్టా బుడగ సంపన్నుల సంపదను ఎలా పెంచుతుందో దాని పతనం కూడా రాత్రికిరాత్రే వారి సంపదను అలానే తుంచుతుంది. అదే నిజమైతే బుడగ ఆధారంగా సంపదలో అసమానతలు పెరగటంపట్ల ఎందుకు ఆందోళన చెందాలి? అయితే ఇది ఆందోళన కలిగించే విషయంగా మారటానికిగల కారణమేమంటే నయావుదారవాద పాలనలో ప్రభుత్వాలు బుడగలను అనేక సాధనాల ద్వారా పతనం కాకుండా అడ్డుకుంటాయి. అటువంటి ప్రయత్నాల ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుంది. అలా ఉపయోగించే సాధనాలలో విత్త మద్దతు(ఫిస్కల్ సపోర్ట్) (దీనిని అమెరికాలో ఒబామా గృహ బుడగ పతనం నుంచి బ్యాంకులను కాపాడటానికి ఉపయోగించాడు) నుంచి ప్రకృతిలోని గాలి, నీరువంటి వాటిని సరుకీకరించటం (అలా బూమ్‌ను కొనసాగించటానికి నూతనంగా లాభసాటియైన ఆస్తులను ఉపయోగిస్తారు) వరకూ వినియోగిస్తారు. అలాగే స్పెక్ట్రమ్‌వంటి ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటీకరించటం కూడా ఇదే లక్ష్యంతో చేసినవే. కాబట్టి మార్కెట్ బుడగల ద్వారా ఆస్తులను సముపార్జించటమంటే అవాస్తవిక సంపదను కూడబెట్టటమేననీ, అందువల్ల దానితో ఆందోళన చెందవలసిన అవసరంలేదనే అభిప్రాయం సరియైనది కాదు.

అంతిమంగా సంపదకు సంబంధించిన అంచనాలను, సంపద పంపిణీకి చెందిన అంచనాలను రూపొందించటంలో గణాంక శాస్త్ర పరమైన సంక్లిష్టత ఉంటుంది. అయితే అటువంటి సంక్లిష్టతలు ఏమున్నప్పటికీ కనీవినీ ఎరుగని రీతిలో ఆర్థిక అసమానతలు పెరగటం మన స్వేచ్ఛకీ, మన ప్రజాస్వామ్యానికీ ప్రమాదకరమని చెప్పటం అసమంజసం కాదు.

అనువాదం: నెల్లూరు నరసింహారావు
సెల్: 8886396999




పతకమూరు దామోదర ప్రసాద్

మోడీ బడ్జెట్‌తో గ్రామీణ దుస్థితి తొలగేనా?

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ రగులుతున్న పల్లె భారత ప్రజలను కష్టాల నుండి గట్టెక్కిస్తుందా... ఈ ఏడాది 8 రాష్ట్రాల శాసన సభలకు, ఆపై లోక్ సభ ఎన్నికల పరీక్ష కమలనాథులు ఎదుర్కోవలసి ఉంది. నానాటికి తీవ్రమవుతున్న గ్రామీణ దుస్థితిని తొలగించడానికి మోడీ ప్రభుత్వం బడ్జెట్‌లో నిర్దిష్ట ఉపశమన చర్యలు తీసుకుంటుందనే ఆశలు మోసువెలెత్తాయి. అయితే ప్రజలు ఉచితాలను కోరు కోవడం లేదనీ, తమ ప్రభుత్వం సంస్కరణల పథంలో కొనసాగుతుందని, జనాకర్షక పథకాలను విధానాలను పాటించబోమనే ప్రధాని మోడీ విస్పష్టంగా ప్రకటించడంతో బడ్జెట్ 'దిశ' పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దేశంలో వరుసగా రెండేండ్లు (2014-15, 16) తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో వ్యవసాయ వృద్ధి కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత 2016 -17లో సమృద్ధిగా వర్షాలు కురిసి రికార్డు స్థాయిలో 27.2 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగినా, ఆహార పంట ఉత్పత్తుల ధరలు కనీస మద్దతు కంటే చాలా తక్కువ స్థాయికి దారుణంగా పడిపోగా, పాలు, పండ్లు, కూరగాయల ధరలు సైతం అత్యల్ప స్థాయికి చేరాయి. ఆపై గోరుచుట్టుపై రోకలి పోటన్నట్టు పెద్ద నోట్లరద్దు - తదుపరి ఆరు నెలల్లో మళ్లీ దేశ వ్యాప్త ఏకీకృత జీఎస్‌టీ పన్ను వ్యవస్థను మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టడంతో దేశంలో అసంఘటిత రంగంలో పని చేసే కోట్లాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోగా, పండించిన పంటలను అమ్ముకోలేక, నగదు లేక, అప్పులు, వడ్డీలు పెను భారమై పల్లె భారతం విలవిలలాడింది. దేశంలో ఇప్పటికే దాదాపు 55 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న సేద్యపు రంగం, అనుబంధ పాడి, మత్స్య, చేనేత రంగాలపై బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థికవిధానాలు తీవ్ర ప్రభావం చూపాయి. గ్రామీణ రంగంలో ఉత్పత్తి, ఉపాధి పెరిగితేనే జనంలో కొనుగోలుశక్తి పెరిగి పారిశ్రామిక, వినియోగ వస్తువులకు గిరాకీ పెరిగి ఉద్యోగావకాశాలు పెరుగుతాయనే ప్రాథమిక అంశాన్ని విస్మరించి మోడీ ప్రభుత్వం ప్రజలపై దెబ్బమీద దెబ్బ వేస్తూ వారిని జీవచ్ఛవాలుగా మారుస్తోంది. ఆపై డీసిల్, పెట్రోల్ ఉత్పత్తులకు రోజువారీ ధరల పేరిట గత నెల రోజుల్లోనే లీటరుకు రూ.10కి పైగా పెంచి రవాణా పెను భారంగా మార్చి ప్రజల నడ్డి విరిచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పీపా ముడి చమురు ధర 50-55 డాలర్లున్నప్పుడు పెట్రోల్ ఉత్పత్తుల ధర తగ్గించకుండా కేంద్రం, ఎక్సైజ్ సుంకాలు ఆంధ్ర, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు రూ.385 వరకూ వ్యాట్ సుంకాలు విధించడంతో లీటర్ ధర రూ.75 -80 పెరగడంతో జనం హాహాకారాలు చేస్తున్నారు.

మోడీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో రైతులు గ్రామీణ ప్రజల కష్టాలు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు. ఈ ఏడాది జీడీపీ 6.5 శాతానికి పడిపోయింది. 4 ఏండ్లలో ఇదే కనిష్టం. గ్రామీణ రంగంలో వృద్ధి, సేద్యం అనుబంధ రంగాల్లో వికాసం జరగక పోతే "అందరితో కలిసి - అందరి వికాసం కోసం అనే నినాదం గానీ, వచ్చే ఐదేండ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ గంభీర ప్రకటనలు గానీ ఆచరణ రూపం దాల్చడం కష్టం. వ్యవసాయేతర రంగాల్లోకంటే సేద్యం రంగ వృద్ధి ద్వారానే దారిద్ర్య నిర్మూలన మూడింతల ఎక్కువ ప్రభావకారి" గా ఉంటుందనే ప్రపంచ అభివృద్ధి నివేదిక సలహాను పరిగణలోకి తీసుకేంటే దారిద్ర్యం నిర్మూలన లక్ష్య సాధనకు ప్రభుత్వం సేద్యపు రంగం పని తీరును మెరుగు పరచేందుకు వచ్చే బడ్జెట్‌లో నిర్దిష్ట ప్రతిపాదనలు చేయడం అవసరం.



రైతులను గట్టెక్కించడానికి కేంద్రం నిర్దిష్టచర్యలు చేపట్టాలి. ప్రధాని పంటల బీమా పథకాన్ని లొసుగులు లేకుండా తగు మార్పులు చేసి రైతులందరికీ వర్తింపజేయాలి. నాబార్డు ఆధ్వర్యంలో దీర్ఘకాల నీటి పారుదల నిధికి గతేడాది ప్రత్యేకించిన రూ.20 వేల కోట్లు, సూక్ష్మ నీటి సాగునిధి రూ.5 వేల కోట్లను, పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేకించిన రూ.8 వేల కోట్లు ఏ మేరకు, ఏ విధంగా ఖర్చయ్యాయో నిశితంగా పరిశీలించి వచ్చే బడ్జెట్‌లో ఆయా రంగాలకు కేటాయింపులు పెంచాలి. పూర్తయిన ప్రాజెక్టులకు ప్రాధాన్యం ప్రాతిపదికాన పంట కాల్వలు నిర్మించాలి. దేశంలో ఏ ప్రాంతం వారికైనా సరుకులు అమ్ముకోవడానికి ఉద్దేశించిన ఇ నామ్ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ వ్యవస్థ అమలుకు దళారీలు దోపిడీదార్లు, అడుగడుగునా అడ్డు పడుతున్నందున వ్యవసాయ మార్కెటింగ్ విధానంలో రైతులకు అనుకూల మార్పులు చేపట్టాలి. అమూల్ వంటి సహకార పాడి పారిశ్రమ వలే సంఘాలకు ఉల్లి, టమాటా, బంగాళాదుంపల వంటి కూరగాయల ఉత్పత్తి దార్ల సంఘాలను నేరుగా ఆహారశుద్ధి పరిశ్రమలు సంఘటితరి ట్రైలర్‌లతో అనుసంధానించి వారికి మెరుగైన ధరలు లభించే విధానాలు ప్రకటించాలి.

వ్యవసాయం రాష్ట్రాల జాబితాలోని అంశమైన కుంటి సాకులు చెబుతూ కేంద్రం తరచూ తన బాధ్యత నుంచి తప్పించుకుంటోంది. దేశంలో సాగుయోగ్యమైన 16 కోట్ల ఎకరాల్లో 41 శాతం భూమికే సాగునీటి సౌకర్యాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర, జిల్లాస్థాయి వ్యవసాయ, అనుబంధ శాఖలను పరిశోధనా సంస్థలు, యూనివర్శిటీలతో అనుసంధానించి ఆయా ప్రాంతాల భూ సారం, వాతావరణం, వర్షపాతం, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మేలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, అందించి ఉత్పాదకత పెంపునకు ప్రోత్సహిస్తే నూనెలు, పప్పు దిగుమతులు తగ్గి పండ్లు, కూరగాయల ఎగుమతి చేసే స్థాయికి రైతాంగం చేరుకుటుంది. దేశ అవసరాలు పోను మిగులు వ్యవసాయోత్పత్తులను సరైన ధరకు విదేశాలకు ఎగుమతి చేయడానికి అనువైన మార్కెటింగ్ వ్యవస్థలను నెలకొల్పాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో రైతులు నెలసరి సగటు ఆదాయం 6 వేలకంటే తక్కువే. ఎందరో పేద, మధ్య తరగతి రైతులు మరో గత్యంతరం లేక సేద్యపు రంగంలో కన్నీళ్లు, కష్టాలతో కొనసాగుతున్నారు. అందు వల్ల విత్తనం వేయడానికి ముందే సేద్యానికి అవసరమైన సంస్థాగత రుణాలను రైతులకు అందించాలి. 2017-18లో సేద్యం, అనుబంధ రంగాలకు కేటాయించిన రూ.10 లక్షల కోట్ల రుణ వితరణకు ఇతోధికంగా పెంచి వడ్డీ వ్యాపారుల నుండి రైతులను కాపాడాలి. వడ్డీ రాయితీ పెంచాలి.

సేద్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరికరాలను ప్రవేశ పెట్టి సబ్సిడీ ధరలను రైతులకు అందుబాటులో తెచ్చి సాగుఖర్చును గణనీయంగా తగ్గిస్తేనే రైతులకు మేలు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన చెరువుల పునరుద్ధరణ 'మిషన్ కాకతీయ', ఏపీలో పంట కుంటల చెక్‌డ్యాంల నిర్మాణం పర్యావరణ పరిరక్షణ, నీటి అదనపు సాగు దిశగా సాగాలి. రైతుకు ఎకరాకు రూ.4 వేలు సాగు ఖర్చుగా ఇస్తామనేది ఎన్నికల గోదారి, దాటేది గాక కేసీఆర్ చిత్తశుద్ధితో అమలు చేయాలి. ప్రతిగింజా, పంట కొంటామని కేసీఆర్ వాగ్దానం నీటి మూట కారాదు. కేంద్రం ఈ కార్యక్రమాలను గుర్తించి అదనపు సాయం చేయాలి. మోడీ ప్రభుత్వం గ్రామీణ దుస్థితిని తొలగించేందుకు రైతన్నలు, నేతన్నలు, గంగపుత్రులు, గొర్రెల కాపర్లు, ఇతర గ్రామీణ వృత్తుల అభ్యున్నతికి నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. లేదంటే కష్టజీవులు కమలనాథులకు తగిన గుణపాఠం నేర్పగలరు.

సీనియర్ జర్నలిస్టు, సెల్: 9440990381





ఆకలి బాగా వేయాలంటే.. !



చాలామంది పిల్లలు బయట చిరుతిండి తినడానికి ఇష్టపడతారు. చిరుతిండి ఎక్కువగా తినడం వలన పిల్లలకు ఆకలి సరిగ్గా వేయదు. కొంతమందైతే ఇంట్లో వండిన పదార్థాలు తినడానికి అసలు ఆసక్తి చూపించారు. కడుపులో నులిపురుగులు ఉంటే కూడా పిల్లలు ఆహారం సరిగ్గా తీసుకోరు. అలాంటప్పుడు ఆకలి బాగా వేయాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

- పాలల్లో కొద్దిగా సొంటి వేసి మరిగించాలి. ఇలా మరిగించిన పాలను ఉదయం పిల్లలకు తాగించడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. దీని వలన కడుపులో ఉండే బ్యాక్టీరియా, నులిపురుగులు నశిస్తాయి.
- అలాగే ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా వాము వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని ఒక బాటిల్ లో నిల్వ ఉంచుకొని రోజూ సాయంత్రం ఒక చెంచా తాగించాలి. ఇలా చేయడం వలన కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు దూరం అవుతాయి. క్రమంగా ఆకలి పెరుగుతుంది.
- ప్రతిరోజు ఒక అరటి లేదా ఆపిల్ పండు వంటివి తినిపించడం అలవాటు చేస్తే మంచిది. దీని వల్ల కూడా ఆకలి పెరుగుతుంది.
- వాము, ఇంగువ, సొంటి సమపాళ్లల్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక నెలరోజుపాటు వాడుకోవచ్చు. చిన్నపిల్లలకైతే భోజనంలో ఒక చెంచా కలిపి తినిపించవచ్చు. ఒకవేళ అలా తినకపోతే ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా ఈ పొడిని వేసి కాస్త ఉప్పు కలిపి పిల్లలకు తాగించవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లల ఆకలి బాగా పెరుగుతుంది.
- ఈ మిశ్రమం గ్యాసు, అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే ఆకలిని బాగా పెంచుతుంది. అలాగే మలబద్ధక సమస్యను తొలగిస్తుంది. *

మానవి
నవతెలంగాణ
manavi@navatelangana.com
హైదరాబాద్ 5
మంగళవారం 30-1-2018

క్యాజువల్ టాప్స్...

టీనేజ్ అమ్మాయిల నుంచి మధ్య వయసు మగువల వరకు జీన్స్ క్యాజువల్ వేర్ జాబితాలో చేరిపోయింది. జీన్స్ మీదకు డిజైనర్ టాప్స్ కావాలనుకుంటే రెడీమేడ్‌గా కొనుగోలు చేసేవారే అధికం. దుపట్టాలు, ఇతర సిల్క్ ఫాబ్రిక్స్‌కు టాప్స్‌గా మార్చుకోవాలనుకునేవారు ముందుగా డ్రాఫ్టింగ్ చేసుకున్న తర్వాత స్టిచింగ్ సులువు అవుతుంది. రెడీమేడ్‌గా కొనాలకునే వారు తమకు నప్పే క్యాజువల్ టాప్స్‌ను సెలెక్టు చేసుకుంటే మంచిది. క్యాజువల్ టాప్స్‌ను ఆఫీసుకు, పార్టీలకు, అకేషన్లకు కూడా వేసుకోవచ్చు. వీటిలో చాలా సింపుల్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు. మోడ్రన్‌గా కనిపించాలనుకునే వారు క్యాజువల్ టాప్స్‌ను ధరిస్తే సరి !

ఉప్పుతో ఇలా!



- మన వంటింట్లో ఉండే ఉప్పుతో ముఖాన్ని అందంగా, మెరిసేలా చేయవచ్చు. ఉప్పు చర్మ గ్రంధులో దాగి ఉన్న మలినాలను, మురికిని తొలగించడంలో ఎక్సలెంట్‌గా పని చేస్తుంది. ఇది చర్మంలో పేరుకుపోయిన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ను నివారిస్తుంది. చర్మంపై పేరుకుపోయిన నలుపు రంగును మాయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
- అలాగే ముఖంపై ఉండే బ్యాక్టీరియాను, ఇన్ఫెక్షన్ వంటి వాటిని నివారిస్తుంది. ఫలితంగా మొటిమల సమస్య దూరం అవుతుంది.
- బయట ఎక్కువగా తిరిగే వారికి ముఖంపై మురికి, ట్యానింగ్ వంటివి ఎక్కువగా పేరుకుపోతాయి. ఆ టాన్ తొలగించడంలో ఉప్పు చక్కటి పరిష్కార మార్గం. ఒక చెంచా తేనెలో కొద్దిగా ఉప్పు కలపాలి. దీన్ని స్క్రబ్‌లా ముఖంపై సున్నితంగా రుద్దాలి. ఇలా రుద్దినా ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల నలుపు, సన్‌టాన్ వంటివి త్వరగా తొలగిపోతాయి.
- మొటిమలను తగ్గించడంలో ఉప్పు చక్కగా పని చేస్తుంది. కానీ వాటి తాలుకు మచ్చలు తొందరగా పోవు. మొటిమలను, మచ్చలను తొలగించడానికి రెండు చెంచాల నిమ్మరసంలో సగం చెంచా ఉప్పు కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా పది నిమిషాలు పట్టించాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. సున్నితమైన చర్మం గలవారు ఈ మిశ్రమాన్ని ఉపయోగించకపోవకోవడం మంచిది.
- ముఖం పై బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, డెడ్ సెల్స్ ఎక్కువగా ఉంటే ఇలా చేయండి! ముందుగా ముఖానికి పచ్చిపాలు అప్లై చేసుకోవాలి. పచ్చిపాలు పూర్తిగా ఆరిన తర్వాత ఉప్పును తీసుకొని రుద్దుతూ ప్యాక్‌ను సున్నితంగా తొలగించాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో ని మురికి, మృత కణాలు తొలగిపోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. *

ఉల్లి చేసే మేలు...

ఉల్లిపాయ భారతీయ వంటకాలలో చాలా ముఖ్యమైంది. వివిధ రకాలైన కూరలు తయారు చేయడంలో దీన్ని వాడతారు. కూరలకే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉల్లి చేసే మేలు ఏంటో తెలుసుకుందాం!

- దంతాల నొప్పి, దంతాల నుంచి రక్తం కారుతుంటే ఉల్లిపాయలను పేస్టులా చేసి దంతాలపై రాసుకుంటే వెంటనే ఉపశమనం పొందుతారు.
- కాలిన గాయాలకు ఉల్లిపాయ ఒక మంచి పరిష్కార మార్గం. కాలిన ప్రదేశంలో ఉల్లిపాయ రసాన్ని పూస్తే త్వరగా ఉపశమనం పొందుతారు.



- దగ్గును నివారించటంలో ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసం, తేనె రెండింటిని సమభాగంలో తీసుకొని రెండు బాగా మిక్స్ చేసి తీసుకోవడం వల్ల దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
- అలాగే చెవిపోటుకు ఉడికించి తీసిన ఉల్లిపాయ రసాన్ని చుక్కలుగా వేస్తే నొప్పి త్వరగా తగ్గుతుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.
- ఇది ముఖ్యంగా రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దాంతో పాటు చర్మ సమస్యలను దూరం చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. *

కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ వంటి వస్తువుల మీద దుమ్ము వదలడం లేదా.. ఎన్నిసార్లు శుభ్రం చేసినా దుమ్ము కనిపిస్తుందా ! అయితే ఓ సారి ఇలా చేసి చూడండి !



- ఇల్లు శుభ్రంగా ఉందో లేదో గమనించుకోండి. లేదంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఇంటి చుట్టూ వాతావరణం బాగా లేకపోతే తలుపులు, డోర్ కర్టెన్స్ వేసుకోవాలి.

ఓ సారి చెక్ చేసుకోండి!

- కీ బోర్డు పై ఎక్కువగా దుమ్ము చేరితే లింట్ క్లాత్‌ను క్లీనింగ్ లిక్విడ్‌లో ముంచి తుడిస్తే సరిపోతుంది. ఎలక్ట్రానిక్ వస్తువులకు లింట్ క్లాత్‌ను ఉపయోగించడం మంచిది.
- పాత బ్యాగులు, టెడీ బేర్స్, ఫాబ్రిక్ డాల్స్, ప్లాస్టిక్ బ్యాగుల్లో దుమ్ము ఎక్కువగా ఉంటుంది. ఇవి శుభ్రంగా ఉండాలంటే ఒక బకెట్ నీటిలో రెండు చెంచా బేకింగ్ సోడా వేసి 15 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత బ్రష్‌తో మృదువుగా రుద్ది నీటిలో రెండు, మూడు సార్లు జాడిస్తే సరిపోతుంది.
- ఇంట్లో న్యూస్ పేపర్లు, పుస్తకాలు ఎక్కువగా ఉన్న కూడా దుమ్ము త్వరగా చేరుతుంది. కాబట్టి వారానికి రెండుసార్లు వాటిని శుభ్రంగా సర్దుకుంటే మంచిది.
- ముఖ్యంగా సీలింగ్ ఫ్యాన్స్‌కు ఎక్కువ దుమ్ము పడుతుంది. ఇల్లు దులిపే ముందు ఫాన్స్‌ను ముందుగా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
- ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే కంప్యూటర్ కీ బోర్డు, స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ వంటి ముఖ్యమైన వస్తువుల మీద దుమ్ము పడకుండా కాపాడుకోవచ్చు. ఈ వస్తువులు ఎక్కువగా శుభ్రం చేస్తే త్వరగా పాడవుతాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. *

ఇట్లచేద్దాం

మేకప్ వేసుకొని కాసేపు అవ్వగానే ప్యాచెస్ ప్యాచెస్ వస్తూ ఉంటుంది. మేకప్ అంత కూడా నీరుగారినట్టుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మేకప్ తాజాగా ఉండాలి. రోజంతా కూడా అందంగా ఉండాలి అంటే మేకప్ వేసుకునే ముందు ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని మెల్లగా రుద్దుకున్న తర్వాత మేకప్ వేసుకుంటే రోజంతా కూడా మేకప్ అలాగే ఉంటుంది. ముఖం కూడా తాజాగా, అందంగా కనిపిస్తుంది.

తెలుగు జానపద దిక్సూచి

నాయని కృష్ణకుమారి గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు హనుమాయమ్మ, ప్రముఖ కవి నాయని సుబ్బారావు. తండ్రి సాహితీవేత్తలతో జరిపే చర్చలు వింటూ పెరిగిన ఆమె చిన్నతనంలోనే నిర్భయంగా మాట్లాడడం, స్వాతంత్ర్యంగా మెలగడం, సలహాలు ఇవ్వడం, సమస్యలను పరిష్కరించడం నేర్చుకున్నారు. బాల్యం నుంచే ఆమెకు ఒక కవిత్వ తత్వం అలవడింది. తన వాక్చాతుర్యంతో సాహితీవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తూ.. సాహిత్యలోకంలో మహిళలకు ఆదర్శంగా నిలిచారు.

నరసరావుపేట, శ్రీకాకుళంలో పాఠశాల విద్య పూర్తిచేశారు కృష్ణకుమారి. గుంటూరులో కాలేజీ చదువు పూర్తిచేశారు. బి.ఏ చదువుతున్నప్పుడే తరగతిగదిలో 'ఆంధ్రులచరిత్ర'పై రాసుకున్న నోట్స్ ఆధారంగా "ఆంధ్రులకథ" అన్న పుస్తకం రాసి ప్రచురించారు. అప్పటికి ఆమె వయసు 18 ఏళ్లు. (ఆ తర్వాత ఆ పుస్తకాన్ని పాఠ్యపుస్తకంగా ప్రభుత్వం ప్రకటించింది.) డిగ్రీ పూర్తి చేసి విశాఖపట్నంలో ఎంఏ తెలుగులో చేరారు. అక్కడ ఆమె సాహిత్యాభిలాషని తీర్చి దిద్దడానికి అనువుగా అనేకమంది ప్రముఖ రచయితలతో పరిచయమైంది. క ష్ణకుమారి విశేషంగా సాహిత్యసభలలో, నాటకాలలో పాల్గొంటూ, తన సాహిత్య కృషికి బలమైన పునాదులు వేసుకున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీలో 'తిక్కన కవితావైభవం' మీద పి.హెచ్.డి మొదలు పెట్టి మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత ఆమె భర్త మధుసూదనరావు, మిత్రులు అంతటి నరసింహం ప్రోత్సాహంతో తెలుగు జానపదసాహిత్యంలో పరిశోధన చేసి, పి.హెచ్.డి. పట్టా అందుకున్నారు. ఆమె సిద్ధాంతగ్రంథం, "జానపద గేయగాథలు" అన్న శీర్షికతో 1977లో ప్రచురించారు. ఆ తరువాత ఆమె తన దృష్టి అంతా జానపదసాహిత్యం మీదే కేంద్రీకరించారు.

తెలుగు జానపద సాహిత్యంలో ఆమె చేసిన విశేష కృషి కొత్తతరానికి మార్గదర్శకమైంది. తెలుగు సాహిత్యంపై, సంస్కృతిపై ఎన్నో పరిశోధనలు చేసిన గొప్ప సాహితీ విమర్శకురాలిగా ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఆమె ప్రముఖ సాహితీవేత్త, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వీసీ,ఆచార్య నాయని కృష్ణకుమారి. మహిళా సాహిత్యం, జానపదరంగంలో ఆమె చేసిన కృషి మరువలేనిది.



నాయని కృష్ణకుమారి
(14మార్చి, 1930 - 30 జనవరి, 2016)

WOMEN of the day

కృష్ణకుమారి మద్రాస్‌లోని ఎతిరాజ్ కళాశాలలో అధ్యాపకురాలిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు విభాగం అధిపతిగా, తిరుపతి పద్మావతి మహిళా కాలేజీ ప్రిన్సిపల్‌గా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా 1999 లో పదవీవిరమణ చేశారు.

ఆమె రాసిన రచనలకు గృహలక్ష్మి స్వర్ణకంకణం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉత్తమ రచయిత్రి బహుమతి, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమీ బహుమతి వంటి సత్కారాలు అందుకున్నారు.

ఆమె కలం నుంచి జాలువారిన సాహిత్య పరిమళాలు.. అగ్నిపుత్రి (1978), ఆయాతా (కథల సంకలనం), ఏం చెప్పను నేస్తం (కవితాసంకలనం. 1988), పరిశీలన (వ్యాససంకలనం. 1977), పరిశోధన (వ్యాససంకలనం. ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రచురణ. 1979), తెలుగు జానపద వాఙ్మయం, సంఘము, సంస్కృతి, సాహిత్యం. పరిశోధన గ్రంథం. (పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము. 2000), జానపద సరస్వతి. (జానపద సాహిత్య పరిషత్. 1996), కాశ్మీర దీపకళిక (యాత్రాచరిత్ర) ఆమె సంపాదకత్వంలో తెలుగు జానపద విజ్ఞానం: సమాజం, సంస్కృతి, సాహిత్యం పుస్తకం వెలువడింది. *

ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకూ 'క్రీమీలేయర్'

- పిటిషన్‌ను విచారించనున్న సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : రిజర్వేషన్ల నుంచి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకూ క్రిమీలేయర్‌ను వర్తింప చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరపనున్నది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరపనున్నది. ఎస్సీ, ఎస్టీలలో ధనవంతులైన వారే, ఉన్నత స్థానాల్లో వున్న వారే ప్రయోజనాలు పొందుతున్నారని, రిజర్వేషన్లు అవసరమైన వారికి అవి అందడం లేదని, పేదలు ఇంకా పేదలుగానే కొనసాగుతున్నారని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలలో వాస్తవంగా వెనుకబడిన వారిని, పేదలను వడపోసి ప్రయోజనాలు అందించడంలో రిజర్వేషన్లు విఫలమయ్యాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనివల్ల సామాజిక అశాంతి, నక్సలైట్ ఉద్యమం, శాశ్వత పేదరికం పెరిగిపోయాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు క్రిమిలేయర్‌ను వర్తింప చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలవ్వడం ఇదే తొలిసారి. అడ్వకేట్ షోభిత్ తివారి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

భూ కుంభకోణం నిజమే

- పోలీస్ ఉన్నతాధికారుల నివేదిక
- ఎమ్మెల్యే బోండా పాత్రపైనా విచారణ



అమరావతి : విజయవాడలో స్వాతంత్ర్య సమర యోధుల భూమిని కబ్జా చేసిన వ్యవహారంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు భార్య సునీత పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. ఉద్దేశపూర్వకంగానే భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని నివేదిక సిద్ధం చేశారు. దీన్ని సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సమర్పించారు. దీనిపై సీఎం సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే పాత్రపైనా విచారణ చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. లేనిపక్షంలో విజయవాడలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, బాధ్యులను వదలొద్దని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఎప్పుడు ఏం జరిగిందో, ఎలా జరిగిందో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలనీ ఆదేశించారు. ఈ వ్యవహారంతో ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని అన్నట్లు తెలిసింది. సింగ్‌నగర్ ప్రాంతంలో స్వాతంత్ర్య సమరయోధులకు కేటాయించిన భూమిని డెవలప్‌మెంట్ పేరుతో బోండా ఉమామహేశ్వర రావు భార్య రాయించుకున్నారు. దీని విలువ సుమారు రూ.60 కోట్ల వరకూ ఉంటుంది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారించి కేసు నమోదు చేశారు. భూ కబ్జాగా కేసు నమోదు చేశారు. దీనిలో బోండా ఉమామహేశ్వర రావు భార్య పేరును కూడా చేర్చారు. దీనిపై బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తనకు ఆ భూమి వివరాలు తెలియవని, సమస్యలు లేవని చెప్పడంతోనే డెవలప్‌మెంట్‌కు తీసుకున్నామని తెలిపారు.

ఏసీబీకి చిక్కిన వుడా అధికారి

- రూ. 20 కోట్ల అక్రమాస్తులను గుర్తించిన అధికారులు

విశాఖపట్నం : విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా) అడిషనల్ చీఫ్ అర్బన్ ప్లానర్ (ఏసీయుపీ) పసుపతి ప్రదీప్ కుమార్ ఆదాయానికి మించిన అక్రమాస్తులు కలిగి ఉన్నాడని గుర్తించిన ఎసిబి అధికారులు ఆయన ఆస్తులపై సోమవారం ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించారు. విశాఖపట్నం, అనంతపురం, రాజమండ్రి, కడప, విజయవాడ, కృష్ణ ప్రాంతాలతో పాటు 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. విశాఖపట్నంలోని వాల్తేరు క్లబ్ సమీపంలోని నటరాజ్ టవర్స్‌లోని ఆయన నివాసముంటున్న ఫ్లాట్ నెంబరు 301లో తనిఖీలు నిర్వహించారు. విజయవాడ రేంజ్ డిఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎసిబి అధికారులు తెల్లవారుజామున 5గంటలకే ప్రదీప్‌కుమార్ ఇంటికి చేరుకుని తనిఖీలు మొదలు పెట్టారు. కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం, చిక్కాల గ్రామానికి చెందిన ప్రదీప్‌కుమార్ మే 5 1984లో అనంతపురం జిల్లా గుంతకల్‌లో టౌన్ ప్లానింగ్‌లో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌గా చేరాడు. 1991లో టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్‌గా, 1999లో ప్లానింగ్ ఆఫీసర్‌గా, 2010లో సిటీ ప్లానర్‌గా, 2013లో డిప్యూటీ సిటీ ప్లానర్‌గా, 2018లో టౌన్ ప్లానింగ్ జాయింట్ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతి పొందాడు. 2015 నుంచి 2016 వరకూ డిప్యూటీ సిటీ ప్లానర్‌గా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేశాడు. ప్రస్తుతం వుడాలో అడిషనల్ చీఫ్ అర్బన్ ప్లానర్‌గా (జాయింట్ డైరెక్టర్, కంట్రీ అండ్ టౌన్ ప్లానర్) పనిచేస్తున్నాడు. ఈ నెల 2వ తేదీన వుడాలో బాధ్యతలు చేపట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. విశాఖపట్నంలోని తన ఇంట్లో రూ. 4లక్షల నగదు, రూ.3లక్షల బ్యాంకు బ్యాలెన్స్, భార్య పేరిట 18లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రూ.పది లక్షల బీమా, రూ.21లక్షల ఇంట్లో వస్తువులు, 2.7 కిలోల బంగారం (వీటి విలువ సుమారు రూ.70 లక్షలు), 12.5 కిలోల వెండి(వీటి విలువ రూ.4లక్షలు), ప్లాటినమ్ ఉంగరాలు రెండు, పెద్దకుమార్ హేమంత్‌సాయి పేరిట రూ. 10లక్షలు కనస్ట్రక్షన్స్, బ్రిజ్జా కారు, రెండు మోటారు సైకిళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఇళ్లు, నాలుగు ఇళ్ల స్థలాలు, 9.20 ఎకరాల భూములు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.

పాఠశాలల్లోని సిబ్బంది సమస్యలు పరిష్కరించండి..

- సీఎంకు జూలకంటి లేఖ



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

సర్వశిక్షా అభియాన్, కస్తూర్బా గాంధీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ (ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన సోమవారం లేఖ రాశారు. వారందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 475 మందిగా ఉన్న వీరందరూ.. కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి చెల్లిస్తున్న పారితోషికం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో వేతనం చెల్లించటం లేదని.. సెలవుల మంజూరీలోనూ వివక్ష కొనసాగుతున్నదని వివరించారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి టీఎస్‌యుటీఎఫ్ ఆధ్వర్యాన బోధన, బోధనేతర సిబ్బంది దశల వారీ ఆందోళనలు నిర్వహించారని.. ఇందులో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాల యాల వద్ద ధర్నా నిర్వహించారని జూలకంటి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఎయిడెడ్ టీచర్ల సమస్యలపై రేపు డీఎస్సీ ముట్టడి

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్


గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఎయిడెడ్) విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 31న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించనున్నట్టు టీఎస్‌యూటీఎఫ్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ రాములు, చావ రవి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. యాక్ట్ 37/ 2005పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలనీ, పీఆర్‌సీ బకాయిలు చెల్లించాలని, నియామకాలు, పదోన్నతులు కల్పించాలనీ తదితర డిమాండ్లతో ఆందోళన నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఒంటేరుకు బెయిల్.. విడుదల

నవ తెలంగాణబ్యూరో-హైదరాబాద్

టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఆయన చంచల్‌గూడ సెంట్రల్ జైల్ నుంచి విడుదలయ్యారు. ఆయనపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. అందులో ఒక దానికి మొదట్లోనే బెయిల్ రాగా, మిగతా మూడు కేసులకు సోమవారం బెయిల్ వచ్చింది. ఒంటేరు ప్రస్తుతం టీడీపీ రైతు విభాగంలో పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పోటీ చేసి ఓడిపోయారు.

సమాన పనికి సమాన వేతనమివ్వాలి : టీఆక్టా



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్టు టీచర్ల సంఘం (టీఆక్టా) కోరింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో టీఆక్టా జనరల్ బాడీ అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం టీఆక్టా అధ్యక్షుడు ఎం రామేశ్వర్‌రావు, నాయకులు ఎం తిరుపతి, రాజు చిట్యాల (ఓయూసీటీఏ), ఇంద్రకరణ్‌రెడ్డి, దత్తాత్రి (పాలమూరు), అశోక్, కృష్ణమూర్తి (ఉస్మానియా), మల్లారెడ్డి, శ్రీధర్ (కాకతీయ), పెంచల (శాతవాహన) ఓ ప్రకటన విడుదల చేశారు. గతేడాది నిరవధిక సమ్మె చేసినపుడు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు అధ్యాపకులకు బేసిక్, డీఏ పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఏడాది గడుస్తోందని తెలిపారు. పెరిగిన జీతాలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయకపోవడంపై తీవ్ర నిరాశ చెందామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

వేతనాలు పెంచండి

- పాతూరికి టీఎస్‌కేసీ మెంటార్ల వినతి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

వేతనాలు పెంచాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్స్ (టీఎస్‌కేసీ)ల్లో పనిచేస్తున్న మెంటార్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కోరింది. హైదరాబాద్‌లో శాసనమండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డిని టీఎస్‌కేసీ మెంటార్ల సంఘం అధ్యక్షుడు జి రాజశేఖర్, ఉపాధ్యక్షులు టి కరుణాకర్, జాయింట్ సెక్రెటరీ కిశోర్‌కుమార్, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ కలిసి వినతిపత్రం సమర్పించారు. రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు 2006 నుంచి నెలకు రూ.8 వేల వేతనమే వస్తోందని తెలిపారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించడం ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. వేతనాల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్తామని పాతూరి సుధాకర్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.

వికృత రూపం దాల్చిన రాజకీయాలు

- టీవీవీ డైరీ ఆవిష్కరణలో కోదండరామ్

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ప్రస్తుత రాజకీయాలు వికృత రూపం దాల్చాయని తెలంగాణ జేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ ఎం కోదండ రామ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) డైరీ- 2018ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లా డుతూ రాజకీయాలు పెట్టుబడిగా మారాయని విమర్శించారు. రాజకీ యాలు ప్రజాసేవకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకేనని విమర్శిం చారు. రైతులకు 24 గంటల విద్యుత్ వల్ల బోరుబావులు ఎండిపోయే ప్రమాదముందని మండిపడ్డారు. రైతులే బాధను తెలియజేస్తున్నారని అన్నారు. సరైన ప్రణాళిక, విధివిధానాలు లేనందు వల్లే రాష్ట్రాభివృద్ధి జరగడం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పాలకులను ప్రశ్నించాల్సిన అవసరముందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీవీవీ నాయకులు గురిజాల రవీందర్‌రావు, ధర్మార్జున్, తిప్పర్తి యాదయ్య పాల్గొన్నారు.

మార్కుల స్కోరింగ్ సబ్జెక్టుగా 'తెలుగు'

- భాషా పండితుల పదోన్నతులపై న్యాయసలహా : కడియం శ్రీహరి

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియేట్ వరకూ తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని డిప్యూటీసీఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. తెలుగుభాష ఆసక్తికర, మార్కుల స్కోరింగ్ సబ్జెక్టుగా మార్పులు చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో తెలుగు భాష తప్పనిసరి అమలుపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సభ్యులు, విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలలో మాతభాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేస్తున్న విషయాన్ని అధికారులు కడియంకు వివరించారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలలో కూడా తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయ డంపై ఆయా ఉన్నతాధికారులతో మాట్లాడామని, అమలులో అభ్యంతర లేదని చెప్పినట్లు సబ్ కమిటీ వివరించింది. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ..భాషా పండితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల తెలుగు ప్రపంచ మహాసభల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. దీనికోసం న్యాయ సలహా తీసుకుని పదోన్నతులు జరిగేవిధంగా పరిష్కార మార్గాలను సూచించాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జి కిషన్, తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టు అమలు సబ్ కమిటీ చైర్మెన్, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలుగు అధికార భాష కమిషన్ చైర్మెన్ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి, తెలుగు అకాడమీ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయులు సువర్ణ వినాయక్ పాల్గొన్నారు



ఓల్డ్ డీఎస్సీ అభ్యర్థులకు సర్కారు మొండిచేయి!

- ఉద్యోగాలివ్వడం సాధ్యంకాదని తేల్చిన విద్యాశాఖ

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్

డీఎస్సీ 96, 98, 2012ల్లో ఎంపికై అనివార్య కారణాలతో ఉద్యోగాలు పొందని వారికి తెలంగాణ సర్కారు మొండిచేయి చూపించేలా కనిపిస్తున్నది. నిన్నమొన్నటి వరకూ పోస్టింగ్‌లు ఇస్తామంటూ ఊరించిన అధికారులు ఇప్పుడు చేతులెత్తేశారు. సోమవారం సచివాలయంలో డిప్యూటీసీఎం కడియం శ్రీహరితో విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓల్డ్ డీఎస్సీ అభ్యర్థుల సమస్యపై చర్చించినట్టు తెలిసింది. ఓల్డ్ డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని విద్యాశాఖ అధికారులు డిప్యూటీసీఎం కడియం దృష్టికి తీసుకుపోయినట్టు సమాచారం. ఒక వేళ ఇస్తే ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, చేసిన నియామకాలు నిలువవని చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పాలని సమావేశంలో నిర్ణయం జరిగినట్టు సమాచారం. అయితే గతంలో ఓల్డ్ డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలిస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.


పోలీసులను బంధించి..

భోపాల్: ఐదుగురు వ్యక్తులు పోలీసుల్లా నటించి 18 ఏండ్ల యువతిని అపహరించిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పన్నా జిల్లా బమోరీ గ్రామం నుంచి శనివారం రాత్రి 11-30కి డయల్ 100 పోలీస్ వాహనానికి కాల్ రావడంతో ముగ్గురు సిబ్బంది అక్కడికి వెళ్లారు. ఊరి చివరన రోడ్డుపై ఓ వ్యక్తి పడి ఉన్నాడన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన పోలీస్ సిబ్బందిని తుపాకీతో బెదిరించిన దుండగులు వారిని కారులో తాళ్లతో బంధించారు. పోలీస్ సిబ్బంది దుస్తులను తాము ధరించి డయల్ 100 వాహనంలో అదే గ్రామంలోని ఓ రైతు ఇంటికి వెళ్లారు. విచారణ కోసం మీ కూతురిని తమ వెంట పంపించాలంటూ రైతును బెదిరించారు. యువతితోపాటు ఆమె తండ్రి,సోదరున్ని కూడా కొంత దూరం వాహనంలో తీసుకెళ్లిన తర్వాత వారిద్దరినీ కిందికి దించేశారు. ఊరి బయటికి చేరుకొని పోలీసులకు వారి దుస్తులను తిరిగి ఇచ్చేసి డయల్ 100 వాహనంతోసహా అక్కడి నుంచి పంపించారు. అపహరించిన యువతిని తమ వెంట తెచ్చుకున్న మరో కారులో తీసుకొని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. యువతిని కిడ్నాప్ చేసిన ముఠాకు సంబంధించి కొన్ని ఆధారాలు తమకు దొరికాయని పన్నా ఎస్పీ ఇక్బాల్ రియాజ్ తెలిపారు.

భద్రత లేని బడుగులు

బడుగు బతుకులకు భద్రత అనేది లేకుండా పోతోంది. ఓవైపు పెరిగిపోతున్న నిరు ద్యోగం.. మరోవైపు ఉన్న ఉపాధి దినదినగండ మవుతోందన్న బెంగ కార్మికలోకాన్ని కలవ రపెడుతోంది. కార్మికచట్టాలను యాజమాన్యాలు తుంగలో తొక్కి పనిగంటలు పెంచేసి..ఇచ్చే వేత నాలు కూడా అంతంతే ఉంటున్నాయి. కూటి కోసం..కూలీ కోసం..కుటుంబానికి కనీసం పిడికెడు మెతుకులు అందించటానికి ప్రమాదాలు పొంచిఉన్నా కార్మికులు వెనుకడుగువేయటంలేదన్న కఠోరవాస్తవాలను అంతర్జాతీయ కార్మికసంస్థ(ఐఎల్‌ఓ) వెల్లడించింది.

- కార్మికచట్టాలు.. ప్రాణరక్షణ చర్యలు నిల్
- కూటికోసం.. కూలీకోసం ప్రమాదం అంచున..
- దినదినగండంలా ఉపాధి : ఐఎల్‌ఓ
- దేశ పరిస్థితిపై అందుతున్న హెచ్చరికలు



న్యూఢిల్లీ: భారత దేశంలో కార్మికులు ప్రమాదకరమైన ఉద్యోగాల్లో భవిష్యత్తు విషయంలో ఆశా రేఖ అన్నది లేకుండా మనుగడ సాగిస్తున్నారు. సాగించక తప్పదు కూడా... అని హెచ్చరిస్తున్నది అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ). వారం రోజుల క్రితం ఢిల్లీలోని భావనా పారిశ్రామిక వాడలోని ఒక గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం 17మంది కార్మికుల ప్రాణాలను బలితీసుకుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. భద్రత లేని ఉద్యోగాలతో భవిష్యత్తు చీకటిమయంగా మారిందని ఈ సంస్థ తాజా నివేదిక తెలియజేసింది. 2019వ సంవత్సరంలో తమ ఉద్యోగాల్లో ప్రాణాలకు ఎలాంటి రక్షణ ఉండదనే అభిప్రాయాన్నే సర్వే చేసిన వారిలో 77 శాతం మంది కార్మికులు స్పష్టం చేశారు. నిజానికి మన దేశంలోని ఈ భద్రతాపరమైన ప్రమాదాల గురించి నిపుణులు అనేక సార్లు హెచ్చరించారు కూడా. ఈ పరిస్థితి నిజానికి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యగా మారుతోందని ఐఎల్‌ఓ గుర్తించింది. విశ్వవ్యాపితంగా, 140 కోట్ల మంది కార్మికులు (2017 నాటికి) ఇలాంటి ప్రమాదకర ఉద్యోగాల్లో జీవనపోరాటం సాగిస్తున్నారనేది సంస్థ అంచనా. వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ సంఖ్య ఏటా కోటీ 70 లక్షల చొప్పున పెరిగే అవకాశం ఉంది. ప్రమాదకర ఉపాధి (వల్నరబుల్ ఎంప్లాయ్‌మెంట్) అన్న పదానికి సాధారణ నిర్వచనం ఇలా ఉంటుంది. అతి తక్కువ (కనీస వేతనాలతో పోలిస్తే) వేతనాలు, క్లిష్టతరమైన భద్రత లేని పని వాతావరణం (ఉదాహరణకు ఎక్కువ గంటలసేపు అపరిమితమైన శారీరిక శ్రమను కలిగించే షిఫ్టు ఉద్యోగాలు), నియామకాలకు, (ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా) తొలగింపులకు ఎలాంటి నిబంధనల పాటింపు లేకపోవడం, సురక్షితం కాని పని పరిసరాలు, కార్మిక చట్టాలకు ఏ మాత్రం విలువ లేకపోవటం - ప్రమాదకర ఉపాధిగా పరిగణిస్తున్నది. భావనా ఫ్యాక్టరీలో పరిస్థితిని గమనిస్తే - కార్మికులకు రోజుకు పది గంటల పాటు పనిచేస్తే ఇచ్చేది కేవలం రూ. 150 నుంచి రూ. 200 లోపునే. వారికి ఇతరత్రా కలిపించే వసతులు ఏవీ లేవు. సామాజిక భద్రత పథకాలు ఏవీ వారికి అమలు చేయలేదు. ఇంక కార్మిక చట్టాలను, భద్రతా ప్రమాణాల ప్రసక్తే లేదు. అయితే ఐఎల్‌ఓ తాజా నివేదిక (వరల్డ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ సోషల్ ఔట్‌లుక్)లో 2018లో తీరుతెన్నులు శీర్షికతో ఇలా నిర్వచనం ఇచ్చింది. ఇది చాలా కుదించి, క్లుప్తంగా చెప్పినట్టుగా ఉంటుంది. ఇంతకీ ఈ నిర్వచనం ప్రకారం... విడిగా వేతనాలు చెల్లించే యాజమాన్యాలు లేకుండా సొంత కుటుంబ సభ్యుల ఆసరాతోనే స్వయం ఉపాధి పొందుతున్న వాళ్లుగా తేల్చింది. అయితే భారత దేశంలోని నిపుణులు, ఆర్థిక వేత్తలు ఈ పదానికి సంఘటిత రంగాలలోని కాంట్రాక్టు ఉద్యోగులు, అసంఘటిత రంగాలలోని సాధారణ కార్మికులను గురించి వల్నరబుల్ ఎంప్లాయ్‌మెంట్ అని విశ్లేషిస్తున్నారు. ఇనిస్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ సాత్యకీ రాయ్ తన అభిప్రాయం వెల్లడిస్తూ మార్చి 2014-జూలై 2015 మధ్య కాలంలో నిర్వహించిన వార్షిక పారిశ్రామిక సర్వే ప్రకారం తయారీ రంగంలోని సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయిందని గుర్తించినట్టు తెలిపారు. సంఘటిత తయారీ రంగంలో 32 లక్షల ఉద్యోగాలు పెరిగినట్టు కనిపించినా, అందులో 85శాతం కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైనవాళ్లేనని ఆయన వివరించారు. మరో పక్కన నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) లెక్కల ప్రకారం అసంఘటిత రంగంలోని తయారీ రంగాన్ని మూడు విభాగాలుగా గుర్తించింది. స్వయం ఉపాధి, గట్టిగా ఆరుగురు కార్మికులను పనిలోకి తీసుకుని నిర్వహించే చిన్న యూనిట్లు, అంతకంటే ఎక్కువ మందిని పనిలో పెట్టుకునే యూనిట్లుగా పరిగణిస్తోంది. ఈఅంశంపై సాత్యకీ రాయ్ మాట్లాడుతూ, స్వయం ఉపాధి రంగం ద్వారా మాత్రమే ఉపాధి అవకాశాలు విస్తరించాయని చెప్పారు.

కార్మికులకు పుట్టెడు కష్టాలు..

వ్యవసాయేతర రంగాల్లో కార్పొరేట్ రంగానికి చెందని ఉపాధి అవకాశాల్లో 2010-11 నుంచి 2015-16 మధ్య కాలంలో ఈ స్వయం ఉపాధి రంగంలో 18లక్షల 40వేల ఉద్యోగాలు పెరిగాయని ఆయన వివరించారు. కానీ మిగిలిన రెండు విభాగాల్లోనూ ఉపాధి అవకాశాలు 67 లక్షల మేరకు తగ్గిపోయాయని ఆయన చెప్పారు. వార్షిక పారిశ్రామిక సర్వే అధ్యయనం ప్రకారం 2013-14లో 48 కోట్ల ఉద్యోగాలు ఉండగా అవి 2015-16 నాటికి 45 కోట్ల 76 లక్షలకు తగ్గిపోయాయి.ఈ లెక్కన సుమారు మూడు కోట్ల మేర ఉద్యోగాలకు కోత పడింది. ఇదే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. మొత్తం మీద 2019 నాటికి దక్షిణాసియా దేశాల్లో 72 శాతం, ఆగ్నేయ ఆసియా మరియు పసిఫిక్ ప్రాంత దేశాల్లో 46 శాతం, ఆసియా తూర్పు ప్రాంత దేశాల్లో 31 శాతం ఇటువంటి ప్రమాదకర ఉపాధి రంగాల్లో జీవించాల్సి ఉంటుందని ఐఎల్‌ఓ అంచనా వేసింది. ఇక నిరుద్యోగానికి సంబంధించి అంతర్జాతీయంగా 2018లో 5.5 శాతానికి (2017లో 5.6 శాతం ఉండగా) స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని, అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల 20 లక్షల మంది నిరుద్యోగుల సంఖ్యలో మాత్రం ఏ తేడా ఉండదని ఐఎల్‌ఓ లెక్కకట్టింది. ఇక 2019లో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం రేటు మారకపోయినా మరో కోటీ 30 లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోనున్నారని హెచ్చరించింది.

సింగరేణిలో కోల్ ఇండియా సెక్రెటరీ పర్యటన

నవతెలంగాణ-గోదావరిఖని

రామగుండం రీజియన్ ఆర్జీ-3 ఏరియాలోని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు-1, 2, మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌ను కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి సుశీల్‌కుమార్ సోమవారం సందర్శించారు. గనిలో గల ఇన్‌పిట్ క్రషింగ్ అండ్ కన్వేయర్ పద్ధతిని వ్యూ పాయింట్ నుంచి పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్‌జిఓసి-1 గని లోపల డ్రాగ్‌లైన్ యంత్రాల పనితీరు, బొగ్గు ఉత్పత్తి గురించి తెలుసుకున్నారు. సింగరేణి సంస్థ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్‌తోపాటు డైరెక్టర్లు వివిధ అంశాలపై వివరించారు. ఆ తర్వాత థర్మల్ విద్యుత్ కేంద్రంలో సర్వీస్ బిల్డింగ్‌ను ప్రారంభించారు. ఎస్.టి.పి.పి. మెయిన్ కంట్రోల్ రూంలో గరిష్ట స్థాయిలో సాగుతున్న విద్యుత్ ఉత్పత్తిని పరిశీలించారు. వారివెంట డైరెక్టర్‌లు ఫైనాన్స్ డైరెక్టర్ పవిత్రన్ కుమారు, ఆపరేషన్ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్, పీపీ భాస్కర్‌రావు, ఆర్జీ-1 జీఎం విజయపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.



సహకార టీజీవో సంఘం అధ్యక్షుడిగా నాగేశ్వరరావు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

సహకార శాఖ తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్రసంఘం హైదరాబాద్ అసోసియేట్ అధ్యక్షుడిగా జి నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. సోమవారం టీజీవో వ్యవస్థాపక చైర్మెన్ వి శ్రీనివాస్‌గౌడ్‌ను హైదరాబాద్‌లో కలిశారు. సంఘ పటిష్టతకు కృషి చేయాలని శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. తన సహాయసహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో టీజీవో అధ్యక్షురాలు వి మమత, నాయకులు ఓంప్రకాశ్‌యాదవ్, ఎం వెంకటరావు, నాగనారాయణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి సర్వీసును తేల్చాలి

- ఆర్‌డబ్ల్యూఎస్ అసోసియేషన్

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్ల ఉమ్మడి సర్వీసును తేల్చాలని తెలంగాణ ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె.ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.నరేందర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆర్‌డబ్ల్యూఎస్ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. సర్వీసును పీఆర్ శాఖ ఇప్పటివరకు తేల్చకపోవడం పట్ల నిరసన తెలిపారు. ఈ చర్యను ఖండిస్తున్నట్టు చెప్పారు. 24 గంటల్లో ఉద్యోగోన్నతుల సమస్యను పరిష్కరిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. ఇందుకు ఆయనకు దన్యవాదాలు తెలియజేస్తున్నట్టు వివరించారు. మూడేండ్లుగా స్టాఫ్ లేకున్నా ఇబ్బందులు పడుతూ విధులు నిర్వర్తిస్తున్నామని తెలిపారు. ఇంజినీర్ ఇన్ చీఫ్ సానుకూలంగా స్పందించడం పట్ల సంతోషమని అభిప్రాయపడ్డారు ఈ విలేకర్ల సమావేశంలో అసోసియేషన్ నాయకులు రవీందర్‌రెడ్డి, రాములు, కృష్ణయ్య పాల్గొన్నారు.

యూఆర్‌ఎస్ టీచర్లకు వేతనాల పెంపు

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్

అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(యూఆర్‌ఎస్)లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు (సీఆర్‌టీ), స్పెషల్ ఆఫీసర్ల వేతనాలు పెంచుతూ విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. సీఆర్‌టీలకు రూ.20వేలు, స్పెషల్ ఆఫీసర్లకు రూ.25వేల వేతనం ఇవ్వనున్నారు. వచ్చే నెల ఫిబ్రవరి నుంచి కొత్త వేతనాలు అమలు చేయాలని ఎస్‌ఎస్‌ఏ ఎస్‌పీడీ కిషన్ సోమవారం డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 29 కొత్త యూఆర్‌ఎస్ పాఠశా లలతో పాటు రెండు పాతవి ఉన్న విషయం తెలిసిందే. విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు రెండువందలకు పైగా ఉన్న యూఆర్‌ఎస్ ఉద్యోగులకు లబ్దిచేకూరనున్నది. వేతనాల పెంపు పట్ల టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాములు, సీహెచ్ రవి హర్షం వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 14న సింగరేణి జీఎం ఆఫీసు వద్ద ధర్నాలు : సీఐటీయూ

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 14న అన్ని ఏరియాల జీఎం కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు పిలుపునిచ్చారు. సోమవారం సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ...కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనీ, ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల జీవోలను విడుదల చేయాలనీ, చట్టబద్ధ బోనస్ అమలు పర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి బి మధు, రాష్ట్ర నాయకులు బి సాయిలు, యర్రగాని కృష్ణయ్య, సంకి రవి, జి బాలజీ పాల్గొన్నారు.

క్రీడావ్యాపారాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్

ఐపీఎల్ క్రీడావ్యాపారాన్ని నిరసిస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో ఐపీఎల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కర్ణకుమార్, అనిల్‌కుమార్ మాట్లాడుతూ...ఐపీఎల్ తీరుతో హాకీ, కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడలు కనుమరుగయ్యే ప్రమాదముందని అన్నారు. క్రీడలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు, వ్యాపారమయం చేయడం తగదని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు నదీమ్, శ్రీకాంత్, మహమూద్, అలీఖాన్, అబ్రహం, అశోక్, వసీమ్ ఉన్నారు.

రాష్ట్రంలో అప్రజాస్వామ్య పాలన

- టీడీపీ అధ్యక్షులు రమణ విమర్శ
- పోలీసు కేసులో వేధిస్తున్నారని విమర్శ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్రజాసామ్య పాలన సాగిస్తున్నదని తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు ఎల్.రమణ విమర్శించారు. ప్రజల హక్కులు ప్రశ్నార్థకమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌భవన్‌లో పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. దీని ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోతున్నామన్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల పార్టీ అధ్యక్షులు రంగు రామగౌడ్ టీఆర్‌ఎస్ ప్రభుత్వ అక్రమాలను ఎండగట్టినందుకు అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని విమర్శించారు.

ఈ కేసులపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంతో రామగౌడ్ ఆత్మహత్య చేసుకున్నారని తెలియజేశారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా బంద్ చేసినట్టు చెప్పారు. నాయకులు, కార్యకర్తల సమస్యలను రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకొస్తే సాయంచేస్తామన్నారు. జాతీయ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఒంటేరు ప్రతాపరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులపై పోలీసు డీజీపీ, గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి దృష్టికి సైతం తీసుకుపోనున్నట్టు ప్రకటించారు. ఈకార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ.పెద్దిరెడ్డి, అధికారి ప్రతినిధి అరవిందకుమార్‌గౌడ్, కె.దయాకర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ భూపాల్‌రెడ్డి, ఎం.అమర్‌నాథ్‌బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బండ్రు శోభారాణి, ఎన్.నర్సిరెడ్డి, ఎం.అమర్‌నాథ్‌బాబు పాల్గొన్నారు.

కాబూల్ సైనిక స్థావరంపై మెరుపుదాడి



దాడి తర్వాత భద్రతా బలగాలు రోడ్లను దిగ్బంధించాయి

11 మంది మృతి, 16 మందికి గాయాలు

కాబూల్: అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. మార్షల్ ఫహీమ్ సైనిక స్థావరంపై సోమవారం తెల్లవారుజామున మిలిటెంట్లు మెరుపు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 11 మంది సైనికులు మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. అఫ్ఘాన్ రక్షణ శాఖ అధికార ప్రతినిధి దౌలత్ వజీరి తెలిపిన వివరాల ప్రకారం...కాబూల్‌లోని సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 11 మంది సైనికులు చనిపోయారు.

ఈదాడిలో ఐదుగురు మిలిటెంట్లు పాల్గొన్నారు. వారిలో నలుగురిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని వజీరి తెలిపారు. అతని వద్ద నుంచి నాలుగు ఏకే-47లు, ఒక రాకెట్ లాంచర్, ఆత్మాహుతి దాడికి ఉపయోగించే కోటును స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కాగా, ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టు ఐఎస్ ప్రకటించుకుంది. సైనిక స్థావరం సమీపంలో భద్రతా బలగాలు విస్తృత తనఖీలు నిర్వహించాయని స్థానిక మీడియా సంస్థలు ప్రకటించాయి. కేవలం 9రోజుల వ్యవధిలో కాబూల్ నగరంలో నాలుగు సార్లు పేలుళ్లు సంభవించాయి. కాబూల్ నగరంలో ఉగ్రవాదులు, తాలిబన్లు బీభత్సం సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ నాలుగు దాడుల్లో 130 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.

ఇదిలా ఉండగా, ఈనెల27న ఉగ్రవాదులు ఓ అంబులెన్స్‌ను పేలుడు పదార్థాలతో నింపి పేల్చేసారు. ఈ దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు. ఈనెల 20న ఓ స్టార్‌హోటల్‌పై జరిగిన ఉగ్రదాడిలో 22 మంది చనిపోయారు. కొన్నేండ్లుగా ప్రభుత్వ భవనాలను, సైనికులను లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్లు, తాలిబన్లు ఉగ్రదాడికి పాల్పడుతున్నారు.

థాయ్‌లో నిరసనలు

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. థాయ్ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలను 2019 వరకూ వాయిదా వేయాలని యోచిస్తున్నది. ఈనేపథ్యంలో ఆందోళనలు మిన్నంటాయి. నిరసనకారులు బ్యాంకాక్ నగరంలో భారీ ప్రదర్శన చేశారు. షెడ్యూలు ప్రకారం నవంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించాని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి10లోగా సైనిక ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే తాము కొత్త సమీకరణాలకు తెరతీస్తామని హెచ్చరించారు.

పెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం

- నలుగురు మృతి

వాషింగ్టన్: పెన్సిల్వేనియాలో మెల్‌క్రోఫ్ట్ నగరంలోని ఓ కారు వాష్ ప్రాంతం వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కాల్పులకు పాల్పడ్డ దుండగుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఈ ఘటనలో మృతి చెందినవారంతా 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయసున్న వారేనని పోలీస్ అధికార ప్రతినిధి రాబర్ట్ బ్రాడ్‌వాటర్ తెలిపారు. దుండగుడు ఎందుకు కాల్పులకు పాల్పడ్డాడో తెలియరాలేదన్నారు. ఈ ఘటనకు రెండు వర్గాల మధ్య చెలరేగిన కుటుంబ కలహాలే ప్రధాన కారణమని అనుమానిస్తున్నామని అన్నారు.

ట్వీట్ చేయడమంటే ఇష్టం

- అమెరికా అధ్యక్షుడు ట్రంప్

లండన్: సోషల్ మీడియాలో ట్వీట్ చేయడమంటే తనకు చాలా ఇష్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పలుమార్లు నిద్రపోయే సమయానికి కూడా తనకు ట్వీట్ చేయాలనిపిస్తుందన్నారు. అందుకే, బెడ్‌పై ఉండే ట్విట్టర్‌లో పోస్ట్‌లు చేస్తానని అన్నారు. ఒక్కోసారి తనకు బదులుగా ఇతర వ్యక్తులతోనూ పోస్ట్‌లు చేయిస్తానని అన్నారు. బ్రిటన్‌కు చెందిన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన రాజకీయ విధానాల గురించి, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటానని అన్నారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాకు సుమారు 47.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రజలతో అనుసంధాన మవ్వడానికి సోషల్‌మీడియా చాలా అవసరమని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫేక్‌న్యూస్ కాలంలో తనకు ట్విట్టర్ బాగా ఉపయోగపడు తోందని చెప్పుకొచ్చారు. ఇలాంటి సమాచార వారధి లేకపోతే ప్రజల ముందు తనను తాను సమర్థించుకోలేనని అన్నారు. తనపై చాలా తప్పుడు వార్తలు వస్తున్నాయని, వాటిలో చాలావరకు వారే సృష్టిస్తుంటారని ఆరోపించారు. అమెరికాలోని పలు ప్రముఖ వార్తాసంస్థలు తనపై వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

యెమెన్‌లో అంతర్యుద్ధం

వేర్పాటువాదులు, ప్రభుత్వ బలగాల మధ్య ఘర్షణ

- 10మంది మృతి, 80మందికి పైగా గాయాలు
- వేర్పాటువాదుల ఆధీనంలో ప్రభుత్వ భవనాలు





సనా : దక్షిణ యెమన్‌లోని ఆడెన్ నగరంలో వేర్పాటువాదులు, ప్రభుత్వ బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 10మంది మృతి చెందారు. 80మందికి పైగా గాయపడ్డారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) మిత్రపక్షంగా ఉన్న దక్షిణ యెమెన్ వేర్పాటువాదులు, సౌదీ మిత్రపక్షాలకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. యెమెన్‌లో ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడిన వీరు ఇప్పుడు తమలో తాము ఘర్షణ పడుతున్నారు. ప్రభుత్వానికి విశ్వాసంగా ఉన్న బలగాలు తక్షణమే వెనక్కి వెళ్లిపోవాలని, కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రధాని అహ్మద్ దగర్ ఆదేశించడంతో ఘర్షణలు సద్దుమణిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దగర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని పేర్కొంటూ తక్షణమే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్న వేర్పాటువాదులతో కుదుర్చుకున్న గడువు గత వారం ముగియడంతో ఘర్షణలు మళ్ళీ తలెత్తాయి. యెమెన్ తాత్కాలిక రాజధాని ఆడెన్ నగరంలో ప్రభుత్వ భవనాలను వేర్పాటువాదులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఈ పరిణామాలు హౌతీ తిరుగుబాటుదారులకు అనుకూలంగా మారే ప్రమాదం ఉందని యెమెన్ ప్రధాని అహ్మద్ దగర్ ఆందోళన వ్యక్తం చేశారు.

యెమెన్ రాజధాని సనా నగరం 2014 నుంచి హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. దాంతో దక్షిణాన ఉన్న ఆడెన్ నగరం దేశ తాత్కాలిక రాజధానిగా కొనసాగుతోంది. అధ్యక్షుడు హాది నేతృత్వంలో ప్రభుత్వ కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి.

అయితే దాడులను ఆపాలని ఇరు వర్గాలు తమ తమ బలగాలకు పిలుపునిచ్చాయి. పొరుగున ఉన్న అరబ్ దేశాలు జోక్యం చేసుకుని ఈ పరిస్థితిని చక్కదిద్దాలని యెమెన్ ప్రభుత్వ బలగాలు విజ్ఞప్తి చేశాయి.కొన్నేండ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా యెమెన్‌లో ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 1990లో దక్షిణ యెమెన్, ఉత్తర యెమెన్‌లను కలిపి యెమెన్‌గా మార్చారు. అయితే దక్షిణ యెమెన్ స్వతంత్ర దేశంగానే ఉండాలన్న వేర్పాటువాదం మాత్రం సమసిపోలేదు. హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు ఇక్కడి వేర్పాటువాదులు ప్రభుత్వానికి అండగా నిలుస్తూ వచ్చారు.

కానీ తాజాగా పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని, పక్షపాత వైఖరి అవలంబిస్తోందంటూ రెండు వారాల క్రితం వేర్పాటువాదులు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని డాఫుర్‌తో పాటు ఆయన మంత్రివర్గాన్ని తొలగించాలని అధ్యక్షుడు హాదికి గడువు విధించారు. తాజాగా గడువు ముగియడంతో తాజా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

యూఏఈ పాత్ర

హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కొనే ఒప్పందంలో భాగంగా, దక్షిణాది వేర్పాటువాదులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మద్దతు ఇస్తోంది.శాంతి నెలకొనేందుకు యూఏఈ తక్షణమే చర్యలు చేపట్టాలని యెమెన్ ప్రధాని డాఫర్ కోరారు. లేదంటే తాజా ఘర్షణలు హౌతీ తిరుగుబాటుదారులకు అనుకూలంగా మారే అవకాశం ఉందన్నారు.మరోవైపు, ప్రభుత్వ బలగాలు వెనక్కి తగ్గాలని సౌదీ అరేబియాలో ఉన్న యెమెన్ అధ్యక్షుడు హాది పిలుపునిచ్చారు.ఇప్పటికీ యెమెన్ రాజధాని సనాతో పాటు దేశ వాయువ్య ప్రాంతాలు హౌతీల ఆధీనంలోనే ఉన్నాయి. 2014లో సనాను స్వాధీనం చేసుకున్నారు. దాంతో హౌతీ తిరుగుబాదారులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ నేతృత్వంలో కూటమి ఏర్పడింది. ఏండ్ల తరబడి యెమెన్‌లో చోటు చేసుకుంటున్న భయానక పరిణామాలు 'తీవ్రమైన మానవ సంక్షోభానికి' దారితీశాయని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు 2 కోట్ల 22 లక్షల మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో 84 లక్షల మంది తీవ్ర ఆకలితో అలమటిస్తూ పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్నారు.

నాణ్యమైన విత్తన సరఫరా ప్రభుత్వ లక్ష్యం : సీ. పార్థసారధి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారధి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని హాకాభవన్‌లో ఆధునీకరించిన తెలంగాణ రాష్ట్రవిత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గట్టేక్కించేందుకు ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అందులో భాగంగానే రుణమాఫీ, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, చిన్ననీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, 24 గంటల విద్యుత్, పెట్టుబడి పథకం అమలు చేస్తుందని అన్నారు. ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం నాణ్యమైన విత్తనం సరఫరా చేయాలనే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. ప్రభుత్వం పాలన సౌలభ్యం కోసమే 10 జిల్లాలను 31 జిల్లాలకు విస్తరించిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవ సాయ శాఖ కమిషనర్ ఎం. జగన్‌మోహన్, విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ కె. కేశవులు పాల్గొన్నారు.

ఔషధ మొక్కలపై శిక్షణా తరగతులు

ఔషధ మొక్కల పెంపకం, వాటి వల్ల ఉపయోగాలు అనే అంశంపై మూడు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు అగ్రి హార్టికల్చరల్ సొసైటీ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు ఉదయం 11గంటల నుంచి 2 గంటల వరకు నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్‌లో ఈ తరగతులుంటాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 8885641700,9000400507 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

శ్రీనివాస్ హత్యలో టీఆర్ఎస్ హస్తం

- నిందితుల్ని కాపాడేందుకు పోలీసుల యత్నం : ఎమ్మెల్యే డీకే అరుణ

నవతెలంగాణ-నల్లగొండ ప్రతినిధి



కాంగ్రెస్ నాయకుడు, నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్యలో టీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. సోమవారం నల్లగొండ జిల్లాకేంద్రంలో మృతుడు శ్రీనివాస్ భార్య, నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మిని ఆమె పరామర్శించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కేసు పూర్తి దర్యాప్తు చేయకుండానే పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టి, హత్య క్షణికావేశంతో జరిగిందని ప్రకటించడం సరికాదన్నారు. హంతకులను కాపాడేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు. శ్రీనివాస్ టీఆర్ఎస్‌లో చేరలేదనే అతన్ని హత్య చేశారని చెప్పారు. మృతుని భార్య లక్ష్మి వ్యక్తం చేస్తున్న అనుమానాల్ని పోలీసులు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. నిజాలు నిగ్గుతేలాలంటే కేసు సీబీఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఇది పోలీస్ రాజ్యమా..? లేక ప్రజా రాజ్యమా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే టీఆర్ఎస్ వాళ్లు గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. శ్రీనివాస్ హత్య కేసు సీబీఐ చేత విచారణ చేయించకపోతే బొడ్డుపల్లి లక్ష్మి చేపట్టబోయే ఆమరణ దీక్షకు కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని చెప్పారు.

అడ్డదారిలో అడ్మిషన్లు!

గుర్తింపు రాకుండానే విద్యార్థులతో ఒప్పందం

- కార్పొరేట్ కాలేజీల ఇష్టారాజ్యం
- నిబంధనలకు యథేచ్ఛగా పాతర
- చేష్టలుడిగి చూస్తున్న ఇంటర్ బోర్డు
- కట్టడి చేస్తామన్న సర్కారు మాటలు గాలికి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్



(ఫైల్)

రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీలను కట్టడి చేస్తామన్న మాటలను ప్రభుత్వం గాలికొదిలేసింది. అవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. దీంతో కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలకు యథేచ్ఛగా పాతరేస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరం ఇంకా ముగియలేదు. వార్షిక పరీక్షలు జరగలేదు. వచ్చే విద్యాసంవత్సరంలో ఏయే కాలేజీలుంటాయో కూడా ఎవరికీ తెలియదు. ప్రవేశాల షెడ్యూల్‌నూ ఇంటర్ బోర్డు ప్రకటించలేదు. ఏ కాలేజీకి అనుబంధ గుర్తింపు లేదు. అయినా వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియెట్ ప్రవేశాలను కార్పొరేట్ కాలేజీలు అడ్డదారిలో చేపడుతున్నాయి. ఇప్పటికే 70 శాతం నుంచి 80 శాతం వరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సినిమా, రైలు టిక్కెట్ల తరహాలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే విద్యార్థులకు కొన్ని గిఫ్ట్‌లు, ఫీజులో రాయితీలు కల్పిస్తున్నాయి. ఇప్పుడే అడ్మిషన్ తీసుకోకపోతే అయిపోవచ్చని విద్యార్థులు, తల్లిదండ్రులను భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి. పరోక్షంగా డిమాండ్ ఉన్నట్టుగా భ్రమలు కల్పించి విద్యార్థులను ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. విద్యార్థులను చేర్చుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి.

కొనసాగుతున్న పీఆర్‌వోల వ్యవస్థ

తెలంగాణలో పీఆర్‌వోల వ్యవస్థ ఉండకూడదని ఇంటర్ బోర్డు ప్రకటించింది. కానీ ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేట్ కాలేజీలూ పీఆర్‌వోల వ్యవస్థను కొనసాగిస్తున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాలనూ కార్పొరేట్ కాలేజీలు బేఖాతరు చేస్తున్నాయి. అయినా ఇంటర్ బోర్డు చేష్టలుడిగి చూస్తున్నది. ఆయా కాలేజీలపై ఎలాంటి చర్యలనూ తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ, పట్టణ అన్న తేడా లేకుండా రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులు చదివే పాఠశాలల చుట్టూ, వారి సొంత ఇండ్ల చుట్టూ పీఆర్‌వోలు ఇప్పటికే రెండు, మూడు సార్లు తిరిగారు. ప్రయివేటు పాఠశాలలపై మరింత కేంద్రీకరించి పనిచేశారు. తమ కాలేజీలో చేరితే ఇంటర్‌తోపాటు నీట్, జేఈఈ, ఎంసెట్ వంటి కోచింగ్‌లుంటాయని, రెసిడెన్షియల్ విద్య ఉంటుందని ఊదరగొడుతున్నారు. పీఆర్‌వోలకూ కార్పొరేట్ కాలేజీలు టార్గెట్ విధించాయి. ఎంత మందిని చేర్పిస్తే ఒక్కో విద్యార్థికి కొంత ఇన్సెంటివ్ ఇవ్వనుంది. చేర్పించకపోతే ఉద్యోగాలు పోతాయేమోనన్న ఆందోళనతో విద్యార్థులను చేర్పించే పనిలో పీఆర్‌వోలు నిమగ్న మయ్యారు.

ప్రభుత్వ కాలేజీలకు తీవ్ర నష్టం

కార్పొరేట్ కాలేజీలు ముందస్తుగానే ప్రవేశాల ప్రక్రియను చేపడితే ప్రభుత్వ కాలేజీలకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదముంది. పదో తరగతి చదివిన విద్యార్థులను కార్పొరేట్ కాలేజీలు చేర్చుకుంటూ పోతే ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులు చేరేందుకు అవకాశముండదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ కాలేజీల్లో వసతులు మెరుగు పరుస్తున్నామని, అధ్యాపకుల కొరత లేదని, ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని, ఉచితంగా ఇంటర్ విద్య అందిస్తు న్నామని, పాఠ్యపుస్తకాలు ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో లక్షకుపైగా విద్యార్థులను చేర్పించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ దిశగా ప్రయత్నాలు లేకపోగా కార్పొరేట్ కాలేజీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఇంటర్ బోర్డు కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

నవచిత్రం

వినాయక్‌తో పని చేయటం లక్కీ: ప్రభాస్



సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, ప్రభాస్

సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి నాయకానాయికలుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం 'ఇంటిలిజెంట్'. సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని ఫస్ట్‌సాంగ్ 'లెట్స్ డు'ను ప్రభాస్ ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, 'నా లైఫ్‌లో 'యోగి' సినిమాకి చేసినంత ఎంజాయ్ ఏ సినిమాకి చేయలేదు. వినాయక్ బాగా సుఖపెట్టేస్తారని రాజమౌళిగారితో చెప్పేవాడిని. తేజ్ 'సాహో' షూటింగ్‌లో కలిసినప్పుడు వినాయక్‌తో పని చేయడం లక్కీ అని చెప్పా. ఈ సినిమాలో నా మోస్ట్ ఫేవరేట్ 'చమకు చమకు ఛాం' సాంగ్. చిరంజీవి పాటల్లో ది బెస్ట్ సాంగ్. ఆ పాటలో తేజు ఎలా చేశాడా అనే ఆతృతగా ఎదురు చూస్తున్నాను. వినాయక్‌గారు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌తో వస్తున్నారు' అని అన్నారు.

'ప్రభాస్ అంటే స్నేహానికి నిలువెత్తు రూపం. ఇలాంటి మనిషి సినిమా ఇండస్ట్రీలో ఉండటం అరుదు. నేను ఎప్పుడూ ఎవర్నీ ఏమీ అడగను. ఎవర్నీ ఏ ఫంక్షన్‌కి పిలవను. సరదాగా ప్రభాస్‌కి ఫోన్ చేసి సాంగ్ రిలీజ్ చేయాలి వస్తావా అన్నాను. 'ఏయ్ డార్లింగ్ ఎక్కడికి రమ్మంటావ్ చెప్పు. అక్కడికి వస్తా' అని చెప్పాడు. ప్రభాస్ ఎక్కువమందిని కలవడు. ఉన్నవారితో చాలా ఆత్మీయంగా ఉంటాడు. అందుకే తన మనసుకి, వ్యక్తిత్వానికి తగ్గట్లే 'బాహుబలి' సినిమా వచ్చింది. చిన్న చిన్న విషయాలకు కూడా ఆనందపడుతుంటాడు. అదే ఆనందాన్ని మాకు పంచి ఇవ్వడానికి వచ్చాడు. మా టీమ్ తరపున ప్రభాస్‌కి కృతజ్ఞతలు. ఈ చిత్రంలో తేజు ఇరగదీశాడు. లావణ్య ఫస్ట్‌టైమ్ కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్‌లో నటించింది. శివ ఆకుల కాంబినేషన్‌లో వచ్చిన మా సినిమాలు అన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని కూడా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా' అని వినాయక్ తెలిపారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ, 'ప్రభాస్‌ను మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్‌లా ఫీలవుతాం. మా చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ని లాంచ్ చేసినందుకు ప్రభాస్ అన్నకు చాలా థాంక్స్. మంచి సినిమా చేశాం. ఫిబ్రవరి 9న సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా' అని చెప్పారు. 'ప్రభాస్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. అందుకే ఆయన్ని నవ్వుల రాజు అంటుంటాం. ప్రతి ఒక్కరూ లైఫ్‌లో హ్యాపీగా, ఆనందంగా ఉండాలని కోరుకునే బ్లడ్ వారిది. అలాంటి మంచి వ్యక్తి ప్రభాస్ చేతుల మీదుగా చంద్రబోస్ రాసిన 'లెట్స్ డు' పాటని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలున్నాయి. ఈ రోజు నుండి ప్రతి నాలుగు గంటలకొకసారి ఒక పాటని రిలీజ్ చేస్తాం. భాస్కరభట్ల, వరికుప్పల యాదగిరి రాసిన పాటలు కూడా బాగా వచ్చాయి. మా హీరో సాయిధరమ్ తేజ్ అన్ని పాటలకి డ్యాన్స్‌లు ఇరగదీశాడు. లావణ్య త్రిపాఠి కూడా డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌ని చాలా టిపికల్‌గా చేసింది' అని సి.కళ్యాణ్ చెప్పారు.

రెండో సాంగ్ చమకు చమకు చామ్ విడుదల

ఇదిలా ఉంటే, ఈ చిత్రంలోని 'చమకు చమకు చామ్..' అంటూ సాగే రెండో పాట సోమవారం విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'కొండవీటి దొంగ' చిత్రంలోని 'చమకు చమకు చామ్..' పాటకు ఇది రీమేక్ అని చిత్రబృందం తెలిపింది.

గ్రామీణ నేపథ్యంలో నయా చిత్రం..



నారా రోహిత్

నారా రోహిత్ ప్రస్తుతం ఎస్.డి.చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. వడ్డేపల్లి సత్యనారాయణ సమర్పకులు. ఈ చిత్రం గురించి చిత్రం బృందం తెలియజేస్తూ, 'తన ఇమేజ్‌ను పక్కన పెట్టి రొటీన్‌కి భిన్నమైన, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ నారా రోహిత్ తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు. తాజాగా ఆయన వైవిధ్యమైన కథతో విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథాంశంతో రూపొందుతున్న చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో నారా రోహిత్ క్యారెక్టరైజేషన్, గెటప్ చాలా టిపికల్‌గా ఉండబోతోంది. ప్రస్తుతం మా ప్రొడక్షన్‌లో 'హౌరాబ్రిడ్జ్' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా రిలీజ్ కాగానే నారా రోహిత్ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తాం' అని తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్.

ప్రేక్షకుల చేతుల్లోనే జయాపజయాలు

- 'గాయత్రి' చిత్ర ఆడియో ఆవిష్కరణోత్సవంలో డా|| ఎం.మోహన్‌బాబు



శ్రియా, విష్ణు, సుబ్బరామిరెడ్డి, నిర్మలాదేవి, మోహన్‌బాబు, మదన్, చాముండేశ్వరి నాథ్, అనసూయ

మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ 'శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'గాయత్రి'. మదన్ రామిగాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విష్ణు, శ్రియా, నిఖిలా విమల్, అనసూయ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్ర ఆడియో లాంచ్ ఆదివారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. మోహన్‌బాబు ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయని అంటుంటాం. అలాగే సినిమాను కష్టపడి తీయగలం, కానీ జయాపజయాలు మాత్రం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటాయి. నాకు తెలిసింది సినిమా ఒక్కటే. నటుడిగా పుట్టాను. నిర్మాతగా సినిమాలు చేశాను. ఇవి తప్ప మాకు మరే వ్యాపకాలూ లేవు. ఈ సినిమాను కష్టపడి తీశాం. ఫలితం దేవుడి చేతుల్లో ఉంది. నిర్మాతగా 60కిపైగా సినిమాలు చేశాను. ఎన్నో జయాలు, అపజయాలు వచ్చాయి. జయం వచ్చినప్పుడు పొంగిపోలేదు, అపజయం వచ్చినప్పుడు కుంగిపోలేదు. నన్ను నటుడిగా పరిచయం చేసింది మా గురువు దాసరి. ఆయన లేకపోవడం పెద్ద లోటు. ఆయన నేర్పించిన డైలాగ్స్‌తోనే ఈ రోజు శభాష్ అనిపించు కుంటున్నాను. మహానటుడు ఎన్టీఆర్ తర్వాత డైలాగ్ మోహన్‌బాబు బాగా చెప్పగలడని పేరొచ్చిందంటే ఆ క్రెడిట్ అంతా దాసరికే దక్కుతుంది. సినిమాకు మదన్ దర్శకుడైతే, బయటి దర్శకులను, రచయితలను, భాష రాని ఇతర దర్శకులను పిలిపించి, కథను చెప్పి, ఒకటికి పదిసార్లు చూపించి, మళ్లీ రీషూట్ చేసి సినిమాను రెడీ చేశాం. సెన్సార్ పూర్తయితే ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మదన్ గొప్ప దర్శకుడు. మంచి రచయిత. ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. రేపు సినిమా చూస్తే అర్థమవుతుంది. కెమెరామెన్ సర్వేష్ మురారి సినిమాను గొప్పగా, అందంగా తీశాడు. ద్విపాత్రాభినయం చేయడం కష్టం. ఆ రెండు పాత్రలను సర్వేష్ చక్కగా చూపించాడు. డైమండ్ రత్నబాబు వండర్‌ఫుల్ డైలాగ్స్ రాశారు. పరుచూరి గోపాలకృష్ణ కొన్ని డైలాగులు రాశారు. ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులకు ధన్యవాదాలు. విష్ణుకు జోడీగా శ్రియ అద్భుతంగా చేసింది. విష్ణు నాతో ఫ్లాష్ బ్యాక్ రోల్ చేస్తున్నాడు. సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'ప్రతి నటుడికీ ఒక మలుపు ఉంటుంది. రెండు మూడు సినిమాల్ని నటుడిగా ఇష్టపడి చేశా. అందులో 'ఒక్కక్షణం' ఒకటి. నాకు నటుడిగా ఆత్మ విశ్వాసాన్నిచ్చింది రామ్‌గోపాల్ వర్మ. ప్రతి నటుడికీ వాళ్ళ కెరీర్‌లో గుర్తుండిపోయే ఓ పాత్ర ఉంటుంది. ఆ పాత్ర వాళ్ళకి మంచి నటుడిగా పేరైనా తీసుకొస్తుంది. లేదంటే నటన రాదనైనా తెలియజేస్తుంది. అలా ఈ పాత్ర నా జీవితంలో ఓ గొప్ప మలుపు అవుతుంది. ఒక కూతురికీ తండ్రికీ జరిగే కథే ఈ చిత్రం. భావోద్వేగాలతో సాగుతుంది' అని విష్ణు తెలిపారు. '2017 నా జీవితంలో గొప్ప ఏడాది. మోహన్‌బాబు అత్యంత అరుదైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. చాలా క్లారిటీ ఉంటే తప్ప ఆయనతో ట్రావెల్ చేయలేం. ఆయనతో అసోసియేట్ కావడం అంటే ప్రొఫెసర్‌తో విద్యార్థులు పనిచేసినట్టే. విష్ణు తన పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు' అని దర్శకుడు మదన్ రామిగాని తెలిపారు.



రాశీఖన్నా

మరోసారి నవ్వించడం ఖాయం..

"సుప్రీమ్' తర్వాత కామెడీ పాత్రలో నటించడం, రవితేజ వంటి ఎనర్జిటిక్ స్టార్‌తో జోడీ కట్టడం చాలా హ్యాపీగా ఉంది' అని అంటోంది రాశీఖన్నా. రవితేజ, రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరోహీరోయిన్లుగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'టచ్ చేసి చూడు'. ఫిబ్రవరి 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో రాశీఖన్నా ముచ్చటించిన విశేషాలు..

సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ..

ఇదొక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ. రవితేజ మార్క్‌తో టిపికల్‌గా సాగే సినిమా. కామెడీతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. కామెడీతో పాటు నటనకు స్కోప్ ఉండే పుష్ప అనే అమ్మాయి పాత్రలో నటించాను. 'సుప్రీమ్' తర్వాత కామెడీ చేసే ఛాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందుకు దర్శకుడు విక్రమ్ సిరికొండకు థ్యాంక్స్. సినిమాలో నా పాత్ర చాలా బాగా వచ్చింది. డబ్బింగ్ తర్వాత రవితేజ చూసి ప్రశంసించారు. అది బెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నా. గ్లామర్, కామెడీ, నటనకు స్కోప్ ఉన్న పాత్రలు రావడం ఈజీ కాదు. ఒకే తరహా పాత్రలు చేస్తే బోర్‌గా ఉంటుంది. సినిమా సినిమాకు విభిన్నమైన పాత్రలు చేయడం వల్ల కొత్తగా అనిపిస్తుంది. లక్కీగా నాకు భిన్న పాత్రలు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

మళ్లీ మళ్లీ రెడీ..

రవితేజ చాలా ఎనర్జిటిక్. సెట్‌లో చాలా చాలా సరదాగా ఉంటారు. సినిమాలో మా మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఆయనతో కలిసి రెండోసారి నటించాను. అలాగే సీనియర్ నటీనటులతో నటించడం వల్ల చాలా విషయాలు నేర్చుకోగలిగాను. రవితేజతో మళ్ళీ మళ్ళీ నటించేందుకు నేను సిద్ధమే.

బాలీవుడ్‌పై ఆసక్తి లేదు..

తెలుగు, తమిళం, మలయాళంలో ఛాన్స్‌లు వస్తున్నాయి. మూడు భాషల్లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ భాషల సినిమాలతో హ్యాపీగా ఉన్నా. బాలీవుడ్‌కి వెళ్లే ఆలోచన లేదు. ఒకవేళ మంచి పాత్ర వస్తే, నన్ను అంతగా ఎగ్జైట్ చేస్తే అప్పుడు ఆలోచిస్తా. నా వ్యక్తిగత ఫిట్‌నెస్ కోసమే బరువు తగ్గాను. 'తెలుగు బాగా మాట్లాడుతున్నారు, డబ్బింగ్ చెప్పొచ్చు కదా'ని అంటున్నారు. 'తొలిప్రేమ' సినిమాకు చెప్పాలనుకున్నా. కానీ టైమ్ కుదరకపోవడంతో చెప్పలేకపోయా. నెక్స్ట్‌టైమ్ ప్రయత్నిస్తా. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాను.

ఛాన్స్ ఇస్తే రాత్రికి రాత్రే ఛలో..



వెంకీ కుడుముల

'నాగశౌర్యలోని ఒరిజినల్ హైపర్, ఎనర్జీని చూపిస్తూ 'ఛలో' చిత్రాన్ని రూపొందించాను. ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగే చిత్రమిది' అని దర్శకుడు వెంకీ కుడుముల అన్నారు. నాగశౌర్య, రష్మిక మండన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఛలో'. ఫిబ్రవరి 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం వెంకీ కుడుముల మీడియాతో మాట్లాడుతూ,

'మాది ఖమ్మం జిల్లా అశ్వరావుపేట. చిరంజీవికి పెద్ద అభిమానిని. చిన్నప్పట్నుంచి సినిమాలంటే పిచ్చి. రైటర్ బలభద్రపాత్రుని ద్వారా దర్శకుడు తేజ పరిచయమయ్యారు. ఆయన వద్ద అసిస్టెంట్‌గా ఓ సినిమాకు పనిచేశా. తర్వాత పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ వద్ద ఒక్కో సినిమాకు పనిచేశాను. డైరెక్టర్‌గా పూరీ జగన్నాథ్ స్ఫూర్తి. ఆయన టేకింగ్, త్రివిక్రమ్ కామెడీ బాగా నచ్చుతుంది. యోగి వద్ద 'జాదుగాడు' సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు నాగశౌర్యతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే నన్ను దర్శకుడిని చేసింది. ఆ సినిమా నుంచి నేను, నాగశౌర్య మంచి స్నేహితులమయ్యాం.నాగశౌర్యలోని ఎనర్జీ, హైపర్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ అనుకున్నా. శౌర్య ఇంటి బాల్కానీలో పుట్టిందీ కథ. రెండు రాష్ట్రాలు విడిపోయాక మా ఊరు ఆంధ్రా, తెలంగాణ బార్డర్‌లో ఉండిపోయింది. దాన్ని ఆంధ్రా, తమిళనాడుగా మార్చి కథ రాసుకున్నాం. ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందించాం. సిటీలో ఉండే హీరో ఆ బార్డర్ విలేజ్‌కి వెళ్ళాల్సి వస్తుంది. ఆయన ఎందుకు వెళ్లాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. తమిళనాడు నేటివిటీ కోసం అక్కడి ఆర్టిస్టులను తీసుకున్నాం. నాగశౌర్యకు జోడీగా రష్మిక మండన్నా నటించింది. సాగర్ మహతి అందించిన పాటలకు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా 'చూసి చూడంగానే..' పాట సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చింది. అలాగే ఇది చిన్న సినిమా అయినప్పటికీ ఇంత హైప్ రావడానికి ప్రధాన కారణం నిర్మాతలు ఉషా, శంకర్‌ప్రసాద్‌గారే. సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. మా అమ్మానాన్నలు సినిమా చూడాలనుందంటే డబ్బులిచ్చారు. ఈ అమ్మానాన్నలు ఏకంగా సినిమానే చేసిపెట్టారు (నవ్వుతూ). కథ విని త్రివిక్రమ్ ప్రశంసించారు. వ్యక్తిగతంగా నాకు కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలంటే ఇష్టం. చిరంజీవి ఛాన్స్ ఇస్తే రాత్రికి రాత్రి కథతో ఆయన ముందు వాలిపోతా' అని చెప్పారు.

ముక్కోణ ప్రేమకథతో ఎందుకో ఏమో



వి.వి.వినాయక్, కోటి వద్దినేని, మాలతి వద్దినేని

నందు, నోయల్, పునర్నవి హీరోహీరోయిన్లుగా మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై మాలతి వద్దినేని నిర్మిస్తున్న చిత్రం 'ఎందుకో ఏమో'. ఈ చిత్రానికి కోటి వద్దినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'టైటిల్ లాగే టీజర్ కూడా చాలా ట్రెండీగా, ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న కోటికి మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టీమ్ అందరికి అభినందనలు' అని అన్నారు. 'ఎంతో బిజీ షెడ్యూల్‌లో కూడా మా చిత్ర టీజర్ ఆవిష్కరించిన వినాయక్‌గారికి ధన్యవాదాలు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాను. ఇదొక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. దీంతో అనుకున్నది అనుకున్నట్టుగా రిచ్‌గా తీయగలిగాం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఆడియోను విడుదల చేసి, నెలాఖరులో సినిమాను రిలీజ్ చేస్తాం' అని దర్శకుడు కోటి వద్దినేని తెలిపారు. నిర్మాత మాలతి వద్దినేని చెబుతూ, 'మాకిది తొలి చిత్రం. మంచి లవ్ స్టోరీతోపాటు కమర్షియల్ హంగులు కూడా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది' అని చెప్పారు. ఈచిత్రానికి సంగీతం : ప్రవీణ్, కెమెరా : జి.యస్.రాజ్ (మురళి), ఎడిటింగ్ : మధు, ఆర్ట్ : వర్మ, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్.

పాటల సందడిలో బూత్ బంగ్లా

అజయ్ కౌండిన్య, సంధ్య, అనూష హీరోహీరోయిన్లుగా ఏకే 9 స్టూడియోస్ ఫిల్మ్స్ పతాకంపై ఆంజనేయులు కొమ్మగోని, రాసంబట్టి అరుణాచలం గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఎన్‌హెచ్ 47లో బూత్ బంగ్లా'. ఈ చిత్రానికి అజయ్ కౌండిన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగింది. అతిథులుగా విచ్చేసిన ఠాగూర్ బాలాజీ సింగ్, వి.ఆంజనేయులు పాటల సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఠాగూర్ బాలాజీ సింగ్ మాట్లాడుతూ, 'సినిమా చేయడం ఎంత ఇష్టమో అంతే కష్టం కూడా. దర్శకుడు అజయ్ అన్ని కష్టాలూ పడ్డాడు. చిత్ర టీజర్ బాగుంది. సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా' అని అన్నారు. 'అజయ్‌కి కళలంటే ఇష్టం. అదే ఆయన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఈ సినిమా విజయంతో దర్శకుడిగా ఆయన పెద్ద స్థాయికి చేరుకోవాలి' అని వి.ఆంజనేయులు తెలిపారు. హీరో, దర్శకుడు అంజయ్ కౌండిన్య చెబుతూ, 'ఇంతకు ముందు 'వర్మ' అనే సినిమా చేశాను. సంగీత దర్శకుడు చైతన్యరాజ మంచి బాణీలను అందించారు. సినిమాలోని పాటలన్ని అన్ని వర్గాల శ్రోతలను అలరిస్తాయి. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా. అలాగే ఇండస్ట్రీకి చెందిన పవన్ కళ్యాణ్, రోజా వంటి రాజకీయాల్లో ఉన్నందు వల్ల ఇండస్ట్రీ సమస్యలపై దృష్టి పెట్టాలి' అని చెప్పారు. 'అజయ్ పట్టుదలే ఈ సినిమాను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఓ మంచి సినిమాకు కావాల్సిన అన్నింటిని సమకూర్చాం. తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది' అని నిర్మాత అరుణాచలం తెలిపారు. సినిమాలో ఉన్న 4 పాటలు మెలోడీ, మాస్‌ను తలపిస్తాయి. ఇది హర్రర్ కామెడీ కావడంతో నాకు మంచి సంగీతం ఇవ్వడానికి స్కోప్ దొరికింది' అని సంగీత దర్శకుడు చైతన్యరాజ తెలిపారు.



సంధ్య, అజయ్ కౌండిన్య, అనూష

భయం + వినోదం..



శ్రీకాంత్, నజియా

శ్రీకాంత్, నజియా జంటగా విజి చెర్రీష్ దర్శకత్వంలో విజి చెర్రీష్ పతాకంపై శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ఎం.విజయ్ నిర్మిస్తున్న చిత్రం 'రా.. రా..'. సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో శ్రీకాంత్ మాట్లాడుతూ, 'మొదటిసారి నేను హర్రర్ కామెడీ సినిమా ట్రై చేశా. అందుకు కారణం కథే. నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. అలాగే చాలా రోజుల తర్వాత కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్నాం. కొత్త రకమైన దెయ్యాలను చూడొచ్చు. దెయ్యాలు మనుషులను చూసి బయపడటమనేది ఆసక్తికరంగా ఉంటుంది. నిర్మాతలు రాజీ పడకుండా నిర్మించారు. సాంగ్స్, రీరికార్డింగ్ చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ చాలా బాగా తీశారు. సక్సెస్ కొడతామని భావిస్తున్నా. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23న విడుదల చేస్తున్నాం' అని అన్నారు. 'కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. ఇండస్ట్రీలో ఉన్న దాదాపు హాస్యనటులంతా ఈ చిత్రంలో నటించారు' అని నిర్మాత విజయ్ తెలిపారు. ఎం.వి. చౌదరి చెబుతూ, 'శ్రీకాంత్ ఇప్పటి వరకు 120కిపైగా సినిమాలు, వాటిలో ఎన్నో జోనర్ చిత్రాలు చేశారు. కానీ ఫస్ట్‌టైమ్ హర్రర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను చిరంజీవి, టీజర్‌ను మోహన్‌లాల్ విడుదల చేయటంతో మంచి బజ్ ఏర్పడింది. ఫ్యామిలీతోపాటు పిల్లలు కూడా చూసేలా సినిమా ఉంటుంది' అని చెప్పారు.

మంచి కుటుంబ కథా చిత్రం..



శ్రీకాంత్, సుహాసిని, హేమలత (బుజ్జి), సుమన్

శ్రీకాంత్, హేమలత(బుజ్జి) జంటగా వి.ఎస్.ఫణీంద్ర దర్శకత్వంలో వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై హేమలతా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'నిన్నే చూస్తు'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత హేమలతా రెడ్డి చెబుతూ, 'మంచి కుటుంబ కథా చిత్రమిది. సీనియర్ నటులు సుహాసిని, సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో సుహాసిని నటించడం మా అదృష్టం. ఆమె నటించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మరో ముఖ్యపాత్రలో సుమన్ కనిపిస్తారు. మొదటి షెడ్యూల్ అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. త్వరగా చిత్రీకరణ పూర్తి చేసిన సినిమాను విడుదల చేస్తాం' అని అన్నారు. కినెర, కాశీనాథ్, నిహాల్, వేణు, మహేష్, ఫణి, రమణ్, జ్యోతిరెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రమణ్ రాథోడ్, ఫొటోగ్రఫీ: ప్రసాద్ ఈదర, ఎడిటింగ్: నాగిరెడ్డి.వి.

ఎక్కడ నా ప్రేమ పాటలొచ్చాయ్..



మనోజ్ నందం, సౌందర్య

మనోజ్ నందం, సౌందర్య జంటగా ఏ.ఎండీ హుస్సేన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఎక్కడ నా ప్రేమ'. గాయత్రీ సినీ క్రియేషన్స్ సమర్పణలో నంది క్రియేషన్స్ పతాకంపై ఎస్.రామకృష్ణ, వడ్డే గోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఘనశ్యామ్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, 'రెండు తరాలకు సంబంధించిన మనస్తత్వాలను, వ్యక్తిత్వాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ప్రేమే జీవితంగా బతికే యువత నిర్ణయాలు, పిల్లల బాగు కోసం తపించే తల్లిదండ్రుల ఆలోచనల ప్రధానంగా సినిమా సాగుతుంది. స్వేచ్ఛ కోరుకునే యువతరం, అనుభవాన్ని చూసిన పెద్దలను ప్రతిబింబించేలా పాత్రలుంటాయి. ఆంక్షలు పెట్టిన కుటుంబ సభ్యులను వదిలి వెళ్ళిన ఓ అమ్మాయిని కాపాడేందుకు యువకుడు చేసిన ప్రయత్నంలో ఎదురయ్యే సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. మంచి ప్రేమ కథతో సినిమాను రూపొందించాం. ప్రేమికుల్లో ఆకర్షణ, మనస్పర్ధలను దర్శకులు వినోదాత్మకంగా తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ పొందింది. ఫిబ్రవరి 22న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.

ఆన్‌లైన్‌లో టీచర్ల సెలవులు!



- ప్రత్యేకంగా యాప్ తయారు చేయిస్తున్న విద్యాశాఖ
- వచ్చే ఏడాది నుంచి అమలుకు కసరత్తు

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్

ఉపాధ్యాయుల గైర్హాజరును క్రమబద్ధీకరించేందుకు పాఠశాల విద్యాశాఖ కొత్త విధానం తీసుకురాబోతున్నది. ఇటీవల సెలవుల మంజూరుపై ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర గందరగోళం నెలకొనడంతో ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందిస్తున్నది. వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో హాజరుతో పాటు సెలవుల మంజూరు విధానం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. దీనికోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను తయారు చేయిస్తున్నది.

రాష్ట్రంలో 25,966 ప్రభుత్వ పాఠశాలలుండగా, వీటిలో 1.20లక్షల మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సెలవుల దుర్వినియోగంపై చాలా ఏండ్ల నుంచి విమర్శలున్నాయి. కొంతమంది టీచర్లు పాఠశాలలకు రాకున్నా,ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో మాట్లాడుకుని వచ్చినట్టు చూపించుకుంటున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల డిప్యూటీసీఎం కడియం శ్రీహరి వరంగల్ పర్యటనలో ఇలాంటి డుమ్మా టీచర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ టీచర్లను సస్పెండ్ చేశారు.

రాష్ట్ర మానిటరింగ్ బృందాలు పరిశీలనలోనూ ఇలాంటి విషయాలు బహిర్గతమయ్యాయి. టీచర్ల అటెండెన్స్ రిజిస్టర్లు సరిగా నిర్వహించడం లేదని తేలింది. దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈనెల 12న ఆర్‌సీ 83 ఉత్తర్వులు తీసుకొచ్చారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ టీచర్లు సెలవులు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఎంఈఓ అనుమతి తీసుకోవాలంటూ ఆదేశాలిచ్చారు. దీనిపై టీచర్లు పెద్దఎత్తున ఆందోళనలు చేయడంతో, సర్కారు ఆదేశాల మేరకు విద్యాశాఖ వెనక్కి తగ్గింది. సెలవులిచ్చే అధికారం హెచ్‌ఎంలకే ఉంటుందనీ, సమా చారం మాత్రం ఎంఈఓతో పాటు కాంప్లెక్స్ హెచ్‌ఎంకు ఇవ్వాల్సిందేనని మరో ఉత్తర్వులు ఇచ్చేందుకు విద్యాశాఖ రెడీ అయింది. రెండు రోజుల్లో ఈ ఉత్తర్వులు ఇవ్వనుంది.

ఇక ఆన్‌లైన్‌లో సెలవులు..

డుమ్మా టీచర్లను కట్టడి చేసేందుకు విద్యాశాఖ కొత్త ఆలోచన చేసింది. వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే హాజరు, సెలవుల విధానం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన యాప్ రూపకల్పన కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) అధికారులతో విద్యాశాఖ ఉన్నతాధికారులు మాట్లాడినట్టు తెలిసింది. ఏపీలోనూ ప్రస్తుతం ఆన్‌లైన్ విధానమే అమలులో ఉంది. తెలంగాణలోనూ ఈవిధానం తీసుకొచ్చేలా విద్యాశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. అయితే ఏపీలో పాఠశాల హెచ్‌ఎంకు ట్యాబ్‌లు ఇచ్చారు..దానిలో రోజూ టీచర్లు సంతకం చేయాల్సి ఉంది. సిగ్నల్ సమస్యతో కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయి. దీంతో ఈ విధానం ఇక్కడ సాధ్యమవుతుందా..? అనే దానిపైనా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. అయితే ఉపాధ్యాయులు యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో సెలవులు ఎక్కడి నుంచైనా తీసుకునేందుకు అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతి రోజూ పదిన్నర లోపు పాఠశాలలకు హాజరైన టీచర్ల వివరాలను హెచ్‌ఎంల ద్వారా ఎంఈఓ, డీఈఓలకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేండ్ల క్రితం నిజామాబాద్‌లోనూ ఆ జిల్లా డీఈఓ లింగయ్య ఇలాంటి విధానమే అమలు చేశారు. అయితే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించడంతో ప్రస్తుతం అమలు కావడం లేదు. ప్రస్తుతం మధ్యాహ్నభోజనం వివరాల తరహాలోనే టీచర్ల హాజరు విధానం అమలు చేసేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

చిన్నారితో సహా ముగ్గురి హత్య

నవతెలంగాణ - చందానగర్



చిన్నారితో సహా ముగ్గురు హత్యకు గురయ్యారు. ఇంట్లో నుంచి వాసన వస్తుండటంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు తలుపులను పగలగొట్టి చూడగా మూడు మృతదేహాలు కనిపించాయి. హైదరాబాద్ పరిధిలోని చందానగర్‌లో సోమవారం వెలుగుచూసిన ఈ ఘటన కలకలం సృష్టించింది. ఈ కేసులో మహిళ భర్తను, అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారం కిందనే చందానగర్‌లో తల్లీకూతురు ఐదంతస్తులపై నుంచి దూకి చనిపోయిన విషయం విదితమే.

పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం..పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అపర్ణ(30), అదే జిల్లాకు చెందిన మధుని ప్రేమించింది. ఐదేండ్ల కింద పెండ్లి చేసుకున్నారు. వారికి కుమార్తె కార్తికేయ(4)ఉంది. అయితే, అంతకు ముందే మధుకు పెండ్లి అయినట్టు, కూకట్‌పల్లిలో మొదటి భార్యతో ఉంటున్నట్టు అపర్ణకు తెలిసింది. ఈ క్రమంలోనే ఇద్దరిమధ్యా తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భర్తతో విభేదించి అపర్ణ తన తల్లి, కూతురుతో కలిసి శేరిలింగంపల్లి మండలం చందానగర్ వేముకుంటలో ఉంటున్నది. స్థానిక బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో పనిచేస్తున్నది. భర్త మాత్రం కూకట్‌పల్లిలో మొదటి భార్యతో ఉంటూ మొబైల్ షాపులో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అపర్ణ రోజు మాదిరిగానే శుక్రవారం డ్యూటీకి వెళ్లి వచ్చింది. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందో గానీ మూడ్రోజులుగా ఇంట్లో నుంచి ఎవ్వరూ రాలేదు. మరోవైపు బయట నుంచి తాళం వేసి ఉంది. ఇంట్లో నుంచి వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని స్థానికులతో కలిసి ఇంటి కిటికీలు పగులగొట్టి చూశాడు. ఇంట్లో నుంచి ఎలాంటి అలజడీ లేకపోవటంతో స్థానికులతో కలిసి చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళం పగులగొట్టిలోనికి ప్రవేశించారు. వంటగదిలో అపర్ణ రక్తపు మడుగులో చనిపోయి ఉంది. అపర్ణను రోకలి బండతో మోది హతమార్చినట్టు కనిపించింది. బెడ్‌రూంలో మంచంపై ఆమె తల్లి జయమ్మ (55), కూతురు కార్తికేయ విగత జీవులై ఉన్నారు. ఈ హత్యలను అపర్ణ భర్త మధు చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఘటనా స్థలిని పరిశీలించిన జాయింట్ సీపీ ఖాసీం, డీసీపీ విశ్వప్రసాద్

మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్, జాయింట్ సీపీ ఖాసీం, కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు, ఇన్‌స్పెక్టర్లు తిరుపతిరావు ఘటనాస్థలిని పరిశీలించారు. అనుమానం వచ్చిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అపర్ణ భర్త మధు చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్టు తెలిసింది. విచారణలోనే నిజానిజాలు బయటపడతాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అంతకముందు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లతో స్థలాన్ని పరిశీలించారు.

పకడ్బందీగా ప్రాక్టికల్స్

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

తెలంగాణలో ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చేనెల 1 నుంచి 21వ తేదీ వరకు జరిగే ప్రాక్టికల్ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు సర్వంసిద్ధం చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ అశోక్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకులాలు, ప్రయివేటు జూనియర్ కాలేజీల్లో 3,33,480 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఇందులో ఎంపీసీ-1,66,364 మంది, బైపీసీ-91,745 మంది, జాగ్రఫీ-422 మంది, ఒకేషనల్ ప్రథమ సంవత్సరం-40,365 మంది, ద్వితీయ సంవత్సరం- 34,584 మంది చొప్పున 3,33,480 మంది ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,632 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో జనరల్‌లో 1,468, ఒకేషనల్‌లో 164 కేంద్రాలున్నాయని పేర్కొన్నారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. వసతులు, అనుభవమున్న జూనియర్ కాలేజీలను ప్రాక్టికల్స్ నిర్వహణకు కేంద్రాలుగా ఎంపిక చేశామని పేర్కొన్నారు. 6,410 ఎగ్జామినర్లను గుర్తించామని తెలిపారు. ప్రయివేటు జూనియర్ కాలేజీల్లోని ప్రాక్టికల్ కేంద్రంలో డిపార్ట్‌మెంటల్ అధికారి పరిశీలకునిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రాక్టికల్స్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను నియమించామని, ఉన్నతస్థాయి కమిటీని, జిల్లా పరీక్షల కమిటీలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. ఇంటర్ బోర్డు నుంచి రాష్ట్రస్థాయి పరిశీలకులుగా అధికారులు జిల్లాలకు వెళ్లి ప్రాక్టికల్స్‌ను పరిశీలిస్తారని పేర్కొన్నారు. గతేడాది నుంచి ప్రాక్టికల్ పరీక్షల కోసం ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రాక్టికల్ ప్రారంభానికి అరగంట ముందు ఎగ్జామినర్లకు వన్‌టైం పాస్‌వర్డ్ వస్తుందని, దాని ఆధారంగా ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. పరీక్ష పూర్తయిన తర్వాత అదేరోజు విద్యార్థుల మార్కులను, జవాబు పత్రాలను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరచాలని తెలిపారు. ఆన్‌లైన్ ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్ విధానంపై ఎగ్జామినర్లకు జిల్లా స్థాయిలో ఇంటర్ బోర్డు అవగాహన కలిగించిందని పేర్కొన్నారు. విద్యార్థుల హాల్‌టికెట్లు సంబంధిత కాలేజీలకు ఇప్పటికే పంపించామని తెలిపారు.

షెడ్యూల్ ప్రకారమే టీఆర్టీ

(మొదటిపేజీ తరువాయి)

టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్టీ రాతపరీక్షలు వాయిదా పడతాయన్న పుకార్లను నమ్మొద్దని అభ్యర్థులను కోరింది. ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు టీఆర్టీ రాతపరీక్షలు నిర్వహిస్తామని, మార్చి 1 నుంచి 5 వరకు ప్రాథమిక కీ విడుదల చేస్తామని, వాటిపై మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, తుది కీ మార్చి 25న విడుదల చేస్తామని, ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుందని, మే 10న టీఆర్టీ నియామకాల జాబితా విడుదలవుతుందని. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్టీకి రాష్ట్రవ్యాప్తంగా 2,77,574 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)కు 1,45,158 మంది, సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ)కి 89,149 మంది, భాషా పండితులు (ఎల్పీ)కి 24,219 మంది, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)కు 2,177 మంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (పీఈటీ)కి 16,871 మంది చొప్పున మొత్తం 2,77, 574 మంది దరఖాస్తు చేశారు. పాత పది జిల్లాల ప్రకారం 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 2017, అక్టోబర్ 21న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. టీఆర్టీ వాయిదా పడుతుందని, మేలో తిరిగి రాతపరీక్షలు నిర్వహిస్తారని సోషల్ మీడియాలో వదంతులొచ్చాయి. ఈ అంశంపై టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఎ వాణీప్రసాద్‌ను నవతెలంగాణ వివరణ కోరగా... టీఆర్టీని వాయిదా వేసే ప్రసక్తే లేదని సమాధానమిచ్చారు. వాయిదా పడుతుందన్న వార్తలు పుకార్లని, వాటిని నమ్మొద్దని కోరారు.

టీఆర్టీని వాయిదా వేయండి : నిరుద్యోగ విద్యార్థి జేఏసీ

టీఆర్టీ రాతపరీక్షలను వాయిదా వేసి మేలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ చైర్మెన్ ఘంటా చక్రపాణిని సోమవారం జేఏసీ చైర్మెన్ భీంరావునాయక్ నేతృత్వంలో టీఆర్టీ అభ్యర్థులు తిరుపతిరెడ్డి, సంతోష్, సంధ్య, వనజ, రాజు, పురుషోత్తంరెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. అధిక సిలబస్ ఉన్నందున టీఆర్టీకి చదువుకునేందుకు మరింత సమయం కావాలని కోరారు. అభ్యర్థులపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. 45 శాతం కన్నా తక్కువ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులకు టీఆర్టీకి దరఖాస్తు చేసుకునేం దుకు మరోసారి అవకాశం కల్పించాలని సూచించారు. ఈ అంశా లను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఘంటా చక్రపాణి హామీ ఇచ్చారని తెలిపారు.

కోచింగ్ సెంటర్ల కుట్ర : డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం

షెడ్యూల్ ప్రకారమే టీఆర్టీ రాతపరీక్షలను ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు జరపాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్టీ వాయిదా వేయాలని కోచింగ్ సెంటర్లు కుట్ర చేస్తున్నాయని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. టీఆర్టీ వాయిదా వేస్తే లక్షలాది మంది అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే పలుసార్లు కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు నిరాశ చెందే అవకాశముందని తెలిపారు. టీఆర్టీ వాయిదా వేస్తే నియామకాల ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని, వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉండబోదని పేర్కొన్నారు.

విదేశాలనుంచి దిగుమతులే అధికం..!

న్యూఢిల్లీ: ఈసారి ఆర్థిక సర్వేలో రాష్ట్రాలవారీగా ఇతర దేశాలకు జరుగుతున్న ఎగుమతులపై మొదటిసారిగా వివరాలు పొందుపరిచారు. రాష్ట్రాల మధ్య జరుగుతున్న అంతర్గత వాణిజ్యం గురించి గతేడాది నుంచి సర్వే నివేదికలో పేర్కొంటున్నారు. దేశం నుంచి మొత్తమ్మీద ఎగుమతులు 1,49,211

మిలియన్ డాలర్లు(రూ.8,95,266 కోట్లు) కాగా,దిగుమతులు 2,24,003 మిలియన్ డాలర్లు(రూ.13,44,018కోట్లు). ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 74,792 మిలియన్ డాలర్లు(రూ.4,48,752 కోట్లు) కావటం విశేషం. దీంతో, విదేశాలతో వాణిజ్యంలో దిగుమతులదే పైచేయిగా ఉండటం వల్ల విదేశీ మారక నిల్వల్లో వెనకబడ్డామన్నది గమనార్హం.

విదేశాలకు ఎగుమతుల్లో 22.3 శాతంతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో 17.2 శాతంతో గుజరాత్, 12.7 శాతంతో కర్నాటక, 11.5 శాతంతో తమిళనాడు, 6.4 శాతంతో తెలంగాణ(5వ స్థానంలో) నిలిచాయి. దేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటా 70.1 శాతం. 2.8 శాతం ఎగుమతులతో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో నిలిచింది. ఈ లెక్కలు జీఎస్టీ పరిధిలోకి వచ్చే వస్తు, సేవలకు సంబంధించినవన్నది గమనార్హం.

గతేడాది సర్వేలో రాష్ట్రాల మధ్య అంతర్గత వాణిజ్యం విలువ జీడీపీలో 30 నుంచి 50 శాతం వరకూ అంచనా వేశారు. అది ఇతర దేశాలతో పోలిస్తే అధికం. అయితే, ఈసారి జీఎస్టీ అమలులోకి రావడంతో రాష్ట్రాల మధ్య వాణిజ్యం విలువ జీడీపీలో 60 శాతానికిపైగానేనని లెక్క కట్టారు. అంతర్గత వాణిజ్యంలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేయడంలో మహారాష్ట్ర(15.7శాతం), గుజరాత్ (11.3),హర్యానా (9.4),తమిళనాడు(8.4),కర్నాటక 7శాతంతో మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. దిగుమతుల్లో మహారాష్ట్ర(13.7 శాతం), తమిళనాడు(7.8), ఉత్తర్‌ప్రదేశ్(7.8), కర్నాటక(7.3), గుజరాత్ 7.1 శాతంతో వరుసగా ఐదు స్థానాల్లో నిలిచాయి. అంతర్గత వాణిజ్యంలో లబ్ది పొందుతున్న రాష్ట్రాల్లో గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, ఒడిషా, తమిళనాడు వరుసగా ఐదు స్థానాల్లో నిలిచాయి. ఎగుమతుల్లో తెలంగాణ 3 శాతంతో 12వ స్థానంలో, ఏపీ 3.6 శాతంతో 10వ స్థానంలో ఉన్నాయి. దిగుమతుల్లో తెలంగాణ 4.7 శాతంతో 10వ స్థానంలో, ఏపీ 3.7 శాతంతో 11వ స్థానంలో ఉన్నాయి.

బకాయిలు @6,532 కోట్లు

- కొండూరి రమేశ్‌బాబు

కాళేశ్వరం సహా రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పనులన్నీ 2019 లోగా పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ చెప్తున్నప్పటికీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. భారీ ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ప్రస్తుత లెక్కల ప్రకారమే దాదాపు రూ. 1,40,000 ఖర్చవుతుంది. గత నాలుగు సంవత్సరాలుగా ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరుగుతుండగా వ్యయం మాత్రం నామమాత్రంగానే జరుగుతున్నది. సాగునీటి రంగానికి గత సంవత్సరం నుంచీ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ వీటిని కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొన్నది. 2016-17 సంవత్సరంలో మొదటి సారి రూ. 25,000 కోట్లు కేటాయించగా రూ. 16,200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా రూ. 25,000 కోట్లు కేటాయించగా జనవరి 20 నాటికి కేవలం రూ. 8,974.15 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మరోవైపు కాంట్రాక్టర్ల బకాయిలు పేరుకు పోవటంతో బిల్లుల కోసం వారు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. డిసెంబర్ 15 నాటికి కాంట్రాక్టర్ల బకాయిలు రూ. 5,657.13 కోట్లు కాగా జనవరి 20 నాటికి 6,532.68 కోట్లకు పెరిగింది. గత నాలుగైదు నెలలుగా కాంట్రాక్టర్లు బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతు ండగా నీటిపారుదల శాఖ అధికారులు ఆర్థిక శాఖపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు వార్షిక బడ్జెట్‌లో రూ. 7,105.52 కోట్లు కేటాయించగా బ్యాంకుల వద్ద నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,299 కోట్లు రుణంగా తీసుకున్నది. 2017 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు కేవలం 3,632 కోట్లు కాగా మరో రూ. 1,782 కోట్ల విలువ చేసే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు వార్షిక బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేయక పోగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంలో కూడా పూర్తిగా బిల్లులు చెల్లించక పోవటం చర్చనీయాంశమైంది. రీడిజైన్‌లో భాగంగా రాష్ట్రంలో కొనసాగుతున్న రెండవ పెద్ద ప్రాజెక్టుగా ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కూడా ముందుకు సాటం లేదు. ఈ ప్రాజెక్టుకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 4,007.64 కోట్లు కేటాయించగా పదినెలల కాలంలో రూ. 1,282.24 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మరో రూ. 1,296 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉన్నది. ఖమ్మం జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరందించే సీతారామ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ. 987 కోట్లు కేటాయించగా రూ. 185.16 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఈ ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు రూ. 94.57 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. గత 15 సంవత్సరాలుగా పనులు కొనసాగుతున్న దేవాదుల ఎత్తిపోతల పథకానికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 1,485 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకూ కేవలం రూ. 333.89 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. నల్లగొండ జిల్లాకు తాగు, సాగునీరందించే ఎస్సెల్బీసీ ప్రాజెక్టుకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 854.70 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకూ 478.99 కోట్లు ఖర్చుపెట్టారు మరో రూ. 321.12 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉన్నది. ఈ ప్రాజెక్టు పనుల కోసం ఇంకా 391 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. భారీ ప్రాజెక్టుల పరిస్థితి ఈ విధంగా ఉంటే మధ్యతరహా ప్రాజెక్టులకు, మిషన్ కాకతీయకు కేటాయించిన బడ్జెట్‌లో కూడా నిధులు విడుదల చేయక పోవటం విశేషం. వివిధ మధ్య తరహా ప్రాజెక్టుల కోసం రూ. ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 818.28 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకూ రూ. 132.45 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుల కోసం మరో 93.60 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉన్నది. మిషన్ కాకతీయ సహా చిన్న నీటి సేద్యపు పథకాల కోసం ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 2,2,73.57 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకూ 905.77 కోట్లు ఖర్చు పెట్టారు. కాంట్రాక్టర్లకు రూ. 599.86 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగంపై పెట్టిన ఖర్చు (రూ. కోట్లలో)

ఆర్థిక సంవత్సరం	బడ్జెట్ కేటాయింపులు	ఖర్చు
2014-15	6,500	5,285
2015-16	8,000	7,776
2016-17	25,000	16,200
2017-18	25,000	8,974

సాగునీటి కోసం రైతుల రాస్తారోకో

(మొదటిపేజీ తరువాయి)

చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఆర్డీవో శ్రీనివాస్ అక్కడికి వచ్చి తప్పకుండా నీరందించేలా చూస్తామని హామీనివ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల నాయకుడు గడ్డం త్రిమూర్తి మాట్లాడుతూ ఖరీఫ్‌లో రైతులు దోమపోటు, అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుకుంటుందనుకున్న ప్రభుత్వం కనీసం రెండో పంటకైనా నీరందించకుండా రైతులను ఇబ్బంది పెడుతుందని అన్నారు.

గతేడాది మాదిరిగా ఈ సారి కూడా రైతులు గూడెం ఎత్తిపోతల పథకం నీటిపై ఆధారపడి నాట్లు వేసుకున్నారని, ఇప్పుడు నీరివ్వకపోడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

నిబంధనల పేరుతో అధికారులు తానిమడుగు నుంచి ఎగువ ప్రాంతానికి నీరివ్వడం లేదని చెప్పారు. టీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.

అమ్మ వేదన

(మొదటిపేజీ తరువాయి)

కేంద్రాల్లో (పీహెచ్‌సీ) 340 ప్రసవ కేంద్రాలు, మరో 362 పీహెచ్‌సీల్లో ప్రసవ కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 114, ఏరియా ఆస్పత్రుల్లో 31, బోధనాస్పత్రుల్లో 8, ప్రజారోగ్య విభాగం పరిధిలో ఏడు ప్రసవ కేంద్రాలున్నాయి. నిబంధనల ప్రకారం వాటిల్లో 5,118 మంది వైద్య సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 1,942 మందే పనిచేస్తున్నారు. ఏకంగా 3,176 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆస్పత్రుల్లో ఉండాల్సిన 720 మంది గైనకాలజిస్టులకుగాను ప్రస్తుతం కేవలం 190 మంది మాత్రమే ఉన్నారు. అలాగే 240 మంది చిన్న పిల్లల వైద్యులకుగాను 137 మందే పనిచేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో వైద్య పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ఎలా ప్రోత్సహించాలనుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, రాష్ట్రంలో ఏటా సగటున 6.30 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. వాటిల్లో 91 శాతం మంది ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకుంటుండగా మిగిలిన వారు ఇండ్ల వద్ద ఏఎన్‌ఎంలు, ఇతరుల సమక్షంలో ప్రసవాలు చేయించుకుంటున్నారు. ఆస్పత్రుల్లో జరుగుతున్న కాన్పుల్లో 69 శాతం ప్రయివేటులో, 31 శాతం ప్రభుత్వపరంగా జరుగుతున్నాయి. అలాగే ప్రసవాల్లో 58 శాతం సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయి. ప్రయివేటు ఆస్పత్రుల్లోనైతే ఏకంగా 74 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే ఉంటున్నాయి. ప్రభుత్వాస్పత్రులు కాన్పుల్లో 40 శాతం సిజేరియన్ ద్వారా అవుతున్నాయి. సిజేరియన్ కాన్పుల ద్వారా ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ఏటా రూ.1,500 కోట్లు ఆర్జిస్తున్నాయని అంచనా. సాధారణ ప్రయివేటు ఆస్పత్రులు మొదలు కార్పొరేట్ ఆస్పత్రుల వరకు ఒక్కో సిజేరియన్ ఆపరేషన్ కోసం రూ.30 వేల నుంచి రూ. 2లక్షల వసూలు చేస్తున్నాయనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచడం, అనవసర సిజేరియన్లు నిరోధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కేసీఆర్ కిట్ల పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకునే గర్భిణులకు రూ.12 వేలు నగదు ప్రోత్సాహకం (ఆడబిడ్డయితే మరో రూ. వెయ్యి అదనం)తోపాటు పుట్టిన శిశువుల కోసం 16 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను అందిస్తున్నది.

ప్రసవ కేంద్రాల్లో సిబ్బంది వివరాలు ఇలా...

స్పెషలిస్టులు	ఉండాల్సింది	ఉన్నది	ఖాళీలు
గైనకాలజిస్టులు	720	190	530
అనెస్థిటిస్టులు	240	93	147
పిల్లల వైద్య నిపుణులు	240	137	103
స్టాఫ్ నర్సులు	1572	1010	562
ల్యాబ్‌టెక్నీషియన్లు	960	512	448
డీఈవోలు	426	0	426
ఇతర సిబ్బంది	960	0	960
మొత్తం	5,118	1,942	3,176

సర్కారు దవాఖానాల్లో వైద్యుల కొరత ఎలా ఉందంటే...

మహబూబ్‌నగర్ జిలా ఆస్పత్రి గైనిక్ విభాగంలో 28 మంది డాక్టర్లకుగాను కేవలం 10 మందే పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్, ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఎస్ఆర్‌లు 9 మంది, జేఆర్‌లు ఐదుగురు, మరో ఐదుగురు ట్యూటర్లు ఉండాలి. పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడంతో నిత్యం ఇక్కడి నుంచి 5 శాతం నుంచి 10 శాతం కేసులు హైదరాబాద్‌కు రిఫర్ అవుతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో నిత్యం 20 వరకు ప్రసవాలు జరుగుతుండగా వాటిలో దాదాపు 10 మందికి సిజేరియన్ అవుతోంది. ఇందులో 15 మంది గైనకాలజిస్టులకుగాను ఐదుగురే ఉన్నారు. మెటర్నిటీ వార్డు, లేబర్ రూమ్, మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్‌లో 12 మంది నర్సులే ఉన్నారు. వారంలో రెండు రోజులే గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్తగూడెంలోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం 11 మంది డాక్టర్లు పని చేస్తున్నారు. ఇందులో ఆరుగురు డాక్టర్లు రెగ్యులర్‌కాగా ఐదుగురు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారు. ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒకరు రెగ్యులర్, మరొకరు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారు.

ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం నెలకు 250 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. కాగా, ప్రోత్సాహకాల నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయిం చుకునేందుకు వచ్చే గర్భిణులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయనే విమర్శలున్నాయి. ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందే కానీ ఇప్పటివరకు ఒక్కటీ భర్తీ చేయలేదు. వివిధ ఆస్పత్రులకు 2,118 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి ఆమోదం తెలపడంతోపాటు తల్లీ పిల్లల ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 432 పోస్టులు, 6 ప్రభుత్వ వైద్య కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రులకు 1,099 పోస్టులు మంజూరు చేసింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ మినహా ఇతర ఉద్యోగాలన్నింటినీ టీఎస్‌పీఎస్సీ ద్వారా నేరుగా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇక 625 కాంట్రాక్టు డాక్టర్లను వెయిటేజీ ప్రాతిపదికన ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోనే భర్తీ చేయాలని నిర్ణయించారు. నేటికీ ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవు.

ఉత్తమ్‌వన్నీ భ్రమలే.. 70 సీట్లు కలే

(మొదటిపేజీ తరువాయి)

సమీపంలో ఏర్పాటు చేసిన బుద్దారం కుడికాల్వ నుంచి పెద్దమందడి మండలానికి సాగునీరందించే బ్రాంచి కెనాల్ పైలాన్‌ను కలెక్టర్ శ్వేతామహంతితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పామిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రమేర్పడిన మూడున్నరేండ్లలో 6లక్షల 50వేల ఎకరాలకు సాగునీరందిం చామని, గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరు జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే వెనకబడిందని, వలసల జిల్లాగా మారిందని తెలిపారు. పెద్దమందడి బ్రాంచ్ కెనాల్‌కు రూ.18కోట్ల71లక్షల టెండర్ పిలిచామని, మిగతా పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఈ బ్రాంచి కెనాల్ ద్వారా రూ. 20వేల500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. 24 గంటల కరెంటును రైతులకు అందించడం కేసీఆర్ ఘనతేనని ఇది దేశంలోనే చారిత్రాత్మకమని అన్నారు. బ్రాంచి కెనాల్‌ను రెండు నెలల్లో పూర్తి చేసి అర టీఎంసీ నీటిని కేటాయిస్తామని తెలిపారు. కల్వకుర్తి లిఫ్టును మేం చేశామని ప్రతిపక్షాలు చెప్పుకుంటున్నా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కల్వకుర్తి లిఫ్టు 50 శాతం పనులు పూర్తి చేసి రైతుల ఆనందానికి టీఆర్ఎస్ ప్రభుత్వం బాటలు వేసిందని తెలిపారు. శంకరసముద్రం కుడి కాల్వ రూ.82లక్షలతో లిఫ్టును ఏర్పాటు చేసి 4వేల ఎకరాలకు సాగునీరందించామన్నారు. ఘణపురంలోని కృష్ణసముద్రానికి రూ.12కోట్లు మంజూరు చేసి రిజర్వాయర్‌గా మార్చామని, 36 ఏండ్ల నుంచి నిండని చెరువుకు కాల్వ ద్వారా నీటిని మళ్లించి ప్రజల మన్ననలను పొందామని తెలిపారు. సాగునీరు రావడంతో వనపర్తి జిల్లాలో అధికశాతం వేరుశనగ పంటను పండించారని రైతుల సౌకర్యార్థం వనపర్తి జిల్లా మార్కెట్‌ను ఎక్స్‌పోర్ట్ మార్కెట్‌గా ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు అధిక గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ సభలో వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి, జెడ్పీ చైర్మెన్ బండారి భాస్కర్, ప్రణాళికాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.నిరంజన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

వేధింపులకు గురిచేస్తున్నరంటూ రిట్ దాఖలు

నవతెలంగాణ-హైదరాబాద్

నేరస్తుల వివరాల్ని పూర్తిగా సేకరించే నిమిత్తం జరిపే సకల నేరస్తుల సమగ్ర సర్వే పేరిట తమను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ కల్వకుర్తికి చెందిన అబ్దుల్ హఫీజ్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. తన వేలిముద్రల దగ్గర నుంచి ఫొటోలు/ఆధార్/ఓటర్ ఐడీ వరకూ అన్ని వివరాలు బలవంతంగా తీసుకుంటున్నారని రిట్‌లో ఆరోపించారు. తనపై ఏడేండ్ల క్రితం 420/465 సెక్షన్ల కింద నమోదైన కేసును నాలుగేండ్ల క్రితం కోర్టు కొట్టేసినా తన వివరాలు నేరస్తుల పేరుతో సేకరించడం చట్ట వ్యతిరేకమన్నారు. హత్యలు, దోపిడీలు, విదేశీ కరెన్సీ, పాస్‌పోర్టు వంటి కీలక నేరాలకు పాల్పడిన వారి వివరాల్ని సేకరించాలనే ఉద్దేశంతో జరిపే సర్వేలో తన వివరాలు ఎందుకు సేకరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. వెంటనే కోర్టు జోక్యం చేసుకుని అన్యా యాన్ని అడ్డుకోవాలని కోరారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నాగర్ కర్నూల్ ఎస్పీ, కల్వకుర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ప్రతివాదులుగా చేశారు.

సెన్సెక్స్ ▲233	నిఫ్టీ ▲16	డాలరుకు రూపాయి విలువ	బంగారం(10.గ్రా)	వెండి (కేజీ)	కోడిగుడ్లు	
36,283	11,069	63.54	రూ. 31,304	రూ. 42,200	హైదరాబాద్ 368 ఒక్కగుడ్డుకు 4.30 వరంగల్ 370	విజయవాడ 374 చెన్నై 397 ముంబయి 410






యాద్రాదిలో ఇండియన్ బ్యాంకు కొత్త శాఖ



నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంకు మరో కొత్త శాఖను ప్రారంభించింది. దీనిని యాద్రాదిలో అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన శాఖను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంకు అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండియన్ బ్యాంక్ పట్ల కస్టమర్ల చూపిస్తున్న ఆదరణకు బ్యాంకు జోనల్ మేనేజర్ మనోహర్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ కొత్త శాఖతో హైదరాబాద్‌లో బ్యాంకు శాఖలు 56కు చేరుకున్నాయన్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా 108 బ్రాంచీలతో రూ.13,300 కోట్ల వ్యాపారానికి చేరువైందన్నారు. అలాగే హైదరాబాద్ నెట్‌వర్క్‌లోని 55 బ్రాంచీల వ్యాపారం రూ.11,000 కోట్లుగా నమోదు అయ్యిందన్నారు. 2018 మార్చి నాటికి రూ.13,000 కోట్ల వ్యాపార లక్ష్యాన్ని పెట్టుకున్నామని వివరించారు. గతేడాది సెప్టెంబర్ నాటికి బ్యాంకు మొత్తం వ్యాపారం రూ.3,42,875 కోట్లుగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి, ఇతర ప్రభుత్వ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

మెప్పించిన టెక్ మహీంద్రా..

న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా త్రైమాసిక ఫలితాలు మెప్పించాయి. 2017 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం లో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.943 కోట్లకు చేరువైంది. గతేడది ఇదే త్రైమాసికంలో నమోదు చేసిన రూ.856 కోట్లకు ఇది 10.2శాతం ఎక్కువ. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 2.9శాతం పెరిగి రూ.7,557 కోట్ల నుంచి రూ.7,776 కోట్లుగా నమోదు అయ్యింది. డాలర్ పరంగా కంపెనీ ప్రాఫిట్ 2.5శాతం పెరిగి 147 మిలియన్ డాలర్లకు చేరుకోగా.. అదే సమయంలో రెవెన్యూ 8.3శాతం వృద్ధి చెంది 1.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. డిజిటల్ రూపాంతీకరణపై దృష్టి పెట్టడంతో పాటు భవిష్యత్తు డిమాండ్లను అందుకునే విధంగా తమ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచుతున్నామని టెక్ మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నాయర్ పేర్కొన్నారు.


బీవోఐలో 'క్యాష్-ఎట్- పీవోఎస్'



నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: డిజిటల్‌ఇండియాలో భాగంగా క్యాష్-ఎట్-పీవోఎస్ సౌకర్యాన్ని బ్యాంకు ఆఫ్ ఇండియా (బీవోఐ) అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక వ్యాపార దుకాణం క్యాష్ మినీ ఏటీఎమ్‌గా మారనుందని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌జీ చైతన్య పేర్కొన్నారు. ఇక నుంచి ఏటీఎంల వద్ద గంటలకొద్ది క్యూ లైన్లు నిలబడనక్కర్లేదని, వాటి కోసం వెతకనక్కర్లేదని తమ బ్యాంకు అందుబాటులోకి తెచ్చిన పీవోఎస్‌ల ద్వారా డెబిట్ కార్డు హోల్డర్స్ క్యాష్ విత్‌డ్రా చేసుకునే సౌలభ్యాన్ని కల్పించామన్నారు. కాగా ఈ లావాదేవీలు 100శాతం సురక్షితమని ఆయన వివరించారు. ఇందుకు కావాల్సిన అన్ని అనుమతులను ఆర్‌బీఐ నుంచి పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫిన్‌టెక్ మొబైల్ కామర్స్ సర్వీసెస్ ప్రొవైడర్ తేజారీ సొల్యూషన్స్ ప్రయివేటు లిమిటెడ్‌కు 1000 పీవోఎస్ కార్డు రీడర్లను జారీ చేసినట్టు తెలిపారు. మార్చి నాటికి ఈ సంఖ్యను 5000 చేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్స్ ఆర్ కె మిత్ర, ఆర్‌సీ ఠాకూర్, జోనల్ మేనేజర్ ఎస్‌బీ రాయ్ పాల్గొన్నారు.

వాస్తవ దూరం.. ఆర్థిక సర్వే!

- పలు కీలక ఆర్థిక అంశాలు గాలికే..
- ఆర్థికం పనితీరు బాగుందని ప్రకటన
- భవిష్యత్తు బంగారమంటూ అంచనాలు
- వచ్చే ఏడాది 7-7.5% వృద్ధని వెల్లడి
- దేశంలో మహిళా వివక్షపై ఆందోళన
- భవిష్యత్తులోనూ ప్రయి'వేటు' కీలకమట
- పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే



ఆర్థిక సర్వేతో దాని రూపకర్త అరవింద్ సుబ్రహ్మణియన్

నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 'ఆర్థిక సర్వే-2017-18'ని సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ సమగ్ర రూపంగా.. మినీ బడ్జెట్ నివేదికగా.. ఆర్థిక శాఖ ప్రోగ్రెస్ కార్డుగా నిలుస్తూ తనకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉన్న ఆర్థిక సర్వేను.. మోడీ సర్కారు తాజాగా అవహేళన చేసే పరిస్థితికి తెచ్చినట్లు కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితులను తెలపాల్సిన సర్వేలో అసలు విషయాలను మరుగున పడేస్తూ.. తాము చేపట్టిన సంస్కరణలు, పథకాలు మంచి ఫలితాలనిస్తున్నాయని.. భవిష్యత్తు బంగారంలా ఉంటుందన్న అంశాన్ని ప్రచారం చేసేందుకే సర్కారు సర్వేను వాడుకున్నట్టుగా కనిపిస్తోంది. గత హామీలన్నింటిని పూర్తిగా దాటేస్తూనే.. ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని టచ్ చేయకుండా కేవలం తాము చేపట్టిన సంస్కరణల ఫలితాలు మొదలయ్యాయని.. రానున్న రోజుల్లో ఇవి మేటి ఫలితాలను ఇవ్వనున్నట్లుగా కాకి లెక్కల అంచనాలను సర్కారు సర్వే రూపంలో ప్రకటించింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించిందన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించని సర్కారు వచ్చే ఏడాదికి మాత్రం ఆర్థిక వ్యవస్థ 7-7.5 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని అంచనా కట్టింది. అయితే ఈ ఏడాదికి మాత్రం వృద్ధి 6.75 శాతానికే పరిమితం కావచ్చన్న విషయాన్ని మాత్రం పెద్దగా హైలైట్ చేయకపోవడం విశేషం. ఆర్థికవృద్ధి రేటు పెరగడానికి ప్రధాన కారణంగా జీఎస్టీ, బ్యాంక్ రీక్యాపిటలైజేషన్, సరళీకరణ, విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు పెరగడమని వెల్లడించింది. వ్యవసాయం, విద్య, ఉపాధిలపై ఎక్కువగా దష్టిసారించాల్సి ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఎన్నికల వేళ వాగ్దానాలు చేసిన సర్కారు.. ఇప్పుడు తాజాగా రానున్న అయిదేండ్లలో 1.5 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టుగా అంచనాలను వెల్లడించింది.

ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక స్థిరీకరణ గాలికి..

గతంలో నిర్దేశించుకున్న విధంగా ద్రవ్యలోటు 3.2 శాతానికే పరిమితమై ఉండగలదని, వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సగటు 3.3శాతానికి పరిమితం కాగలదని సర్వే అంచనా వేసింది. అయితే తాజా లెక్కల ప్రకారం డిసెంబరు ముగింపు నాటికే సర్కారు వ్యయ భారం నిర్దేశించుకున్న పరిధిని దాటి 120 శాతానికి చేరింది. అంటే ఇంకా ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా రెండు నెలల గడువు మిగిలి ఉండగానే ద్రవ్యలోటు పెరిగిందన్నమాట. దీనికి తోడు బ్యాంకుల మూలధనీకరణ వివిధ సంక్షేమ పథకాలకు వ్యయం పేరుతో సర్కారు భారీ కేటాయింపులను జరిపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్దేశించుకున్న ఆర్థిక స్థిరీకరణ లక్ష్యాన్ని సర్కారు తాత్కాలికంగా చెట్టెక్కించినట్టే కనిపిస్తోంది. దీనిపై ఆర్థిక సర్వే రూపకర్త ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ వివరణనిస్తూ ఎన్నికల ముందు ఏడాదిలో.. మేటి భవిష్యత్తు అంచనాల నేపథ్యంలో కొన్ని కీలక విషయాల్లో ముందస్తు అంచనాలకు కట్టుబడి ఉండడం అనేది కుదరకపోవచ్చని వ్యాఖ్యానించడం విశేషం.

> **దేశంలో మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసకు చరమ గీతం పాడాలన్న ఉద్యమానికి ఊతం ఇచ్చేందుకు చిహ్నంగా ఈ ఏడాది ఆర్థిక సర్వే నివేదిక కవర్‌పేజీని గులాబీ రంగులో ముద్రించినట్టుగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. దేశంలో మహిళల పట్ల వివక్షత అంతకంతకు పెరుగుతుండం, స్త్రీ-పురుష నిష్పత్తి తగ్గుతుండడం, వారసులు కావాలన్న యావతో గర్భనిరోధకాల వాడకం పెరుగుతుండడం పట్ల సర్వే ఆవేదన వ్యక్తం చేసింది. ఆడపిల్లలకు, మహిళలకు ఊతం ఇచ్చేలా తమ సర్కారు చేపట్టిన కార్యక్రమాలను సర్కారు సర్వే వేదికగా మరోమారు వెల్లడించింది.**

'సామాజిక' కేటాయింపులు 'అంతంతే'..

విద్య, నైపుణ్యతాభివృద్ధి, ఆరోగ్యం, పారిశద్ధ్యం పెంపు అంశాలు తమ ప్రధాన ప్రాధాన్యతలని సర్వేలో గొప్పగా వెల్లడించిన సర్కారు మాటలకు తగ్గట్టుగా ఈ రంగానికి కేటాయింపులు పెంచాలన్న భావనను అందించలేకపోయింది. ఈ రంగానికి కేటాయింపులు ఆరు శాతం దరిదాపుల్లోనే ఉండవచ్చని పేర్కొంది. 2012-13 నుంచి 2014-15 వరకు ఈ రంగపు వ్యయం ఆరు శాతం దగ్గరల్లోనే ఉంది. 2015-16లో ఇది 5.8 శాతానికి కుంగింది. 2017-18లో ఇది 6.6 శాతానికి పెరిగింది (బడ్జెట్ అంచనా). ఈ నేపథ్యంలో సర్కారురానున్న బడ్జెట్‌లో ఈ రంగానికి కేటాయింపులు 6% దరిదాపులకే పరిమితం చేయొచ్చని తెలుస్తోంది.

ప్రయివేటు పెట్టుబడులు కీలకం..

ఉపాధి, విద్య, వ్యవసాయ రంగాలకు భారీగా ఊతమివ్వాలని ఆర్థిక సర్వే స్పష్టం చేసిన క్రమంలో బడ్జెట్‌లో ఈ రంగాలకు ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉంది. యువత, మహిళలతో పాటు శ్రామిక శక్తికి మెరుగైన ఉద్యోగాలను అందుబాటులోకి తేవడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ద్వారా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం తక్షణ అజెండాగా ఆర్థిక సర్వే పేర్కొనడంతో బడ్జెట్‌లో ఈ దిశగా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. రానున్న బడ్జెట్‌లో జనాకర్షక పథకాలకు పెద్దగా అవకాశం ఉండదని, ఉపాధి, పెట్టుబడుల ప్రవాహం పెంచే సంస్కరణలకే పెద్దపీట వేస్తుందని ఆర్థిక సర్వే సంకేతాలు పంపింది. ఉపాధి రంగాలైన టెక్స్‌టైల్స్, లెదర్, జౌళి, జెమ్స్, జ్యూవెలరీ వంటి శ్రామిక శక్తి అధికంగా ఉన్న రంగాలకు బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు ఉంటాయని భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచి.. ప్రయివేటు పెట్టుబడులు, ఎగుమతులు వృద్ధి చెందే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి తోడు ప్రయివేటు పెట్టుబడులు, ఎగుమతులపై ఆర్థిక వృద్ధి వేగాన్ని నిలకడగా కొనసాగించడం కీలకమని సర్వే చాటింది. వాతావరణ పరిస్థితుల్లో మార్పు కారణం వ్యవసాయో త్పత్తి దాదాపు 25 శాతం మేర ప్రభావితమవుతున్నట్టుగా ఆర్థిక సర్వే వెల్లడించింది. వర్షపాత లేమితో పలు ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకత పడిపోవడంపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.

ఆర్థిక నిర్వహణ సవాలే...

సేవల రంగంలో 8.3శాతం వృద్ధి, పరిశ్రమల రంగంలో 4.4 శాతం వృద్ధి, వ్యవసాయ రంగంలో 2.1 శాతం వృద్ధిని సర్వే అంచనా వేసింది. వచ్చే ఏడాది ఆర్థిక నిర్వహణ సవాల్‌గా నిలువనున్నట్టు రిపోర్టు చేసింది. గత ఆరేళ్లలో 2017-18 మధ్యకాలంలోనే ద్రవ్యోల్బణం సగటున కనిష్టంగా ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఆయిల్ ధరలపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తంచేసింది. 2019 ఆర్థిక సంవత్సరంలో సగటున క్రూడ్ ఆయిల్ ధరలు 12 శాతం పెరిగే అవకాశముందని పేర్కొంది. ఒకవేళ అంతర్జాతీయం గా క్రూడ్ ఆయిల్ ధరలు ఇలానే పెరుగుతూ వస్తూ ఉంటే... వచ్చే నెలల్లో 'పాలసీ విజిలెన్స్(విధాన నిఘా)' చేపట్టాలని పిలుపునిచ్చింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత కొత్తగా పన్ను చెల్లింపుదారులు 50 శాతం పెరిగారని, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు కూడా పెరిగినట్టు ఆర్థిక సర్వే రిపోర్టు చేసింది.

చమురు దెబ్బ ఆర్థికం జారొచ్చు...

ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ మేటి పనితీరును కనబరుస్తున్న ఆర్థిక వ్యవస్థ అని సర్వే పేర్కొంది. గత నాలుగేండ్ల వృద్ధిని సగటు 4 శాతంగా ఉంటూ వస్తోందని తెలిపింది. ఇది ప్రపంచ వృద్ధి రేటు కంటే మేటి అన్ని పేర్కొంది. అయితే భవిష్యత్తులో తమ అంచనాలు లెక్క తప్పినా సాకు చెప్పుకొనేందుకు వీలుగా వృద్ధికి చమురు ధరలకు సర్వే తాజాగా లంకె పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగితే వృద్ధిరేటుపై దాని ప్రభావం కనిపించే అవకాశం ఉందని పేర్కొంది. దేశం మెరుగైన వృద్ధి రేటు సాధిస్తున్నప్పుడు సర్కారు చమురు ధరల తగ్గిన విషయాన్ని సర్కారు వెల్లడించకపోవడం విశేషం.

ఆర్థిక సర్వేకు బాలీవుడ్ టచ్

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2017-18 ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వేలో సుధీర్ఘమైన న్యాయ వ్యవస్థ ప్రక్రియ గురించి ప్రస్తావించినప్పుడు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రముఖ డైలాగ్ 'తారీఖ్ పర్ తారీఖ్ (రోజులు రోజులు గడుస్తున్నా)'ను ఉపయోగించారు. సన్నీ డియోల్ నటించిన 'దామిని' చిత్రంలో ఒక సన్నివేశంలో కోర్టు తీర్పుతో ఉద్వేగానికి, అసహనానికి లోనైన సన్నీ.. తారీఖ్ పర్ తారీఖ్ తారీఖ్ పర్ తారీఖ్ అంటూ గట్టిగట్టిగా అరుస్తూ న్యాయవ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేస్తాడు. ఈ డైలాగ్‌ను సర్వేలో ఉటంకించారు.ఇక మరో సందర్భంలో మనోజ్ కుమార్ నటించిన 'ఉప్‌కార్' సినిమాలో పాటను ఉపయోగించారు. వాతావరణ మార్పులు, వ్యవసాయం గురించి పేర్కొంటూ.. 'మేరే దేశ్ కి ధర్తీ సోనా ఉగ్లే ఉగ్లే హీరే మోటీ(నా దేశపు మట్టిలో పంటలు బంగారం, వజ్రం, ముత్యాల్లా పండుతాయి)' అని చెప్పారు.

2న మేడారంజాతరకు కేసీఆర్

- ఆరేండ్ల తర్వాత



హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి2న తెలంగాణ మేడారం మహాజాతరకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వెళ్లనున్నారు. తెలంగాణరాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలుత 2016లో జాతర జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని జాతర నిర్వహించింది. కానీ సీఎం కేసీఆర్ పలుకారణాలతో జాతరకు వెళ్లలేకపోయారు. ఉద్యమ నేతగా 2012లో సతీసమేతంగా మేడారం వెళ్లారు. మళ్లీ ఆరేండ్ల తర్వాత సీఎం హోదాలో మేడారం వెళుతుండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

టీహబ్‌తో ఆర్‌ఈసీ ఎంఓయూ

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీ-హబ్‌తో ఆర్‌ఈసీ ఎంవోయూ కుదుర్చుకున్నది. సోమవారం హైదరాబాద్‌లోని టీహబ్ లో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) ఇన్నోవేషన్ ప్లాట్ ఫాంను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రెండు విభాగాల నిర్వాహకులు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలకు సాంకేతికతను జోడించి వినూత్న ప్రయోగాలకు నాంది పలుకుతామని ప్రకటించారు. యూనివర్సిటీలో చేసే పరిశోధనలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

టీ హబ్, ఆర్‌ఈసీల ఒప్పందంలో భాగంగా ఇన్నోవేషన్ ప్లాట్ ఫాంలో తెలంగాణ, ఏపీలకు చెందిన 30 యూనివర్సిటీలకు చెందిన 1800 మంది విద్యార్థులు సోలార్ పవర్, విండ్ పవర్, బయో వేస్ట్ పవర్‌పై రీసెర్చ్ చేయబోతున్నారని వెల్లడించారు. సుమారు 600 ప్రాజెక్టులపై పరిశోధన చేస్తారని తెలిపారు.

ఉత్పత్తి రంగంలో ఐదో స్థానంలో గర్వకారణం

తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ ఉత్పత్తి రంగంలో అగ్రగామి రాష్ట్రాల సరసన నిలవడం గర్వంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం విడుదల చేసిన ఎకనామిక్ సర్వేలో దేశీయ ఎగుమతుల్లో ఐదు రాష్ట్రాల వాటా 70 శాతం ఉందని పేర్కొన్నారని, అందులో తెలంగాణ కూడా ఒక భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. ఎగుమతుల్లో ప్రస్తుతం టాప్ 5 లో ఉన్న తెలంగాణ త్వరలో మొదటి స్థానానికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ లాంటి సంస్కరణల వల్ల ఈ స్థాయికి చేరుకోగలిగామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ హిత (ఎకో ఫ్రెండ్లీ) కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని



చెప్పారు. మిషన్ కాకతీయతో భూగర్భజలాలు పెరుగుతాయని, హరితహారం వల్ల పచ్చదనం పెరిగి వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు.

స్ట్రీట్ ఫైట్‌ను స్టేట్ ఫైట్‌గా మార్చాలనే కుట్ర : పల్లా

నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్



కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యను టీఆర్‌ఎస్ పార్టీకి ఆపాదించడం సరికాదని శాసనమండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. హతుడు, నిందితులూ కాంగ్రెస్‌పార్టీవారేనని పోలీసు విచారణలో తేలిందన్నారు. సోమవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు భాస్కరరావు, ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్‌తో కలిసి పల్లా మీడియాతో మాట్లాడారు. శ్రీనివాస్‌కు టీఆర్‌ఎస్ మధ్య ఎలాంటి శత్రుత్వమూ లేదన్నారు. కోమటిరెడ్డి సోదరులు స్ట్రీట్ ఫైట్‌ను స్టేట్ ఫైట్‌గా మార్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. నిరాశా నిస్పృహులతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఉత్తమ్, జానారెడ్డిలు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని నల్లమోతు భాస్కరరావు కోరారు. కోమటిరెడ్డి సోదరులది నేర చరిత్ర అని ప్రభాకర్‌రెడ్డి అన్నారు. క్షణాకావేశంలో జరిగిన శ్రీనివాస్ హత్యకు రాజకీయరంగు పులమడం తగదని పూల రవీందర్ అన్నారు.

ఒక్కస్థానంలోనూ కాంగ్రెస్‌పార్టీ గెలవదు : చల్లా ధర్మారెడ్డి

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఒక్క పార్టీ స్థానంలోనూ గెలవదని టీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు 70స్థానాలు వస్తాయని ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు పగటి కలేనని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో యాన మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే పరకాలలో ఉత్తమ్ లేదా రేవంత్‌రెడ్డి అయినా తనపై పోటీ చేయాలన్నారు. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చల్లా సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిపై ఉత్తమ్‌కుమార్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.

ఆశాల సమ్మె ఆదర్శం..చారిత్రాత్మకం

సర్కారు వెన్నులో వణుకు పుట్టించిన ఆశాలు

- గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక సమావేశం
- రూ.6 వేల వేతనం చెల్లిస్తామని హామీ



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, గర్భిణీలను గుర్తించడం.. సర్కారు దవాఖానల్లో డెలివరీలు.. ఆరేండ్లలోపు చిన్నారులకు టీకాలు.. ఇలా ఒకటేమిటి ఆరోగ్యశాఖలో ప్రతి విభాగంలో వారి సేవలు కీలకం. ఎన్నికలు, రేషన్‌కార్డులు, ఇంటింటి సర్వేలు నిర్వహించడంలో వారిది అందెవేసిన చెయ్యి. గ్రామీణ ఉపాధి, పేదరిక నిర్మూలన, ఐసీడీఎస్‌లలో వారి సేవలు మరువలేనివి. ఒక్కమాటలో చెప్పాలంటే వారి పాత్రలేనిదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే పథకాలు అడుగు ముందుకు పడవు. అలాంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది ఎవరో కాదు. వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్. (ఆశాలు). ఇలాంటి కీలక విధులు నిర్వహిస్తున్న ఆశాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపులేదు. వేతనమూ లేదు. అరకొర పారితోషికం పేరుతో సరిపెడుతున్నది. ఈ నేపథ్యంలో 2006లో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) మార్గదర్శకాల ప్రకారం నియమితులైన 27,045 వేల మంది ఆశాలు తమకు కనీస వేతనం చెల్లించాలని, ఏఎన్‌ఎమ్ నియామకాల్లో ప్రాధాన్యం కల్పించాలని తదితర డిమాండ్లతో 2015 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 16 వరకు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. 106 రోజుల పాటు ఏకధాటిగా చేపట్టిన సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టింది. కేంద్రాన్నీ కదిలించింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సమస్యల పరిష్కారానికిగాను కొంత సమయం కావాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి మేరకు సమ్మెను వాయిదా వేశారు. సాధారణంగా ప్రతి శాఖలో ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం చెల్లించకున్నా... ఎంతో కొంత చెల్లిస్తున్నది. కానీ ఆశాలకు అలాంటి పరిస్థితి లేదు. రోజంతా పల్లెల్లో సేవలందిస్తున్నా పారితోషికంతో సరిపెడుతూ వారిని వెట్టిచాకిరీ చేయిస్తున్నది. గర్భిణీలను గుర్తిస్తే రూ.40, సర్కారు దవాఖానల్లో ప్రసవాలు చేయిస్తే రూ.200, ఫ్యామిలీ ప్లానింగ్‌కు రూ.150 ఇలా పారితోషికాలు చెల్లిస్తున్నది. ఒక వేళ సదరు రోగి ఏదైనా ప్రయివేటు దవాఖానలో ప్రసవిస్తే ఆ వచ్చే నగదు కూడా రాదు. ఈ లెక్కన వారికి పనిని బట్టి నెలకు 400 నుంచి రూ. 2 వేల వరకు సర్కారు చెల్లిస్తున్నది. ఇటీవలే ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచి రూ.6 వేల పారితోషికాన్ని మూడు నెలలపాటు చెల్లించింది. ఇందులో కేంద్రం రూ.3 వేలు చెల్లిస్తే మిగతాది రాష్ట్రం ఇస్తున్నది. కాగా, సమ్మె సమయంలో 'ఆశా వర్కర్లు ఎన్‌హెచ్‌ఎం పరిధిలోకి వస్తారని నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రానికి లేదని బుకాయించింది. కాగా, ఆశాలు 104, 108,



ఆరోగ్యశ్రీ పథకాలకు సహకరిస్తున్నారు. గర్భిణీలకు ఐరన్ మాత్రలు.. ఆహారపు సలహాలు ఇచ్చి సర్కారు దవాఖానల్లో కాన్పులు చేయిస్తున్నారు. హెచ్ఐవీ రోగులకు అవసరమైన సేవలు చేస్తున్నారు. కుష్టు, టీబీ రోగులకు మందులు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ప్రజలకు వచ్చే వ్యాధులను గుర్తిస్తున్నారు. అవసరమైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు తీసుకెళ్తున్నారు. అక్కడ వైద్యం లభించకుంటే పై దవాఖానలకు రిఫర్ చేస్తున్నారు. ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించినవైతే తమ పరిధిలో లేరని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, సమ్మె సందర్భంగా ఆశాలకిచ్చిన హామీల్లో భాగంగా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన కేంద్రం ఆశాల సౌకర్యాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ 2016 జనవరిలో సర్క్యూలర్ నెం.జెడ్-15015/56/2016-ఎన్‌ఆర్‌హెచ్‌ఎం-1 జారీ చేసింది.

సీఎం చెప్పిందొకటి.. చేసిందొకటి

సమ్మె సమయంలో ఆశాలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది మే 5న ప్రగతిభవన్ వేదికగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నెలకు రూ.6 వేలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే, అదే ఏడాది జూన్ 9న జారీ చేసిన ఉత్తర్వులు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉండటం విశేషం. జీఓ ఎంఎస్ నెం.167లో వేతనం కాకుండా పారితోషికమని పేర్కొనడం విశేషం. ముఖ్యమంత్రి మాటతప్పడంపై ఆశాలు మండిపడుతున్నారు. వేతనమైతే నెల నెల వస్తుంది. పారితోషికమైతే అలా కాదు. చేసిన పనిని బట్టి కొంత పెంచి చెల్లిస్తారు. దీనిని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఎం చెప్పినట్టే వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పారితోషికం ఇస్తే పాత కష్టాలు తప్పవంటూ మండిపడుతు న్నారు. వెయ్యి, రెండు వేలకు మించి రాదని చెబుతున్నారు. పనికి కొంత కాకుండా.. నెలకు రూ.6 వేల చొప్పున జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

వేతనం చెల్లించాలి : జయలక్ష్మీ



ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్టు ఆశాలకు పారితోషికం కాకుండా వేతనం చెల్లించాలని తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఆశా) యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పీ.జయలక్ష్మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల జీతం లేకుండా పనిని బట్టి పారితోషికం అంటూ సర్కారు తమను వెట్టిచాకిరీ చేయిస్తోందని మండిపడ్డారు. పారితోషికం ఇస్తూ వేతనం చెల్లిస్తున్నామంటూ మంత్రి, అధికారులు పొంతలేని మాటలు చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రూ.6 వేలు తగ్గకుండా ఏ విధంగా చెల్లిస్తారు? మార్గదర్శకాలు ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.



వేదయుగ సమాజం

రుగ్వేద కాలపు చివరిదశలో సమాజం నాలుగు వర్గాలు (బ్రాహ్మణ, క్షత్రియ,, వైశ్య, శూద్ర)గా విభజితమయింది.అయితే ఇందుకు ఆధారం రుగ్వేదానికి సంబంధించినంత వరకు ఒకే ఒక (పురుష సూక్తం) సూక్తం కనిపించినా, దాన్ని కొద్దిపాటి మార్పులతో స్థిరమైన రీతిలో అధర్వ వేదం, శుక్ల యజుర్వేదములు రెండూ పునరుద్ఘాటించాయి. అందువల్ల ఈ సూక్తం యాదృచ్ఛిక కూర్పు కన్నా మించినదని భావించవచ్చు.

బ్రాహ్మణులు, ప్రధానంగా వారి జన్మరిత్యా (బ్రాహ్మణ్య) గుర్తింపు పొందారు. వారికున్న మరోపేరు బ్రాహ్మణ (బ్రహ్మ వంశీకులు). బహుశా తండ్రి వంశాన్ని దృష్టిలో ఉంచుకొని అట్లా చేసి ఉంటారు. ఈ వంశక్రమాన్ని శతపథ బ్రాహ్మణం నొక్కి చెప్తూనే అధ్యయన, అధ్యాపనాలు బ్రాహ్మణుని వృత్తిగా పేర్కొంటూ రోజు రోజుకు సంపదను వీరు పోగుచేసుకుంటున్నట్లు చెప్పింది. పౌరోహిత్యం నిర్వహించినందుకు భారీగా కానుకలు అందుకునేవారు. అధర్వవేదం బ్రాహ్మణ భార్యలు ఆవులు మహాపవిత్రమైనవిగా భావించాలని పేర్కొన్నది. బ్రాహ్మణుల ఆధీనంలో ఉన్న భూమి మినహా మిగిలిన దానినంతటినీ యజ్ఞ దక్షిణ కింద బ్రాహ్మణునికి పాలకుడు ఇవ్వవచ్చని శతపథ బ్రాహ్మణం చెప్పింది. దేవతలకు అభిమాన పాత్రులు కనుక వారు పూజార్హులనీ అథర్వవేదం చెబుతున్నది. బ్రాహ్మణులు ఎటువంటి ఆంక్షలు లేకుండా తాను కోరుకున్న ప్రదేశానికి వెళ్లవచ్చని ఐతరేయ బ్రాహ్మణం అంటున్నది. నిజానికి రాజు ఎప్పుడైనా తలచుకున్నట్లయితే బ్రాహ్మణుని అణచివేయవచ్చు. అందుకుగాను అణచివేతదారుడు భయంకరమైన ప్రతిఫలాన్ని చెల్లించవలసి వస్తుందని శతపథ బ్రాహ్మణం హెచ్చరిస్తున్నది.



క్షత్రియులు

ఇక పాలవక వర్గాన్ని క్షత్రియులుగా, 'రాజన్యులు'గా అధర్వ వేదం పేర్కొంటున్నది. రాజన్ కుటుంబానికి చెందిన వ్యక్తులుగా రాజన్యులకూ, క్షత్ర నుంచి వచ్చిన వీరయోధులు లేదా అధిపతులైన క్షత్రియులకు మధ్యగల మౌలిక వ్యత్యాసాన్ని కొన్ని సందర్భాలో ఊహించి రాసినట్లు కనిపిస్తుంది. శతపథ బ్రాహ్మణం ప్రకారం క్షత్ర పదం సమష్టి తత్వం అన్న అర్థం ఇచ్చే విశ్ ధాతువు నుంచి ఉద్భవించింది. మూలం ఏదైనప్పటికీఎవరైతే అధికారాన్ని చేపట్టారో వారిని సూచిస్తూ అతనిని క్షత్రియునిగా లెక్కిస్తున్నది. విలువిద్యలో ప్రావీణ్యాన్ని కలిగి ఉండి రథంపై నుండి పోరాడే వారిని యోధులుగానూ, రాజన్యులంటే ఆ వర్గంలో శ్రేష్ఠులని ఈ బ్రాహ్మణం చెబుతున్నది.

వైశ్యులు

ఇక 'వైశ్య' శబ్దం విషయానికి వస్తే రుగ్వేద, అథర్వణ వేదాలో అరుదుగా ఈ పదం కనిపిస్తుంది. సాధారణ ప్రజలు అనే అర్థమిచ్చే 'విశ్' నుంచి బహుశా ఈ పదం పుట్టి ఉండవచ్చు. ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం వారు మరొకరికి బలి, పన్ను, లేక కప్పం చెల్లించాలి. మరొకరిపై ఆధారపడాల్సిన వారిగా వారిపై నిర్బంధం ఉండేది. అంతేకాక వారిది అంగీకృత అణచివేత (యథాకామ జ్యేయహ్). వారిది వైవిధ్యభరితమైన జనసమూహం. పన్నులు ఉండేవి కాని దాసులు కారు. వారిలో రైతాంగం పెద్ద భాగంగా ఉండేది. వారి వృత్తి గౌరవ ప్రదంగా కొనసాగుతూ ఉండేది. శుక్ల యజుర్వేదంలో పురుషమేధం నిమిత్తం ప్రస్తావించిన స్త్రీపురుషుల వృత్తులను దృష్టిలో ఉంచుకొని చూసినట్లయితే, వారికింకా శూదవర్ణుల నుంచి వేరైన ప్రత్యేక వృత్తులను వైశ్యులకు కేటాయించలేదు. ఆ రకంగా వైశ్యుల స్థానం ప్రతికూలంగానే ఉంది. అతను బ్రాహ్మణుడు లేదా రాజన్యుడు కాదు. వారితో కలిసి యజ్ఞంలో భాగస్వామి కావటం కాని లేదాయజ్ఞశాలలో ప్రవేశించే హక్కుగాని ఆనాటికి ఇంకా అతనికి లభించలేదు. మొదటి రెండు స్థానాలకన్నా దిగువన ఉన్నా అతడు ఆర్యుడే. శూద్రుడుగా లేడు.

శూద్రులు

శూద్రులను ఆర్య సమాజంలో భాగంగా అంగీకరించినప్పటికీ ఆచరణలో వారికి ఎటువంటి హక్కులు లేవు. ఐతరేయబ్రాహ్మణం ప్రకారం అతడు మరొకరికి సేవకుడు మాత్రమే. ఇష్టానుసారం బహిష్కరించడానికి ఇష్టానుసారం చంపడానికి అర్హుడు. అతడికి 'అనేకమైన ఆవులు' ఉన్నప్పటికీ సేవకునిగా అతని స్థానం మారదని పంచవింశతి బ్రాహ్మణం చెబుతున్నది. శూద్రులతో పాటే తదనంతర కాలపు కుల వ్యవస్థలోని మరో అంశం కూడా అప్పటికే తలెత్తింది. శతపథ బ్రాహ్మణం శూద్రులను యజ్ఞాలకు దూరంగా ఉంచడమే కాక యజ్ఞ దీక్షలో ఉన్నవారు యాగశాలలో అతనితో నేరుగా మాట్లాడటానికి కూడా వీలు లేదని చెబుతున్నది. పవిత్రుడైన గురువు 'శూద్రులతో సంబంధాన్ని ఇచ్ఛిష్టాన్ని ఇవ్వడం' మానుకోవడమే కాక, స్త్రీని,



శూద్రుని తదితరులను చూడరాదని కూడా చెబుతున్నది. మన గ్రంథాలలో ఆర్యులకు ప్రతిపక్షులుగా దస్యులు, దాసుల స్థానంలో శూద్రులను నేర్పుగా నిలబెట్టడం జరిగింది. దస్యులు, దాసులు, అట్లాగే ఆర్య విరోధులైన లొంగిపోయిన ఇతరుల నుంచి శూద్రులు ఉద్భవించారని చెప్పవచ్చు. వీరిని వివిధ స్థాయిలకు చెందిన సేవక వృత్తుల్లో ఉంచారు. ఈ రకమైన దాసత్వంలో వైయక్తిక బానిసత్వం కూడా చేరి ఉంది. "శూద్రుడు మరొకరి సేవకుడని ఐతరేయ బ్రాహ్మణం చెబుతున్నది. రుగ్వేదం పురుష బానిసలను ప్రస్తావిస్తున్నది. దాసీలు స్త్రీ బానిసలు. ఈ పేరుతోనే అథర్వవేదంలో కనిపిస్తారు. దాసీలు రోలు, రోకలితో పనిచేస్తూ ఆవు పేడను పోగెయ్యాలి. "మమ్ములను" విడచి ఆమె వద్దకు లేదా శూద్ర స్త్రీ వద్దకు వెల్లవలసిందిగా జ్వరాన్ని కోరటం ఉన్నది. బహుమతులుగా కోరుకునే స్త్రీ బానిసలు చాలా విలువైనవారు. యజ్ఞ దక్షిణగా "నలుగురు స్త్రీలు, ఐదవదిగా ఒక కన్య, 400 మంది పరిచారికా స్త్రీల"ను కోరినట్లు శతపథ బ్రాహ్మణం పేర్కొంటున్నది.

మహిళలు

మహిళలపై సాగిన అణచివేత వారిపట్ల చూపే తృణీకార భావంలోను, వారికి నిర్దేశించిన శ్రమభరిత కార్యాల్లోనూ ప్రతిబింబిస్తున్నది. 'ఓప్రత్రపత్ని' అన్న పదం వల్ల ఆమెకు ఉన్న కొంత గౌరవం తెలుస్తున్నా... పురుషులతో పాటు స్త్రీ కూడా పొలాల్లో పనిచేయాలన్న విషయం కూడా ఇక్కడ అర్థమవుతుంది. వెదురును చీల్చడం, వాడియైన వస్తువులను తయారుచేయడం, అల్లికలు, బట్టలు ఉతకడం, రంగులద్దడం, లేపనాల తయారీ, కత్తి వరలను తయారుచేయడం వంటి వృత్తులు కలిగిన స్త్రీలు మనకు కనిపిస్తారు. స్త్రీలను లైంగికంగా దోచుకునే ప్రధాన సాధనాల్లో ఒకానొకటి శుక్ల యజుర్వేదంలో దర్శనమిస్తుంది. విషయేచ్ఛను సంతృప్తి పరిచేందుకై ఉద్దేశించిన వేశ్యావృత్తికి లాంఛనప్రాయమైన గుర్తింపు లభించింది.పలుచోట్ల పనిచేసిన దాసీ స్త్రీ లైంగిక వాంఛలకు ఎట్లా గురైనదీ ఛాందోగ్య ఉపనిషత్‌లోని జబాలా కథ తెలయజేస్తున్నది.

- విజయ్‌కుమార్

సంస్కృతి-భాష

ఇతర జీవుల నుంచి మానవులను వేరుగా చూపించే ప్రవర్తన లక్షణాలే సంస్కృతి. శబ్ద సమన్వితమైన భాష, సంస్థలు, నైతిక సంహితలు, మర్యాదలు, ఆదర్శాలు, సిద్ధాంతాలు, అవిచ్ఛిన్నంగా సంచితమయ్యే ఉపకరణాల సమీకరణం మొదలైనవి అవలక్షణాలు. వీటిలో ముఖ్యమైనది సంకేతీకరణం (సింబలైజేషన్). సంకేతీకరణం అంటే మానవుడు యధేచ్ఛగా వస్తువులకు, కర్మలకు సంఘటనలకు అర్థాన్ని అంటగట్టడమే. ఈ సంకేతీకరణం, అర్థాన్ని అంటగట్టడం ఎట్లా జరుగుతుందో చూద్దాం.



బాహ్యప్రపంచానికి సంబంధించిన స్పృహ కలగటంతో మొదట మనిషికి దానితో సంబంధం ఏర్పడుతుంది. తర్వాత అది క్రమేణ అర్థవంతమవుతుంది. మొదట మానవుడు ప్రపంచంతో ఏర్పరచుకొనే సంబంధ ప్రక్రియలో అతడు వట్టి ముద్రల (ఇంప్రెషన్స్)ను, రంగుల మచ్చల (పాచెస్ ఆఫ్ కలర్స్)ను మాత్రమే గ్రహిస్తాడు. వీటి ఉనికి అతడికి వెలుపలనే ఉంటుంది. ఇవి అతడికి అభిహితాలవుతాయి. ఈ అభిహితాలకు సంబంధించిన అనుభవం పదే పదే కలగగానే వాటి తాలూకు ప్రతిమలు (ఇమేజెస్) మనసులో రూపుదిద్దుకుంటాయి. ప్రారంభంలో ఈ ప్రతిమలు మనస్సుకు అందక జారిపోతూ ఉంటాయి. ఈ దశలో మనస్సు ఒక గ్రాహక పాత్రగా పనిచేస్తుంది. అప్పుడు వ్యవహారిక సంకేతాలు-నామాలు- ఉద్భవిస్తాయి. దీనినే సంకేతీకరణం అంటారు. మొట్టమొదట మనస్సు ప్రతిమలతోనే ఆలోచించింది. క్రమేణా ఆ ప్రతిమల నుంచి, ఆ ప్రతిమల సంయోగం నుంచి ఏర్పడిన భావాలతో ఆలోచిస్తుంది. నేలమీద నడిచే రథాన్ని, ఆకాశంలో ఎగిరే పక్షిని చూసిన మానవుడు ఈ రెండింటి తాలూకు భావాలను జోడించి ఆకాశంలో తిరిగే గంధర్వ రథాన్ని, పుష్పక విమానాన్ని ఊహించాడు. ఈ భావాత్మక ఆలోచనయే భాష, ప్రతిమలు లేకుండా భావాత్మక లోచన సాధ్యం కాదు. అన్ని రకాల సంకేతీకరణంలోకి అతి ముఖ్యమైనది శబ్ద సమన్వితమైన భాష. సంకేతికీకరణం ద్వారా అందులో ముఖ్యంగా భాష ద్వారా సంస్కృతి జనించింది. దీని ద్వారానే సతతం అభివృద్ధి చెందింది. మానవుడు ఏకాంతంగా జీవించలేడు. అందుకే ఏకాంత కారాగార శిక్ష దుర్భరం. ఇతరులతో అతనికి మాటలు లేనట్లయితే పదిపందిలో ఉండి కూడా అతడు ఒంటరివాడే. సంసర్గం, భావ ప్రసారం ఎట్లా సాధ్యమవుతుంది?





భావాలను ఇతరులకు చెప్పడం ఎట్లా సాధ్యమయింది? భాష భావ ప్రసారాన్ని సంసర్గాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల మానవుడు ఏకాంతాన్ని అధిగమిస్తున్నాడు. అభౌతిక సంస్కృతి భాషకున్న ఈ సందేశ భావ సంవహన శక్తిని ఆధారం చేసుకొనే పెరిగింది. మంచిదనుకున్న ప్రతిదానిని సంస్కృతి స్వీకరిస్తుంది. భావప్రసారం పెరిగే కొలది సంస్కృతి తన రూపురేఖలను మార్చుకోవలసి వస్తుంది. ఎప్పటికంటే సంస్కృతి, భావ ప్రసారం సన్నిహితమయ్యాయి. సంస్కృతికి సంబంధించినంతవరకు భావ ప్రసారం వాచిక సంబంధమైనది. అందువల్లనే నేడు భాష సంస్కృతిలో అత్యంత ప్రధాన పాత్ర వహిస్తున్నది.

పురాణం పుట్టుక

ఆలోచన లౌకిక విషయాన్ని ఆమూర్తీకరి స్తుంది. ప్రతిమల బంధాన్ని తెంచుకొని సుదూర ఆకాశానికి ఎగిరిపోవాలనే ఆకాంక్షే సంస్కృతి. అంటే ప్రతిమలకు దూరంగా జరిగిపోవాలన్న మాట. ప్రతిమలను వదిలి దూరంగా జరిగితే నిలబడటానికి ఆధారాలు ఉండవు. స్వేచ్ఛ ప్రతిబంధకం- ఈ రెండింటి మధ్య ఆత్మ పెనుగులాడుతుంది. ఈ పెనుగులాట నుంచే పురాణం పుట్టింది. ఆత్మ, ప్రతిమలకు దూరంగా స్వేచ్ఛ వైపు మళ్లినప్పుడు ప్రతిమా ప్రపంచం (విషయ ప్రపంచం) అర్థవత్వం (విలువల) ప్రపంచంగా మారుతుంది. ఇదే పురాణ రచనలో జరిగింది. కాబట్టి పురాణ రచన అంటే స్వేచ్ఛాభివ్యక్తీ కరణం. ఈ అలౌకిక సృష్టి వ్యక్తి సమాజ సంస్కృతి అవుతుంది. సంస్కృతిని ఇట్లా అర్థం చేసుకున్నప్పుడు దాని ప్రాథమిక మూలకం భాష అని, అది లేకపోతే, ఏ ఆకృతి, ఏ రూపం, ఏ ఆలోచనా సాధ్యం కావని తెలుసుకొంటాం.

భాష, సంస్కృతికి ఊపిరి. అందుకని చాలా మంది భాషను సంస్కృతికి సమానం చేశారు. సంస్కృతి సంపన్నత భాష. నిండుతనం మీద ఆధారపడుతుంది. భాష నిండుతనం ఆత్మ సృజనాత్మకతను, స్వేచ్ఛకోసం అది పడే తపనను ఎంత వరకు వ్యక్తం చేయగలుగుతుంది అనేదాని మీద ఆధారపడుతుంది. ఈ కార్యాన్ని అవి నిర్వర్తించలేకపోతే సంస్కృతి పతనమవుతుంది. మేధావులు, కళాకారులు, రుషులు, కవుల భాషకు జీవం పోయడం ద్వారా సంస్కృతిని అభివృద్ధి చేస్తారు.

ఒక సంస్కృతిలో పుట్టినవారు పదాలను వారి సంస్కృతి అనుసారం అర్థం చేసుకొంటారు. ఆలోచిస్తారు. ఈ పదాలనుంచి ఏర్పడిన ప్రత్యయాత్మకాలైన నమూనాల (కాన్సెప్ట్యువల్ పాటర్న్స్)ను అర్థం చేసుకోవడానికి ఆ సంస్కృతికి చెందినవారే కావాలి. ఒక భాషను అరువు తెచ్చుకుంటున్నామంటే ఆ భాషతో పాటు వారి సంస్కృతిని కూడా అరువు తెచ్చుకుంటున్నామనే విషయాన్ని మరువకూడదు.

-ఎ.వి.రెడ్డి



బృహత్ శిలా సమాధులు


మానవ చరిత్రను మలుపుతిప్పిన కొత్తరాతి యుగం ఎంతో ప్రముఖమైనది. స్థిర నివాసం, కుండలతయారి, చక్రాన్ని కనిపెట్టడం, వ్యవసాయం చేయడం, జంతువులను మచ్చిక చేసుకోవడం వంటి అనేక ఆధునిక మార్పులు ఈ యుగంలోనే సంభవించాయి. ఈ నవీన శిలాయుగం చివరి దశకు వచ్చేటప్పటికి ఇనుప ఖనిజాన్ని సేకరించి ఇనుము-ఉక్కును తయారు చేయడం ప్రారంభించాడు మానవుడు. ఉక్కుతో అనేక రకాల ఆయుధాలు, ఇతర పనిముట్లు, వ్యవసాయానికి పనికివచ్చే నాగటి కర్రులు వంటివి తయారుచేయడంతో ఒక పెద్ద ఆర్థిక విప్లవానికి దారితీసింది. వారి నిత్య జీవన విధానంలో కూడా పెను మార్పులు వచ్చాయి. మరొక ముఖ్య విషయం దూరపు ప్రయాణాలు చేయడానికి, యుద్ధాలలోను, గుర్రాలను వాడటం ప్రారంభమయింది. మరొక విశేషం ఎరుపు, నలుపు రంగులు గల అతిసున్నితంగా తయారుచేసిన కుండలు వాడుకలోకి వచ్చాయి.

చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గొయ్యి తవ్వి చనిపోయినవారిమృత దేహనికి పక్కన ఇనుప ఆయుధాలు కాని, పనిముట్లుకాని, ఎరుపు, నలుపు గల కుండల్లో చనిపోయినవారి ఆత్మను తృప్తి పరచడానికి నీళ్లు, ఆహార పదార్థాలను ఉంచేవారు. తరువాత గొయ్యి తవ్వగా వచ్చిన మట్టితో పూడ్చి, ఆ గోతి మీద ఒక రాతి కుప్పను పెట్టి, చుట్టూ బండి చక్రాకారంగా పెద్ద పెద్ద బండరాళ్లను పేర్చేవారు. ఈ మాదిరి రాతి చక్రాలతో నిర్మించిన సమాధులు మనదేశంలో ఉత్తరప్రదేశ్ మొదలు కేరళ వరకు కొన్ని వేలు లక్షలు కనిపిస్తాయి.

గతంలో ఈ సమాధులను పరిశోధించినవారు అవి ఎవరి వల్ల నిర్మితమయ్యాయో నిర్ధారించలేక వాటి చుట్టూ నిర్మించిన రాళ్ల చక్రాలను, వాటిపై కప్పిన బ్రహ్మాండమైన రాతి పలకలను బట్టి వాటిని 'బండరాళ్ల సమాధులు" (మెగాలితిక్ బరియల్స్) అని పేరు పెట్టారు. ఆ సమాధులను నిర్మించినవారి సంస్కృతిని మెగాలితిక్ సంస్కృతి అని అంటారు. ఈ సంస్కృతీ కర్తలు ఎక్కడి వారో, ఏ భాష మాట్లాడేవారో, నల్లగా ఉండేవారో, ఎర్రగా ఉండేవారో తెలియనప్పుడు వారి సమాధుల నిర్మాణ పద్ధతి బట్టే వారిని బృహత్ శిలాయుగపు ప్రజలు అని చెప్పవలసి వచ్చింది. రమారమి పది చదరపు అడుగుల విశాలం, ఒక అడుగు మందం కలిగిన పలక రాయిని సమాధి మీద కప్పడానికి ఎంత శ్రమ కావాలో ఊహించాల్సిందే. కొండల నుంచి అంత విశాలం, బరువు గల రాయిని పగలకుండా వేరు చేయడం, వేరు చేసిన రాతిని సమాధి వద్దకు తరలించడం, తరలించాక దానిని జాగ్రత్తగా సమాధి గుంట మీదకు జరపడం ఒక పెద్ద పని. చివరగా రెండు మూడు అడుగుల చుట్టుకొలత గల పదిహేను అంతకు మించిన సంఖ్యలో బండరాళ్లను కొండల నుంచి దొర్లించుకుంటూ ఒక మైలో, రెండు మైళ్లో దూరంగా ఉన్న సమాధి చుట్టూ ప్రాకారంగా పేర్చడం మరో పెద్ద పని. ఇంత పెద్ద పనిని నిర్వహించడానికి వంద కన్నా ఎక్కువ మంది మనుషులు పాల్గొంటే కాని పని కాదు. ఇటువంటి సమాధుల నిర్మాణం ఒక రోజులో అయ్యే పనికాదు. వారం పదిరోజులు లేక అంతకన్నా ఎక్కువ రోజుల కాలం పట్టి ఉండవచ్చు.

- మౌక్తిక్







లారాను దాటేశాడు



పరుగుల యంత్రం విరాట్ కోహ్లి మరో ఘనత సాధించాడు. వాండరర్స్ టెస్టులో వరుసగా 54, 41 పరుగులు చేసిన కోహ్లి.. ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్స్ రేటింగ్ పాయింట్లలో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను వెనక్కి నెట్టాడు. 12 పాయింట్లు పొందిన కోహ్లి.. 912 రేటింగ్ పాయింట్లతో లారా (911)ను దాటేశాడు. 961 పాయింట్లతో బ్రాడ్‌మన్‌ది ఆల్‌టైమ్ రికార్డు కాగా స్టీవ్ స్మిత్ (947) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్ జాబితాలో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు.



స్వదేశంలో సై

- సీజన్ తొలి టైటిల్‌పై సైనా, సింధు, శ్రీకాంత్ గురి

నేటి నుంచి ఇండియా ఓపెన్

నవతెలంగాణ- న్యూఢిల్లీ

కొత్త సీజన్‌లో సొంతగడ్డపై తొలి బ్యాడ్మింటన్ టోర్నీకి సమయం వచ్చింది. నేటి నుంచే ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఇండోర్ స్టేడియం వేదికగా ఇండియా ఓపెన్ ఆరంభం కానున్నది. డిఫెండింగ్ చాంపియన్ పివి సింధు సహా 2015 చాంపియన్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌లు హాట్ ఫేవరెట్లుగా బరిలో దిగుతున్నారు.

గాయంతో ఏడాది కాలంగా ఏ టోర్నీలోనూ ఫైనల్‌దాకా చేరని సైనా గత వారం జరిగిన ఇండోనేషియా మాస్టర్స్‌లో ఆకట్టుకున్నది. అద్భుత ప్రదర్శనతో రన్నరప్‌గా నిలిచి సీజన్‌ను ఆశాజనకంగా ఆరంభించింది. ఫిట్‌నెస్ లేమితో పలు టోర్నీల్లో తొలి రౌండ్లలోనే నిష్క్రమించిన సైనా జకార్త జోష్‌ను భారత్‌లోనూ కొనసాగించాలని చూస్తోన్నది. నాల్గో సీడ్ సైనా తొలి రౌండ్‌లో డెన్మార్క్ చిన్నది సోఫీ డాల్‌తో తలపడనున్నది. సెమీస్ దారిలో ఐదో సీడ్ బేవాన్ జాంగ్ (చైనా)ను ఎదుర్కొనే అవకాశమున్నది. మరో పక్క ఒలింపిక్ రజత పతక విజేత సింధు గత సీజన్‌ను మూడు టైటిళ్లు సహా మూడు రన్నరప్ ట్రోఫీలతో ఘనంగా ముగించింది. తాజా సీజన్‌లో తొలి టోర్నీలో తడబడినప్పటికీ సింధు టాప్ సీడ్‌గా బరిలో నిలిచింది. ఇండోనేషియా మాస్టర్స్ క్వార్టర్స్‌లో సైనా చేతిలో సింధు ఓడిన విషయం తెలిసిందే. ఒకవేళ ఇండియా ఓపెన్‌లో అన్ని రౌండ్లను దాటితే.. హైదరాబాదీ అమ్మాయిలు ఫైనల్స్‌లో ఎదురుపడతారు. సింధు తొలి మ్యాచ్ డెన్మార్క్ క్రీడాకారిణి నటాలియా రోడెతో ఉండగా.. ఫైనల్స్ దారిలో మాజీ ప్రపంచ చాంపియన్, థాయ్‌లాండ్ భామ రచనాక్ ఇంటనాన్‌తో సింధు తలపడే ఛాన్సుంది. సింధు, సైనాలే గాక భారత క్రీడాకారిణీలు రుత్వికా శివాని గద్దె, రసికా రాజే, అనూర ప్రభుదేశాయ్, రితుపర్ణ దాస్ శ్రీ కృష్ణప్రియ కుదరవల్లిలు ప్రధాన పోరులో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో గతేడాది నాల్గు సూపర్ టైటిళ్లు సాధించిన కిదాంబి శ్రీకాంత్ హాట్ ఫేవరెట్. గాయం కారణంగా గతేడాది చైనా, హాంకాంగ్ ఓపెన్లకు దూరమైన కిదాంబి.. సూపర్ సిరీస్ ఫైనల్స్, ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లోనూ పెద్దగా రాణించలేదు. కొత్త ఏడాది ఇండోనేషియా మాస్టర్స్‌కూ దూరమైన కిదాంబి ఇండియా ఓపెన్‌లో మునుపటి ఫామ్ అందుకోవాలని ఆరాటపడుతున్నాడు. రెండో సీడ్ కిదాంబి తొలి పోరులో హాంగ్‌కాంగ్‌కు చెయుక్ యూతో తొలి మ్యాచ్ ఆడనున్నాడు. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సన్‌తో కిదాంబి తలపడే అవకాశమున్నది. ఐదో సీడ్ హెచ్‌ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్, ఎనిమిదో సీడ్ సాయి ప్రణీత్‌లు ప్రధాన పోరులో నిలువగా పలువురు భారత క్రీడాకారులు నేడు అర్హత మ్యాచుల్లో అదృష్టం పరీక్షించుకోనున్నారు.


శ్రీకాంత్


ప్రణయ్


సింధు


సైనా

ఫైనల్‌కు ముందు ఫైనల్!

భారత్, పాక్ క్రికెట్ పోరు అంటే క్రికెట్ కంటే ఇతర భావోద్వేగాలదే ప్రధాన స్థానం!. ఒకవైపు విపరీతమైన అంచనాలు, తట్టుకోలేని ఒత్తిడి, ఉరకలెత్తే ఉత్సాహం. మరోవైపు స్టేడియం వద్ద టికెట్ల కోసం అభిమానుల హంగామా, ప్రసార మాధ్యమాల అత్యుత్సాహం, భద్రతా బలగాల కవాతు, మాటల తూటాలతో కూడిన ప్రెస్ కాన్ఫరెన్స్. కానీ ఇవేవీ లేకుండానే భారత్, పాక్‌లు తలపడబోతున్నాయి. అదీ అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో.

చిరకాల ప్రత్యర్థులు, దాయాదుల పోరు అనే భావోద్వేగాలకు దూరంగా కుర్రాళ్లు నేడు సెమీ సమరానికి సిద్ధమయ్యారు. ఇరు జట్లూ ఫైనల్స్ బెర్త్‌పైనే గురిపెట్టాయి. అజేయ రికార్డుతో యువ భారత్ ఫేవరేట్‌గా కనిపిస్తోన్నా.. పాకిస్థాన్ సామర్థ్యాన్ని తక్కువ చేయడానికి వీల్లేదు. అనవసర ఒత్తిడి లేని భారత్, పాక్ క్రికెట్ పోరాటంలో పైచేయి ఎవరిదో!?

• భారత్, పాక్ సెమీస్ నేడు • ఫేవరేట్‌గా మన కుర్రాళ్లు

నవతెలంగాణ-క్రైస్ట్‌చర్చ్

గ్రూప్ దశలో మూడు వరుస విజయాలు, నాకౌట్‌లో అదిరే ప్రదర్శనతో సెమీఫైనల్లోకి ప్రవేశించిన ఘనత టీమ్ ఇండియాది. ప్రపంచకప్‌ను ఓటమితో ఆరంభించినా.. తర్వాత వరుసగా మూడు విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టిన ప్రస్థానం పాకిస్థాన్‌ది. ఇప్పుడు ఈ రెండు జట్లు ఫైనల్స్ బెర్త్ కోసం చావోరేవో తేల్చుకోనున్నాయి. గత రికార్డు, చరిత్ర ఎలాగున్నా.. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న యువ భారత్ నేడు సెమీ పోరులోనూ చెలరేగేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచకప్ విజయమే లక్ష్యంగా కివీస్‌లో కాలుమోపామని చెప్పిన యువ సారథి పృథ్వీ షా ఫైనల్స్‌కు ముందే మరో ఫైనల్‌ను ఎదుర్కొంటున్నాడు. పొరుగు దేశం పాకిస్థాన్ రూపంలో కఠిన ప్రత్యర్థి సవాల్ విసురుతోన్న తరుణంలో టీమ్ ఇండియాకు నాల్గో టైటిల్ వేట దిశగా పృథ్వీ షా మరో అడుగు ముందుకేస్తాడో లేదా చూడాల్సిందే.

వీళ్ల ఆట చూడాల్సిందే! : భవిష్యత్ స్టార్స్‌గా పరిగణింబడుతున్న యువ భారత ఆటగాళ్ల ప్రదర్శన ఇప్పటికే ఔరా అనిపిస్తోంది. కెప్టెన్ పృథ్వీ షా సహా సుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలు బ్యాట్‌తో విన్యాసాలు చేస్తున్నారు. బ్యాటింగ్‌కు వచ్చిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ సుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీలు సాధించాడు. వీటిలో ఒక్కసారి మాత్రమే గిల్ వికెట్ కోల్పోయాడు. ఇక ఓపెనర్ పృథ్వీ షా గురించి ఎంత చెప్పినా తక్కువే!. సీనియర్ క్రికెట్లోనే శతకాల మోత మోగించిన షా.. అండర్-19 ప్రపంచకప్‌లోనూ భారీ అంచనాలను అందుకున్నాడు. యువ పేసర్ నగర్‌కోటి ఐపీఎల్ వేలంతో వెలుగులోకి వచ్చినా.. ఈ కుర్రాడి వేగం, పేస్ అబ్బురపరుస్తాయి. అండర్19 ప్రంచకప్‌లో నగర్‌కోటి ఎకానమీ కేవలం 3.51. ఇతడికి ఇషాన్ పోరెల్ జతకలిస్తే.. ఎంతటి ప్రత్యర్థికైనా పరుగుల సాధన గగనమే. నాల్గు మ్యాచుల్లో 11 వికెట్లు కూల్చిన అనుకూల్ రాయ్ సైతం సెమీస్‌లో ప్రభావం చూపగల బౌలర్. మరో వైపు పాకిస్థాన్ శిబిరంలోనూ యువ మెరుపులు దండిగానే ఉన్నాయి. పేస్ బౌలింగ్ కార్ఖానా పాక్ నుంచి మరో భీకర పేసర్ వచ్చినట్టే అని షాహీన్ ఆఫ్రిదిని చూపిస్తున్నారు. టోర్నీలో 6/15తో అత్యుత్తమ గణాంకాలు నెలకొల్పిన ఆఫ్రిది వేగంలో మేటీ కాకపోయినా.. బౌన్స్ గొప్పగా రాబడుతాడు. ఆలస్యంగా స్వింగ్ అయ్యే బంతులు ఆడేందుకు ఏ బ్యాట్స్‌మన్ అయినా ఇబ్బంది పడాల్సిందే. బ్యాట్‌తో అలీ జర్యబ్, రోహైల్ నజీర్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. శ్రీలంక, దక్షిణాఫ్రికాలపై విజయాలతో పాకిస్థాన్ నేడు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగబోతున్నది. 2014 తర్వాత అండర్-19 స్థాయిలోనూ భారత్, పాక్‌లు ముఖాముఖి తలపడలేదు. దీంతో ఇరు వైపులా ఈ సమరం కొత్త అనుభూతే. దీంతో ఫలితం ఎలాగున్నా.. కుర్రాళ్ల ఆటలో క్రికెట్‌ను ఆస్వాదించవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.

12

అండర్-19 స్థాయిలో భారత్, పాక్‌లు 21 సార్లు తలపడ్డాయి. వీటిలో యువ భారత్ 12 సార్లు గెలుపొందింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. చివరగా 2014 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ 68 పరుగుల ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది.

మనం మూడు వాళ్లు రెండు!

అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌కు ఘనమైన రికార్డు ఉంది. 2000లో యువరాజ్, 2008లో విరాట్ కోహ్లి భారత్‌కు అండర్19 ప్రపంచకప్‌ను అందించారు. 2012లోనూ మనమే విశ్వ విజేతగా నిలిచాం. 2016లో వెస్టిండీస్‌తో ఫైనల్లో ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఇక మరో వైపు పాకిస్థాన్ రెండు సార్లు అండర్-19 ప్రపంచకప్ సాధించింది. 2004, 2006లలో పాక్ ఈ ఘనత వహించింది. ఇవి గాక మరో మూడు సార్లు పాక్ ఫైనల్లోకి ప్రవేశించింది.



గత కొన్నేండ్లుగా ఏ స్థాయిలోనూ పాకిస్థాన్‌తో ఆడే అవకాశం లభించలేదు. ఇప్పుడా అవకాశం కుర్రాళ్ల ముందుంది. ఫలితంతో సంబంధం లేకుండా భారత్, పాక్ పోరు భావోద్వేగాలు కుర్రాళ్లకు అనుభవంలోకి వస్తాయి. భారత్, పాక్ క్రికెట్ వైరం గురించి కుర్రాళ్లకు నేను ఎక్కువగా ఏమీ చెప్పడటం లేదు. నిజానికి చెబితే వినేవారెవ్వరూ లేరు (నవ్వుతూ)..'

- రాహుల్ ద్రవిడ్, అండర్-19 కోచ్

పేస్ ర్యాంకు మెరుగు

- అగ్రస్థానంలోనే నడాల్
- ఏటీపీ తాజా ర్యాంకింగ్స్



న్యూఢిల్లీ : భారత ఏస్ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ తాజా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్ 50లో స్థానం దక్కించుకున్నాడు. న్యూపోర్ట్ బీచ్ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన పేస్ 14 స్థానాలు ఎగబాకి 47వ ర్యాంకులో నిలిచాడు. అమెరికా ఆటగాడు జేమ్స్ కారెటనీతో జత కట్టిన పేస్.. ఆదివారం జరిగిన న్యూపోర్ట్ బీచ్ ఈవెంట్ ఫైనల్లో 6-4, 7-5తో డెనిస్ కుడ్లా (అమెరికా), ట్రీట్ హూయ్ (ఫిలిప్పైన్స్)ల జంటపై గెలుపొందాడు. ఇక భారత టాప్ డబుల్స్ ప్లేయర్ రోహన్ బోపన్న ఒక మెట్టు దిగి 20వ స్థానంలో ఉన్నాడు. దివిజ్ శరణ్ కెరీర్ ఉత్తమ 45వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. సింగిల్స్‌లో యుకీ బాంబ్రీ ఎనిమిది స్థానాలు మెరుగు పరచుకుని 118వ ర్యాంకు దక్కించకున్నాడు. స్పెయిన్ దిగ్గజం రఫెల్ నడాల్ అగ్ర స్థానం పదిలం కాగా ఇటీవలి ఆస్ట్రేలియా ఓపెన్ విజేత, స్విస్ యోధుడు రోజర్ ఫెడరర్ రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో ఫెడరర్‌కు గట్టి పోటీనిచ్చిన మారిన్ సిలిచ్ కెరీర్ ఉత్తమ మూడో ర్యాంకు సంపాందించాడు.

అవకాశాల్లేక నిరాశ చెందా



గత ఐపీఎల్ అనుభవాలపై జయదేవ్ ఉనద్కత్

న్యూఢిల్లీ : గత ఐపీఎల్ సీజన్లలో నిరూపించుకునేందుకు సరైన అవకాశాలు లేక తీవ్ర నిరాశకు గురయ్యానని జయదేవ్ ఉనద్కత్ అన్నాడు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ '2016 సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో ఆడే అవకాశం దొరికింది. అంతకు ముందు ఏడాది సైతం ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున ఒకే మ్యాచ్‌లో ఆడించారు. రెండు సీజన్లలో రెండు మ్యాచులు. ఇంతకన్నా దారుణం ఏముంటుంది. చాలా నిరాశకు గురయ్యా. అప్పటికే టీమ్ ఇండియాలో స్థానం లేదు. దేశవాళీ క్రికెట్‌లో నన్ను నేను నిరూపించుకుందామంటే..ఐపీఎల్‌లో అవకాశం దొరకలేదు. అందుకే సౌరాష్ట్ర తరపున ఆడుతున్నప్పుడు కష్టపడ్డా. అదే ఆత్మ విశ్వాసం గతేడాది నా ప్రదర్శన మెరుగయ్యేలా చేసింది.' అని తెలిపాడు. పుణె జెయింట్స్ తరపున గతేడాది హ్యాట్రిక్ సహా 7.02 సగటు ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టాడు ఉనద్కత్. తాజా వేలంలో ఉనద్కత్‌ను రెండో అత్యధిక ధరకు (11.5 కోట్లు) రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. రెండేండ్ల నిషేధానంతరం బరిలోకి దిగుతున్న రాజస్థాన్ రాయల్స్ కచ్చితంగా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గి తీరుతుందని ఉనద్కత్ ధీమా వ్యక్తం చేశాడు.

మాజీ ఫుట్‌బాలర్‌కు గౌరవం

డాక్టర్ తాలిమెరెన్ ఏవో పేరున పోస్టల్ స్టాంపు విడుదల

గౌహతి : భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ డాక్టర్ తాలిమెరెన్ ఏవోకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన వందో వర్ధంతిని పురస్కరించుకొని రూపొందించిన పోస్టల్ స్టాంప్‌ను అస్సాం గవర్నర్ ప్రొ జగదీశ్వర్ ముఖి సోమవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. 1918 జనవరి 28న అస్సాంలోని నాగా హిల్స్‌లో జన్మించిన ఏవో 1998లో మరణించారు. 1948 లండన్ ఒలింపిక్స్‌లో ఏవో భారత జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వర్తించారు. ముఖి మాట్లాడుతూ 'భారత్‌లో, ప్రత్యేకించి అస్సాంలో ఫుట్‌బాల్ ప్రాచుర్యంలోకి రావటంలో ఏవో పాత్ర ఎంతైనా ఉన్నది. ఏవో సేవలను గుర్తించి, ఆయన వందో వర్ధంతిని ఘనంగా నిర్వహించిన క్రీడా శాఖకు అభినందనలు' అని తెలిపారు.

భువనేశ్వర్ భళా

- కృష్ణమాచారి శ్రీకాంత్

న్యూఢిల్లీ: మూడో టెస్టులో అమోఘమైన విజయం సాధించిన భారత జట్టును మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కొనియాడారు. ప్రత్యేకించి పేసర్ భువనేశ్వర్‌కుమార్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. 'విదేశాల్లో టెస్టులాడటం సవాలుతో కూడుకున్నది. అననుకూల పరిస్థితుల్లో భారత బౌలర్లు ఆకట్టుకున్నారు. జట్టుకు అవసరమైన వేళ భువీ రాణించాడు. బ్యాటుతోనూ బంతితోనూ అతని ప్రదర్శన కీలకం. అందరూ భువీని ఆదర్శంగా తీసుకోవాలి. 'అని పేర్కొన్నాడు.

Printed and Published by Nandayala Narsimha Reddy On behalf Of Navatelangna Printers Private Limited, Printed At M.H Bhavan, 1st Floor, Plot No. 21/1, Azamabad Near Rtc Kalyana Mandapam, Baghlingampally, Hyderabad-500020,Telangana State, Published at Navatelangana Printers Private Limited, M.H Bhavan,1st Floor No.21/1, Azamabad, Near Rtc Kalyana Mandapam, Baghlingampally, Hyderabad-500020, Telangana State Editor : S.Veeraiah.Tel Tel/2014/59462.